www.andhrajyothy.com
వెల (Price) : Rs. 8.00
విజయవాడ సిటీ**
ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHI
పేజీలు: 12 + 28 పేజీల ఆదివారం అనుబంధం
సంపుటి (Volume) : 64
సంచిక (Issue) : 276
ఆదివారం | 21-1-2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంతరుతువు, పుష్యమాసం, శుక్లపక్షం; తిథి: ఏకాదశి రా. 7.28 తదుపరి ద్వాదశి; నక్షత్రం: రోహిణి తె. 3.53 తదుపరి మృగశిర; వర్జ్యం: రా. 7.38-9.19; దుర్ముహూర్తం: సా. 4.32-5.16; అమృతఘడియలు: రా. 12.35-2.14; రాహుకాలం: సా. 4.30-6.00; సూర్యోదయం: 6.53; సూర్యాస్తమయం: 6.01
Vijayawada | Hyderabad | Mahaboobnagar | Tirupathi | Visakhapatnam | Ananthapuramu | Karimnagar | Tadepalligudem | Warangal | Guntur | Kurnool | Nellore | Srikakulam | Rajamahendravaram | Khammam | Kadapa | Ongole | Nallagonda | Nizamabad and Bengaluru



రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయింది
టీడీపీ, జనసేన కాంబినేషన్ సూపర్‌హిట్
టీడీపీ అరకు కాఫీని ప్రమోట్ చేస్తే వైసీపీ గంజాయిని ప్రమోట్ చేసింది
పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు
గిరిజనులకు 16 పథకాలు రద్దు చేశారు
దళితులకు 27 పథకాలు అటకెక్కించారు
మన్యంలో లేటరైట్ పేరిట బాక్సైట్ దోపిడీ
బీసీలకూ మోసం.. బీసీ సబ్‌ప్లాన్ ఏమైంది?
మూడు రాజధానుల పేరుతో జగన్ డ్రామా
మంత్రులు, ఎమ్మెల్యేలపై చార్జ్‌షీట్ వేస్తా
జగన్‌కు చర్యలు తీసుకునే దమ్ముందా?
అరకు, మండపేట సభల్లో బాబు ధ్వజం



అరకులో శనివారం జరిగిన సభకు హాజరైన గిరిజనులు.. విల్లు ఎక్కుపెట్టిన చంద్రబాబు

జగన్‌కు కౌంట్‌డౌన్

ఈ సీఎంకు మరో 81 రోజులే అధికారం: చంద్రబాబు

అమలాపురం/అరకులోయ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మరో 81 రోజులే అధికారంలో ఉంటారని, ఆ తరువాత రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని చెప్పారు. వైసీపీ పని అయిపోయిందని, అన్ని సర్వేలు జగన్‌కు వ్యతిరేకంగా వస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఎవరిని అడిగినా ఈసారి టీడీపీ, జనసేన కూటమికి ఓటు వేస్తామని చెబుతున్నారని, రానున్న ఎన్నికల్లో ఈ కాంబినేషన్ సూపర్‌హిట్‌గా నిలుస్తుందని, 100% ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన రా కదలిరా

మిగతా 12వ పేజీలో...

మోదీ 'మూడు'తో మూడేదెవరికి?



మహాభారతంలో అస్త్ర సన్యాసం చేస్తేతప్ప భీష్ముడిని నిలువరించలేమని శ్రీకృష్ణుడు చెబుతాడు. ఆధునిక భారతంలో రాజకీయ రణ క్షేత్రంలో నరేంద్ర మోదీ మోహరించి ఉన్నంతవరకూ ఆయనను ఎవరూ ఢీకొని నిలబడలేరా? అంటే ప్రస్తుతానికి లేరు అనే చెప్పవచ్చు.

మోదీ పాలనలో ప్రాంతీయ పార్టీలను ముప్పుతిప్పలు పెట్టడం చూస్తున్నాం. తాజా అంచనాల ప్రకారం నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే తమ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ప్రాంతీయ పార్టీల అధినేతలు ఆందోళన చెందుతున్నారు.

బీజేపీ పెద్దలను పల్లెత్తు మాట అనలేని పరిస్థితి జగన్‌ది. బీజేపీ పెద్దలకు ఆగ్రహం తెప్పించకుండా, ఏం చేసినా వారి అనుమతితోనే చేసుకుంటూ పోతున్నారు. మూడు రాజధానులపై కూడా బీజేపీ పెద్దలకు చెప్పే చేశారట! అయినా 3 రాజధానుల వ్యవహారానికి అతీ గతీ లేదు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇటీవల తనను కలిసినప్పుడు జగన్ పాలనను ప్రధాని మోదీ తీవ్రంగా ఆక్షేపించారు. జగన్ రెడ్డి కారణంగా ఏపీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అని ప్రధాని వ్యాఖ్యానించారు కూడా! జగన్ బలహీనపడితే తెలుగుదేశం పార్టీ మరింత బలపడుతుందే తప్ప తమకు ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదన్నది కమలనాథుల అభిప్రాయంగా ఉంది. ఈ కారణంగానే రాష్ట్రం నాశనం అవుతున్నా జగన్‌కు కేంద్ర సహకారం అందుతోంది.

'మాజీ సీఎం కేసీఆర్‌ను రాజకీయంగా ఫినిష్ చేయండి. మీకు నా సహకారం ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా మాకు బాధ లేదు. కేసీఆర్ కుటుంబం మాత్రం ఉండకూడదు. మీరు చేయగలిగిందంతా చేయండి' అని రేవంత్, భట్టిలతో ప్రధాని అన్నట్టు తెలిసింది.

కొత్త పలుకు | ఆర్కే విశ్లేషణ 4లో..

పెట్టుబడుల 'గుడ్డు' పొదిగేదెప్పుడు?

వెల్లువ కాదు.. 'సొల్లు'



అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదంటారు! మరి... పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా ఎగురుకుంటూ వస్తారా? ఇదే విషయాన్ని ప్రభుత్వ పెద్దలను అడిగితే... 'కోడిపెట్ట - గుడ్డు' సిద్ధాంతాన్ని విప్పుతారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు సరైన వేదికైన దావోస్ ఆర్థిక సదస్సుకు ఎందుకు వెళ్లరని ప్రశ్నిస్తే... 'అమ్మో చలి' కథలు చెబుతారు. బటన్ నొక్కుడు సభల్లో విపక్షాలపై నోరేసుకుని విరుచుకుపడటానికి తప్ప 'ప్యాలెస్' నుంచి అడుగు బయటపెట్టరు. పెట్టుబడులకోసం రాష్ట్రాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న ఈ పరిస్థితుల్లో... మన రాష్ట్రం తీసుకుంటున్న ప్రత్యేక చొరవ శూన్యం! మరి... పెట్టుబడులు ఎలా వస్తాయి? రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు ఎలా లభిస్తాయి? మన 'కోడిపెట్ట' గుడ్డు పెట్టేదెప్పుడు? అది పొదిగేదెప్పుడు? ప్రగతి సాధించేదెప్పుడు?

- 14.19 లక్షల కోట్ల పెట్టుబడులంటూ గొప్పలు
- 33.63 లక్షల ఉద్యోగాలంటూ సర్కారు డబ్బా
- విశాఖ సదస్సులో 387 ఒప్పందాలు జరిగాయని వెల్లడి
- 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులొస్తున్నట్టు ప్రకటన
- 10 నెలలు దాటినా ఒక్క కంపెనీ ఊసు కూడా లేదు
- డీపీఆర్‌లు కూడా ఇవ్వని కంపెనీలు మరిన్ని
- ఎన్నికల ముందు వాస్తవ విరుద్ధ ప్రకటనలు
- సీఎం జగన్ తీరుపై పారిశ్రామిక వర్గాల విస్మయం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు, తద్వారా లక్షల మందికి ఉద్యోగాలు అంటూ జగన్ ప్రభుత్వం మోసపూరిత ప్రకటనలతో జనం చెవుల్లో పూలు పెడుతోంది. మరోసారి ఓట్లు దండుకునేందుకు పక్కా ప్లాన్‌తో పారిశ్రామిక పెట్టుబడులపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోంది. వాస్తవానికి గడచిన నాలుగేళ్లలో రాష్ట్రం నుంచి పోయే పరిశ్రమలే తప్ప, వచ్చిన పరిశ్రమలు.. ఉపాధి కల్పించిన పరిశ్రమలు ఎక్కడా కనిపించలేదు. ఇలా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయిన పారిశ్రామిక పెట్టుబడుల విలువ రూ.లక్షల కోట్లలో ఉంటుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. మరికొన్ని కంపెనీలు రాష్ట్రంలో

మిగతా 3వ పేజీలో...



వైఎస్సార్ ఆశయ సాధన కోసం
కాంగ్రెస్‌లో చేరా
రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాం

వైఎస్సార్ ఘాట్‌లో నివాళులర్పించిన షర్మిల, కేవీపీ 3

ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద షర్మిల, కాంగ్రెస్ నేతలు

అంతా రామమయం

- అయోధ్య కళకళ.. పుష్పాలు, దీపాలతో ఆలయానికి అలంకారం
- ఎటు చూసినా రాముడి కటౌట్లతో నగరమంతా పండుగ శోభ
- హైదరాబాద్ నుంచి అయోధ్యకు 1,265 కిలోల లడ్డూ ప్రసాదం
- వెయ్యేళ్లు నిలిచేలా రామాలయం.. అత్యద్భుతం రామయ్య విగ్రహం
- బాలరాముడి ఫొటోల లీక్‌పై దర్యాప్తు జరపాల్సిందే.. ట్రస్ట్ ఆగ్రహం
- అమెరికాలో వెయ్యి గుడుల్లో వేడుకలు.. హ్యూస్టన్‌లో కార్లతో లైట్‌షో

2

అయోధ్యలో రెక్కీ
ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదుల అరెస్టు
జైషే మొహమ్మద్ హెచ్చరికతో హైఅలర్ట్

అంతా రామమయం



అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రేపే

- నగరానికి పండుగ కళ.. పుష్పాలు, దీపాలతో ఆలయానికి అలంకారం
- అయోధ్య అంతటా రామమందిరం, రాముడి కటౌట్లు
- హైదరాబాద్ నుంచి 1,265 కిలోల లడ్డూ ప్రసాదం

అయోధ్య, జనవరి 20: ఆధ్యాత్మిక నగరం అయోధ్యకు పండుగ కళ వచ్చింది. బాల రాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ మహోత్సవం నేపథ్యంలో రకరకాలైన పూలతో చేసిన అలంకరణలు, విద్యుత్ దీపాల కాంతులతో ఇక్కడి రామమందిరం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఆలయాన్ని, పరిసరాలను దేశం నలుమూలల నుంచి తెప్పించిన విభిన్న రకాలైన పుష్పాలతో సుందరంగా అలంకరించారు. వీటి నుంచి వెలువడుతున్న సువాసన భరితమైన పరిమళాలు ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చాయి. పూల అలంకరణ, విద్యుత్ దీపాల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశామని, ట్రస్టు అధికారుల పర్యవేక్షణలో వారంతా పనిచేస్తున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి. అయితే గర్భాలయంలో మాత్రం సంప్రదాయ మట్టి ప్రమిదలతో కూడిన దీపాలనే వెలిగించనున్నట్లు పేర్కొన్నాయి. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందడి ఆకాశాన్నంటుతోంది. నగరమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంది. ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు తన నూతన శాఖను ఇక్కడి రామ్ పథ్‌లోని భవనంలో గత గురువారం ప్రారంభించింది. దానికి రామజన్మభూమి బ్రాంచ్‌గా పేరు పెట్టింది. ఈ కార్యాలయం గోడపై అమర్చిన భారీ బ్యానర్‌లో బ్యాంకు పేరుతో పాటు రామమందిరం ఫొటో ఉంచారు. "అయోధ్య నగరంలోకి స్వాగతం" అంటూ ఇక్కడి రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న మరో బ్యాంకు పెద్ద హోర్డింగ్‌ను ఏర్పాటు చేసింది. దానిలో రామమందిరంతో పాటు ధనస్సును పట్టుకున్న రాముడి చిత్రం కూడా ఉంది. ఇక రామమందిరం ఫొటో ముద్రించిన విజిటింగ్ కార్డులు, పోస్టర్లు, కేలండర్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇక్కడి ఆలయాలు, బస్సులు, వీధులు, చివరికి మొబైల్ ఫోన్ కాలర్ ట్యూన్లు... ఇలా ఎటు చూసినా అంతా రామమయంగా మారిపోయింది. ఇక హోటళ్లు, లాడ్జీలు, దుకాణాలు ప్రతిచోటా రాముడి చిత్రంతో కూడిన బ్యానర్లు, జెండాలు దర్శనమిస్తున్నాయి.

400 కిలోల తాళం

రామమందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం 400 కిలోల బరువున్న ప్రపంచంలోనే అతి పెద్దదైన తాళం, 1,265 కిలోల లడ్డూ ప్రసాదం అయోధ్యకు చేరుకున్నాయి. హైదరాబాద్‌లోని శ్రీరామ్ కేటరింగ్ సర్వీసెస్ వారు ఈ లడ్డూలను తయారు చేశారు. తాను జీవించి ఉన్నంత వరకూ స్వామివారికి ప్రతిరోజూ ఒక కేజీ లడ్డూను సమర్పిస్తానని మొక్కుకున్నట్లు సంస్థ యజమాని నాగభూషణం రెడ్డి తెలిపారు. మొత్తం 25 మంది సిబ్బంది మూడు రోజుల పాటు శ్రమించి ఈ లడ్డూలను తయారు చేశారని, ఇవి నెల రోజుల పాటు చెడిపోకుండా ఉంటాయని ఆయన వివరించారు. ఇక అలీగఢ్‌లోని నౌరంగాబాద్‌కు చెందిన సత్యప్రకాశ్ శర్మ, ఆయన భార్య రుక్మిణీ శర్మ అనే వృద్ధ దంపతులు 400 కిలోల భారీ తాళాన్ని రెండేళ్ల క్రితమే తయారు చేశారు. ఈ తాళాన్ని రామమందిరానికి కానుకగా ఇవ్వాలన్న కోరిక తీరకుండానే సత్యప్రకాశ్ శర్మ ఇటీవల మరణించారు. అలీగఢ్‌కు చెందిన మహామండలేశ్వర్ అన్నపూర్ణ భారతీ పూరి ఈ తాళాన్ని తీసుకొని అయోధ్యకు బయల్దేరారు. ఈ తాళాన్ని క్రేన్ సాయంతో వాహనంలోకి ఎక్కించాల్సి వచ్చింది.

వెయ్యేళ్లు మన్నేలా..

అయోధ్య రామాలయ విశేషాలెన్నో!

- పూర్తిగా.. ప్రాచీన నాగర శైలిలో నిర్మాణం
- సిమెంట్, స్టీల్ లేకుండానే కట్టడాలు
- భూకంపాలనూ తట్టుకునేలా నిర్మాణం

అయోధ్య రామాలయ నిర్మాణంలో విశేషాలెన్నెన్నో..! పూర్తిస్థాయిలో ప్రాచీన 'నాగర' శైలిలో నిర్మించిన ఈ ఆలయ నిర్మాణంలో.. అత్యాధునిక సాంకేతికతనూ వినియోగించారు. సరయూ నది ఒడ్డున.. ఇసుకమేటలుగా ఉండే నేలపై.. వెయ్యేళ్లకు పైగా మన్నికగా ఉండేలా మూడంతస్తుల ఆలయాన్ని నిర్మించడం వెనక.. అనేక మంది వైజ్ఞానికుల కఠోర శ్రమ ఉంది. పటిష్ఠమైన పునాదులకు సైన్స్ బాటలు వేస్తే.. అత్యంత ప్రాచీనమైన కట్టడ శైలిలో బాలరాముడి ఆలయం నిర్మితమైంది. స్టీల్(ఉక్కు), సిమెంట్ లేకుండా నిర్మితమైన ఆలయ నిర్మాణం విశేషాలపై 'ఆంధ్రజ్యోతి' ప్రత్యేక కథనం..!

ఉక్కును ఎందుకు వాడలేదంటే..?

ప్రాచీన నాగర/ఉత్తరభారత శిల్పకళ శైలిలో కేవలం రాతినే వినియోగించేవారు. నల్లరాయి, ఇసుకరాయి, ఎర్ర ఇసుక రాయి, గ్రానైట్, పాలరాయి.. ఇలా వేర్వేరు రాళ్లను వాడినా.. వాటిని అతికించేందుకు ఎక్కడా కూడా సిమెంట్, చివరకు సున్నపురాయిని కూడా వాడేవారు కాదు. నాగర, ద్రావిడ శిల్పకళా శైలిలో.. రాళ్ల మధ్య ఇంటర్‌లాకింగ్ పద్ధతిని అందిపుచ్చుకునేవారు. అంటే.. గోడ నిర్మాణంలో వాడే మొదటి రాయికి, రెండో రాయితో లింకు ఉండేలా జాగ్రత్తపడేవారు. 13వ శతాబ్ది వరకు 'నాగర' శైలి నిర్మాణాల్లో ఈ పద్ధతిని వాడినా.. 1250లో కోణార్క్ సూర్య దేవాలయ నిర్మాణంలో ఇనుమును ఉపయోగించారు. అప్పటి నుంచి నాగర శైలిలో ఇనుము భాగమైంది. కానీ, అయోధ్య మందిరం విషయంలో మాత్రం పూర్తిస్థాయిలో ప్రాచీన నాగర(13వ శతాబ్దికి పూర్వం) శైలిని అనుసరించారు. సిమెంట్, ఉక్కును వాడకపోవడానికి గల కారణాలను ఈ నిర్మాణంలో పాలుపంచుకున్న సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సీబీఆర్ఐ-రూర్కీ) డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్‌కుమార్ రామంచర్ల వివరించారు. "కట్టడాల్లో ఉక్కు జీవితకాలం 80-90 ఏళ్ల వరకు ఉంటుంది. కానీ, శతాబ్దాల వరకు ఈ ఆలయం పటిష్ఠంగా ఉండాలని నిర్ణయించాం. అందుకే ఉక్కును పూర్తిగా దూరం పెట్టాం. అందుకే ఈ ఆలయం వెయ్యేళ్ల దాకా మన్నికగా ఉంటుంది. అంతే కాదు..! ఈ మూడంతస్తుల నిర్మాణం 2,500 సంవత్సరాల వరకు భూకంపాలను తట్టుకుని, నిలబడగలదు" అని ఆయన పేర్కొన్నారు.

ఇసుక నేలతో పెద్ద చిక్కు..!

ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించడానికి ముందు స్ట్రక్చరల్ ఇంజనీర్లు, నిపుణులు పలుమార్లు సాయిల్ టెస్ట్ చేశారు. సరయూ నది సమీపంలో ఉండడం వల్ల అడుగుభాగమంతా ఇసుకతో నిండి ఉంది. అలాంటి నేలపై భారీ కట్టడాలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవు. దాంతో మన శాస్త్రవేత్తలు ఇసుక నేల ప్రభావం లేకుండా ఉండేందుకు 2.7 ఎకరాల భూమిని 15మీటర్ల లోతు వరకు తవ్వారు. ఆ మట్టి, ఇసుకను తీసివేశారు. ఆ తర్వాత లేయర్లుగా దృఢమైన మట్టిని నింపారు. సాంకేతికత సాయంతో ఏ రకం మట్టి అడుగులో ఉండాలి? అనే అంశాలను బేరీజు వేసుకుని, మొత్తం 47 లేయర్లలో బేస్‌ను పూర్తిచేశారు. దాంతో 13.5 మీటర్ల లోతులో రాతిలాగా పటిష్ఠమైన పునాదిని వేశారు. ఆ తర్వాత పునాది మరింత బలంగా ఉండేలా దక్షిణ భారతదేశం నుంచి తెప్పించిన 6.3 మీటర్ల మందంతో గ్రానైట్‌ను పైభాగంలో వినియోగించారు.

ఆలయ నిర్మాణంలో ప్రముఖులు..


శ్రీరామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య రామాలయాన్ని నిర్మించగా.. ఈ మహా క్రతువులో ఎందరెందరో భాగస్వాములయ్యారు. వీరిలో శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ఇస్రో కూడా కీలక సహకారాన్ని అందించింది. గర్భాలయ స్ట్రక్చరల్ డిజైన్లను, ఆలయ పునాదులను 'సూర్య తిలక్' సంస్థ రూపొందించింది. ఆలయ నమూనాలను చంద్రకాంత్ సోంపుర రూపొందించారు. ఈయన వంశీయులు 15 తరాలుగా ఆలయ నిర్మాణ నమూనాలను రూపొందించగా.. వీరి సహకారంతో 100కు పైగా దేవాలయాలు రూపుదిద్దుకున్నాయి. - సెంట్రల్ డెస్క్

ప్రతి భాగం ప్రత్యేకమే..!

రామాలయంలో బయటి నుంచి సందర్శకులకు కనిపించే భాగాన్ని రాజస్థాన్ నుంచి తెప్పించిన 'బన్సీ పహార్‌పూర్' పింక్ ఇసుకరాయితో నిర్మించారు. ఆలయం గ్రౌండ్ ఫ్లోర్‌లో 160, మొదటి అంతస్తులో 132, రెండో అంతస్తులో 74 చొప్పున ఇసుక రాతి పిల్లర్లను ఏర్పాటు చేశారు. గర్భగుడి నిర్మాణానికి అత్యంత మేలిమిరకం మక్రానా పాలరాతిని వాడారు.




అయోధ్య రామాలయం లోపలి భాగం



అయోధ్యలో రెక్కీ.. ముగ్గురు ఖలిస్థానీల అరెస్టు

అయోధ్య, జనవరి 20: రామాలయ ప్రాణప్రతిష్ఠకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో అయోధ్యలోని సున్నితమైన ప్రాంతాలలో రెక్కీ నిర్వహిస్తున్న ముగ్గురు ఖలిస్థానీలను ఉత్తర ప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం అరెస్టు చేసింది. ఆ ముగ్గురినీ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ నేతృత్వంలోని నిషేధిత జస్టిస్ ఫర్ సిక్స్ సంస్థ సభ్యులు శంకర్ దుస్సాద్, అజిత్ కుమార్, ప్రదీప్ పునియాగా గుర్తించారు. ఈ ముగ్గురూ రాజస్థాన్ వాసులు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వీరు తమ వాహనం(ఎస్‌యూవీ)పై కాషాయ జెండాతో అయోధ్యలోకి ప్రవేశించారు.

'జైషే' హెచ్చరిక.. హైఅలర్ట్

అయోధ్య, జనవరి 20: అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరానికి పాకిస్థాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ హెచ్చరిక జారీ చేసింది. అమాయక ముస్లింలను చంపి, మందిరాన్ని ప్రారంభిస్తున్నారంటూ శుక్రవారం రాత్రి జారీ చేసిన ఆ హెచ్చరికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు. అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టామని, ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉందని ఇంటెలిజెన్స్ అత్యున్నత వర్గాలు తెలిపాయి. ఈనెల 26న రిపబ్లిక్ వేడుకలు జరుగనున్న నేపథ్యంలో ఇప్పటికే దేశం భద్రతపై హై అలర్ట్ కొనసాగుతోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. జైషే ప్రకటన అర్థరహితమని, అది పాకిస్థాన్ ఐఎస్ఐ ముసుగు సంస్థ అని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

వాట్సాప్‌లో వీఐపీ టికెట్లు, అమెజాన్‌లో ప్రసాదం!

- సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలపై కేంద్రం ఆగ్రహం

న్యూఢిల్లీ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారాలపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. బూటకపు వార్తల ప్రచారాన్ని అడ్డుకోవాలని మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలను ఆదేశించింది. జనవరి 22న జరిగే బాల రాముడి ప్రాణప్రతిష్ఠలో పాల్గొనేందుకు వీఐపీ టికెట్లు లభిస్తున్నాయని, రామమందిర ప్రసాదం ఆన్‌లైన్‌లో లభిస్తుందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీఐపీ టిక్కెట్ల కోసం వాట్సాప్‌లో వస్తున్న క్యూఆర్ కోడ్ సందేశాలను నమ్మవద్దని ప్రజలను కోరింది. అలాగే, ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ అమెజాన్‌లో రామ మందిర ప్రసాదం లభిస్తుందని వచ్చిన ప్రకటనలను కూడా తీవ్రంగా పరిగణించిన కేంద్రం ఆ సంస్థకు నోటీసులు జారీ చేసింది.

చాక్‌పీస్‌పై రామమందిరం




మంత్రాలయం, జనవరి 20: కర్నూలు జిల్లా మంత్రాలయానికి చెందిన సూక్ష్మ కళాకారిణి నళిని చాక్‌పీస్‌పై రామమందిరాన్ని చెక్కారు. కాషాయరంగులో ఉన్న చాక్‌పీస్‌పై 8 గంటలపాటు శ్రమించి రామమందిరాన్ని చెక్కారు. 5 సెంటీమీటర్ల వెడల్పు, 4.5 సెంటీమీటర్ల ఎత్తుతో దీనిని చెక్కారు.

అయోధ్యలో సిద్దిపేట లంగర్

సిద్దిపేట, జనవరి 20(ఆంధ్రజ్యోతి): అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ ఏర్పాట్లలో భాగంగా సిద్దిపేటకు చెందిన అమర్‌నాథ్ అన్నదాన సేవాసమితికి అరుదైన అవకాశం దక్కింది. అయోధ్యలో భోజన లంగర్‌ను ఏర్పాటు చేసేందుకు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు నుంచి అనుమతి లభించింది. అమర్‌నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో గత 12ఏళ్లుగా కశ్మీర్‌లోని అమర్‌నాథ్ ఆలయం వద్ద అన్నదానం చేస్తున్నారు.


అయోధ్యలో సిద్దిపేట భోజన లంగర్‌లో అన్నదానం


జగిత్యాల జిల్లా కేంద్రంలోని తులసీనగర్‌కు చెందిన గుర్రం దయాకర్ 16 వేలకు పైగా బియ్యపు గింజలు ఉపయోగించి, 60 గంటల పాటు కష్టపడి అయోధ్య రామ మందిర నమూనాను తయారు చేశాడు. - జగిత్యాల టౌన్

పంచవటి నుంచి ధనుష్కోటికి



అయోధ్య జనవరి 20: అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ ప్రత్యేక యాత్రకు శ్రీకారం చుట్టారు. రామాయణ ఘట్టాలతో అనుబంధమున్న ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. నాలుగు రాష్ట్రాలలో 11 రోజులుగా సాగుతున్న ప్రత్యేక యాత్రను ఈ నెల 12వ తేదీన ప్రారంభించారు. మహారాష్ట్రలోని పంచవటిలో ప్రారంభమైన ఈ యాత్ర ఆదివారం తమిళనాడులోని ధనుష్కోటిలో ముగియనుంది. ఈ యాత్ర ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో సాగుతోంది. యాత్రలో భాగంగా తొలిరోజు ఈ నెల 12వ తేదీన మోదీ మహారాష్ట్రలో పంచవటిలోని కాలారామ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 14 సంవత్సరాల వనవాసంలో భాగంగా రాముడు, సీత, లక్ష్మణుడితో కలసి ఈ ప్రాంతంలో కొన్నాళ్లు గడిపారని విశ్వాసం. రావణుడు ఈ ప్రాంతం నుంచే సీతమ్మను అపహరించి లంకకు తీసుకెళ్లాడని చెబుతున్నారు. ఆ తర్వాత ఈ నెల 16వ తేదీన మోదీ ఏపీలోని లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించారు. రామాయణంలో లేపాక్షికి ప్రత్యేక స్థానముంది. రావణుడు సీతను లంకకు తీసుకెళ్తుండగా, ఈ ప్రాంతంలో జటాయువు అనే పక్షి అడ్డుకుందని ఇతిహాసంలో ఉంది.

దక్షిణాది ఆలయాల సందర్శన

లేపాక్షి పర్యటన తర్వాత మోదీ కేరళలోని త్రిసూర్ జిల్లా త్రిప్రయార్‌లోని శ్రీరామస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ ప్రాంతంలోనే రాముడికి హనుమంతుడు పరిచయమైనట్టు రామాయణంలో ఉంది. తాజాగా శనివారం తమిళనాడులో శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని మోదీ సందర్శించారు. లంకలో రావణుడిని రాముడు ఓడించాక సీతతో కలసి భారత్‌కు తిరిగి వస్తూ మొదట ఈ ప్రాంతానికి వచ్చినట్టు భక్తుల విశ్వాసం. రామేశ్వరం సమీపంలోనే ఉన్న ధనుష్కోటిలో ఆదివారం కోదండరామస్వామి ఆలయ సందర్శనతో మోదీ యాత్ర ముగుస్తుంది.

అయోధ్యకాండలో.. 'నిర్మోహి అఖాడా'

శతాబ్దాల చరిత్రతో పాటు కోర్టు కేసుల్లోనూ ప్రమేయం


మహంత్ దీనేంద్రదాస్

- 'మందిరం' వివాదంలో మూడో పక్షంగా పాత్ర
- ఒడిదొడుకులను ఎదుర్కొంటూ నిలిచిన ప్రత్యేకత

అయోధ్య, జనవరి 20: 'అయోధ్య రామ మందిరం'.. ఈ పేరు వినిపించినప్పుడల్లా ప్రస్తావనకు వస్తుంది 'నిర్మోహి అఖాడా'. అంతటి సుదీర్ఘ చరిత్ర ఉంది దీనికి. చట్టపరమైన వివాదాలు.. కోర్టు కేసులను ఎదుర్కొంటూ ఆలయం కోసం పోరాటం సాగించిందీ అఖాడా. వైష్ణవ శాఖలోని రామనంది క్రమానికి చెందిన అఖాడాలలో ఇది ఒకటి. 1749లో స్థాపితమైనట్లు రికార్డుల్లో ఉంది. దీని సభ్యుడైన గోవింద్ దాస్.. అయోధ్యలో మొదటి అఖాడాను నెలకొల్పినట్లుగా చరిత్రకారులు పేర్కొన్నారు. దీని సభ్యులు సన్యాసులే అయినప్పటికీ ఆయుధాలు కలిగి ఉంటూ.. ఇతర హిందూ అఖాడాలతో, మత సంబంధిత వివాదాల్లో దూకుడుగా ఉండేవారు. దీంతో 'మిలిటెంట్' అనే ముద్ర పడింది. గమనార్హం ఏమంటే.. అఖాడాల విస్తరణలో హిందూ-ముస్లిం కోణం ఉండడం. ఫకీర్లు అని పిలిచే మిలిటెంట్ ముస్లిం సన్యాసులను ఎదుర్కొనడానికి మొఘల్ చక్రవర్తి అక్బర్ ఈ అఖాడాలను ప్రోత్సహించారు. గంగా నదిలో స్నానానికి వెళ్లే అఖాడా సభ్యులపై ఫకీర్లు దాడులు చేసి చంపేవారని.. దీంతో అఖాడా నాయకుడు మధుసూదన సరస్వతి, రక్షణ కోరుతూ అక్బర్‌ను సంప్రదించారని చరిత్రకారులు ప్రస్తావించారు. ఇదే అఖాడాలు తర్వాతి కాలంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాటం సాగించడం మరో కథ.

1885లో మొదలు..

సిపాయిల తిరుగుబాటుగా పేర్కొనే 1857 నాటి ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం మరుసటి ఏడాదే అయోధ్య వివాదానికి బీజం పడింది. బాబ్రీ మసీదులో 1858లో నిహంగ్ సిక్కు ఫకీర్ ఖల్సా హోమం, పూజలు చేసినట్లు, మసీదు ప్రాంగణంలో దేవుడి చిహ్నాన్ని ప్రతిష్ఠించినట్లు అప్పటి అవధ్ థానేదార్ శీతల్ దూబే ఓ నివేదికలో పేర్కొన్నాడు. ఇక 1883లో ఫైజాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆలయ నిర్మాణాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులివ్వగా.. వాటిని సవాల్ చేస్తూ 1885లో నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్ రఘువర్‌దాస్ ఫైజాబాద్ కోర్టులో కేసు వేశారు. వివాదాస్పద స్థలంలో రామాలయ నిర్మాణానికి అనుమతి కోరారు. కాగా, ఆలయ నిర్మాణంపై.. 1860, 1866, 1870, 1877లో న్యాయస్థానాల్లో దావాలు దాఖలయ్యాయి. 1885 నుంచి పోరాడుతూ వస్తున్న నిర్మోహి అఖాడా తన చివరి కేసును 1959లో వేసింది. సాంకేతిక కారణాలతో ఇది కొట్టివేతకు గురైంది. ఇక 2.27 ఎకరాల వివాదాస్పద భూమిలో మూడింట ఒక వంతును నిర్మోహి అఖాడాకు కేటాయిస్తూ 2010లో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మిగతా భాగాలను రామ్ లల్లా విరాజ్‌మాన్, సున్నీ వక్ఫ్ బోర్డులకు కేటాయించింది. కానీ, 2019 ఏడాది నవంబరులో సుప్రీంకోర్టు ఈ తీర్పును కొట్టివేసింది. మొత్తం భూమిని రామ్‌జన్మ భూమి న్యాస్‌కే అప్పగించింది.

పిలుపుపైనా సందిగ్ధత.. చివరకు తెర

అయోధ్యలో రామ మందిర నిర్మాణ పోరాటంలో కీలక పాత్ర పోషించిన నిర్మోహి అఖాడాను ప్రారంభానికి పిలుస్తారా? లేదా? అనే సందిగ్ధత కొన్ని రోజులుగా నెలకొంది. అయితే, వాటికి తెరదించుతూ ఈ అఖాడాకు ఆహ్వానం అందింది. రామజన్మభూమి ట్రస్ట్ నుంచి అఖాడాలోని 13 మహంత్‌లకూ పిలుపొచ్చిందని మహంత్ దీనేంద్రదాస్ తెలిపారు. అందరూ పాల్గొంటున్నారని పేర్కొన్నారు.

ఎంత దగ్గరో.. అంత దూరం..

1992 డిసెంబరు నుంచి అయోధ్యలోని తాత్కాలిక ఆలయంలో ఉన్న రాముడికి పూజాదికాలను నిర్మోహి అఖాడా నిర్విఘ్నంగా నిర్వహిస్తోంది. బాబ్రీ మసీదు ఉన్నప్పుడే.. దాని ఆవరణలోని రామ్ చబుత్రాలో సైతం ఈ అఖాడానే చాలా ఏళ్లపాటు పూజలు చేసింది. రామనంది సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తూ వచ్చిన నిర్మోహి అఖాడా.. ఇకమీదట కూడా అదే పద్ధతులను కొనసాగించాలని కోరింది. అయితే, రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు మాత్రం అందుకు భిన్నంగా.. మిశ్రమ పద్ధతిలో పూజలు నిర్వహిస్తోంది. దీనిపై కినుక వహించిన నిర్మోహి అఖాడా.. కొంతకాలంగా రామ మందిర విషయంలో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తోంది.

అత్యద్భుతం... రామయ్య విగ్రహం!

స్వామివారి చుట్టూ దశావతార రూపాలు



అయోధ్య, జనవరి 20: ఒక పాదం వద్ద స్వామి హనుమ.. మరో పాదం వద్ద గరుత్మంతుడు. విగ్రహం చుట్టూ విష్ణుమూర్తి దశావతారాలు, సనాతన ధర్మానికి సంబంధించిన చిహ్నాలు... అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించిన బాల రాముడి విగ్రహంలో ఇవన్నీ కొలువుదీరాయి. ఇప్పటి వరకూ రూపొందిన రాముడి విగ్రహాల్లో ఇదే అత్యంత విపులంగా ఉన్నదిగా భావిస్తున్నారు. గర్భగుడిలో సింహాసనంపై ప్రతిష్ఠించిన విగ్రహానికి సంబంధించిన ఫొటోలు ఇప్పటికే వైరల్‌గా మారాయి. వాటిని నిశితంగా పరిశీలిస్తే.. రాముడి విగ్రహానికి ఇరువైపులా శ్రీహరి దశావతారాలు చెక్కినట్లు కనబడుతోంది. నరసింహ, కృష్ణ, పరశురామ, కల్కి తదితర అవతారాల వర్ణనలు విగ్రహంపై ఉన్నాయి. రామభక్తుల్లో అగ్రగణ్యుడైన హనుమంతుడు స్వామివారి కుడి పాదం వద్ద, విష్ణువు వాహనమైన వైనతేయుడు ఎడమ పాదం వద్ద కొలువుదీరారు. విగ్రహం పై భాగంలో సనాతన ధర్మం, హిందూ మతానికి చెందిన పవిత్ర చిహ్నాలు స్వస్తిక్, ఓంకారం, చక్రం, గద, శంఖాలను చిత్రీకరించారు. అలాగే సూర్య వంశీయుడైన రామయ్య తల చుట్టూ దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్య భగవానుడిని ఏర్పాటు చేశారు. ఈ చిహ్నాలన్నీ రాముడు, విష్ణుమూర్తితో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్నవే. అలాగే బాల రాముడి కుడి చేయి అభయ ముద్రలో బాణాన్ని పట్టుకొని ఉండగా, ఎడమ చేతిలో ధనస్సు ఉంది. ఇదిలా ఉండగా, కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలోని అర్చకుల బృందం ఆలయ ప్రతిష్ఠకు సంబంధించిన క్రతువులను నిర్వహిస్తోంది. మోదీకి బదులు ట్రస్టు సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా దంపతులు పూజల్లో పాల్గొంటున్నారు. 22న ప్రాణప్రతిష్ఠలో భాగంగా బాల రాముడి విగ్రహం కళ్లకు ఉన్న గంతలను ప్రధాని విప్పనున్నారు. ఆ తర్వాత మోదీ స్వామివారిని దర్శించుకొని హారతి ఇస్తారని ఆలయ వర్గాలు తెలిపాయి. కృష్ణశిలపై ఐదేళ్ల బాలుడి రూపంలో, పద్మపీఠంపై నిలబడిన భంగిమలో దివ్యత్వం ఉట్టిపడుతున్న 51 అంగుళాల బాల రాముడి విగ్రహాన్ని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు.

దర్యాప్తు జరపాల్సిందే!

అయోధ్యలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగక ముందే కళ్లు తెరిచి చూస్తున్న ఫొటోలు బయటకు రావడంపై శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం కళ్లపై వస్త్రం లేకుండా ఫొటోలు తీయడమే కాకుండా వైరల్ చేయడం సమంజసం కాదన్నారు. ప్రధాని చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ జరిగే వరకు బాల రాముడి కళ్లు ప్రజలకు కనబడకుండా మొత్తం విగ్రహాన్ని వస్త్రంతో చుట్టి ఉంచారు. దాన్నెవరో తొలగించి ఫొటోలు తీశారు. ఈ పని ఎవరు చేశారో తేల్చేందుకు దర్యాప్తు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫొటోలను బట్టి చూస్తుంటే గర్భ గుడిలోనే తీసినట్లుగా తెలుస్తోందన్నారు.



కోడికత్తి శ్రీను తల్లిని అరెస్టు చేసి ఆస్పత్రికి తరలిస్తున్న పోలీసులు

కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి దీక్ష భగ్నం

అరెస్టుచేసి ఆసుపత్రికి తరలింపు.. అడ్డుకున్న దళిత యువకులు

విజయవాడ, జనవరి 20(ఆంధ్రజ్యోతి): కోడికత్తి కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావుకు బెయిల్ కోసం సీఎం జగన్ కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో శ్రీను తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు చేస్తున్న నిరశన దీక్షను పోలీసులు శనివారం రాత్రి భగ్నం చేశారు. వారిద్దరితోపాటు దీక్షలో ఉన్న మరో ఇద్దరిని పోలీసులు బలవంతంగా అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దళిత యువకులు రోడ్డుపై బైఠాయించి అంబులెన్స్‌కు అడ్డుపడగా రోప్ పార్టీలు పక్కకు లాగేశాయి. ఈ సమయంలో నాగేంద్ర అనే యువకుడు తనపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా అతడిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేశారు. దీక్ష చేస్తున్నవారికి వివిధ పార్టీల నేతల నుంచి మద్దతు పెరుగుతుండడంతో పోలీసులు, అధికారులు ఉదయం నుంచే దీక్ష భగ్నానికి హడావుడి చేశారు. దీక్ష చేస్తున్న విజయవాడ గాంధీ నగర్ శ్రీరామ ఫంక్షన్ హాలులో రాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేసి, టాయ్‌లెట్లకు తాళాలు వేశారు. అయినప్పటికీ చీకట్లోనే దీక్ష కొనసాగించగా, స్థానిక తహసీల్దార్ వచ్చి సావిత్రమ్మ, సుబ్బరాజుతో చర్చించారు. ఆరోగ్యం విషమిస్తున్నందున వైద్యం చేయించుకోవాలని, ఆసుపత్రికి రావాలని కోరినా వారు తిరస్కరించారు. దీంతో రాత్రి పది గంటల సమయంలో దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు.. దీక్ష శిబిరానికి వివిధ పార్టీల నాయకులు వచ్చి శ్రీను తల్లి, సోదరుడికి సంఘీభావం తెలిపారు. టీడీపీ నాయకులు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావు, తంగిరాల సౌమ్య, దేవినేని ఉమామహేశ్వరరావు, జనసేన నేతలు రావి సౌజన్య, రావి శ్రీనివాస్, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తదితరులు వారికి సంఘీభావం తెలిపారు. జగన్ కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్తే కేసు తదుపరి విచారణ వేగంగా పూర్తవుతుందని, సీఎం ఎందుకు పట్టించుకోవడం లేదని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫారూక్ షుబ్లీ ప్రశ్నించారు.

జైలు అధికారుల తీరు అనుమానాస్పదం: విదసం

ఎంవీపీ కాలనీ (విశాఖపట్నం), జనవరి 20: కోడికత్తి కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు విషయంలో జైలు అధికారుల తీరు అనుమానాస్పదంగా ఉందని విదసం (విశాఖ దళిత సంఘాల ఐక్య వేదిక) కన్వీనర్ బూసి వెంకటరావు అన్నారు. శ్రీనుతో ములాఖత్ కోసం శనివారం కారాగారం వద్దకు వచ్చిన ఆయనకు అధికారులు అనుమతి నిరాకరించడంపై నిరసన వ్యక్తం చేశారు. శ్రీను ఆరోగ్యంపై తమకు ఆందోళనగా ఉందన్నారు. కాగా, దీక్ష చేస్తున్నానని చెబుతున్న నేపథ్యంలో అనారోగ్య సమస్య తలెత్తకూడదనే ములాఖత్‌కు ఎవరినీ అనుమతించలేదని జైలు సూపరింటెండెంట్ కిశోర్‌కుమార్ తెలిపారు.

మదర్సా విద్యా వలంటీర్లకు వేతనాలేవీ?

» ఐదేళ్లుగా వేతనాలు నిలిపివేయడంపై ఆగ్రహం

అమరావతి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): మదర్సాల్లో పనిచేస్తున్న తమకు ఐదేళ్లుగా వేతనాలు నిలిపివేశారని, ఇలా అయితే తాము కుటుంబాలతో ఎలా బతకాలని జగన్ సర్కారుపై మదర్సా విద్యా వలంటీర్లు ఆక్రోశం వెల్లగక్కారు. తమకు జగన్ మార్క్ మొండి చెయ్యి చూపారని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారుఖ్ షిబ్లీ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో మదర్సా విద్యా వలంటీర్లతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో పలువురు వలంటీర్లు తమకు జరుగుతున్న అన్యాయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫారుఖ్ షిబ్లీ మాట్లాడుతూ.. జగన్ సర్కార్ నాలుగున్నరేళ్లపాటు వేతనాలు చెల్లించకపోవడంతో సుమారు 5 వేల మంది మదర్సా ఉద్యోగులు విలవిల్లాడిపోతున్నారని షిబ్లీ ధ్వజమెత్తారు. మదర్సాలో విద్యార్థులు కేవలం ధార్మిక విద్యనే కాకుండా ప్రాపంచిక విద్యను సైతం అభ్యసించాలనే ఉద్దేశంతో గత టీడీపీ ప్రభుత్వం రూ.7 వేలుగా ఉన్న మదర్సా విద్యా వలంటీర్ల జీతాన్ని రూ.10 వేలకు పెంచిందన్నారు. కానీ 2019లో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి మొండి చెయ్యి చూపిందని దుయ్యబట్టారు. 2021 ఆగస్టు వరకు విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్‌లో ఉన్న మదర్సా స్కీంను.. మైనార్టీ సంక్షేమ శాఖకు కేటాయించారని తెలిపారు. ఈ నేపథ్యంలో మార్చి 2023లో సీఎం సమీక్షిస్తూ.. మదర్సా విద్యా వలంటీర్లకు తక్షణమే జీతాలు అందించాలని నిర్ణయం తీసుకుని కూడా మాట తప్పడం ముస్లింలకు ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ద్రోహానికి అద్దంపడుతుందన్నారు. ఇప్పటికైనా పెండింగ్ వేతనాలు చెల్లించడమే కాకుండా, వేతనం రూ.10వేల నుంచి రూ.15 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. మదర్సా నిర్వాహకులు ప్రిన్సిపాళ్లకు కూడా వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉర్దూను రెండో అధికార భాషగా అమలు చేసి ఉర్దూ ప్రత్యేక డీఎస్సీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన 70 మంది వలంటీర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

28న ఓపీఎస్‌పై రాజమండ్రిలో సభ: యూటీఎఫ్



పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న యూటీఎఫ్ నేతలు

అమరావతి, విజయవాడ (గవర్నర్‌పేట)జనవరి 20 (ఆంధ్రజ్యోతి): పాత పెన్షన్ విధానం సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించి ఈనెల 28న రాజమండ్రిలో విస్తృతస్థాయి సభ నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎస్.ప్రసాద్ తెలిపారు. శనివారం వారు విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఓపీఎస్ అమలు చేస్తామని ఎన్నికల ముందు మాట ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాల తర్వాత అది సాధ్యం కాదని చేతులెత్తేశారని మండిపడ్డారు. సీపీఎస్, జీపీఎస్‌లు రెండూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టదాయకమేనని పేర్కొన్నారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో పెట్టాలని వారు డిమాండ్ చేశారు.

భూదాన్ భూములను రక్షించండి

» హైకోర్టులో పిల్ దాఖలు

అమరావతి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా, భీమడోలు మండలం, ఎంఎం పురం గ్రామ పరిధిలోని వివిధ సర్వే నంబర్లలో ఉన్న భూదాన్ భూములను రెవెన్యూ రికార్డుల్లో అనువంశిక భూములుగా మార్చారని, అవి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా రక్షించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పూళ్ల గ్రామానికి చెందిన వీఆర్ఎస్ఎస్ గణేశ్, మరొకరు ఈ పిటిషన్ దాఖలు చేశారు. భీమడోలు మండలానికి వెంకటసుబ్బారావు తహసీల్దార్‌గా పనిచేసిన కాలంలో రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి కొల్లేరు సరస్సుకు చెందిన 19 ఎకరాలను వివిధ వ్యక్తుల పేరిట చేర్చారన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపేలా ఉన్నతాధికారులను ఆదేశించాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, సీసీఎల్ఏ, ఏలూరు జిల్లా కలెక్టర్, భీమడోలు ఆర్డీవో, తహసీల్దార్‌తోపాటు అప్పటి తహసీల్దార్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు.

జగన్ ప్రకటన ఇదీ!

పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల వెల్లువ.. ఎన్నడూ లేని విధంగా భజంకాలు, సింఘ్వీలు, జిందాల్, బిర్లాలు, అదానీలు, మిట్టల్, టాటాలు వీళ్లంతా మన రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, రాంకో సిమెంట్, సెంచురీ ప్యానల్స్, ఏటీసీ టైర్స్, ఆదిత్య బిర్లా గార్మెంట్స్, డిక్సన్ టెక్నాలజీస్, గ్రీన్ లామ్ సౌత్, లారస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్ మొదలైన భారీ, మెగా పరిశ్రమలతోపాటు ఎంఎస్ఎంఈల ద్వారా రూ.14.19 లక్షల కోట్ల పెట్టుబడులు.. తద్వారా 33.63 లక్షల మందికి ఉపాధి అవకాశాలు. ఇదీ.. తాజాగా జగన్ ప్రభుత్వం పత్రికలకు ఇచ్చిన ప్రకటన.

వాస్తవం ఇదీ!

జగన్ సర్కారు గత నాలుగేళ్లుగా పారిశ్రామికాభివృద్ధికి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పెట్టుబడులను ఆకర్షించడంలో ఘోరంగా విఫలమైంది. పైగా జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. ప్రభుత్వ వైఖరితో విసిగిపోయిన అమరరాజా బ్యాటరీస్ సంస్థ తన అతిపెద్ద విస్తరణ యూనిట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంటును తెలంగాణలో ఏర్పాటు చేస్తోంది. ఆ ప్రాజెక్టు విలువ రూ.9500 కోట్లు. ఇదే తరహాలో ఇప్పటి వరకు 10కి పైగా పరిశ్రమలు ఏపీ నుంచి వెళ్లిపోయాయి. - ఇదీ.. జగన్ పాలనలో వాస్తవం.

పెట్టుబడుల 'గుడ్డు' పొదిగేదెప్పుడు?

(మొదటి పేజీ తరువాయి)

తమ పెట్టుబడులను భారీగా తగ్గించేసి 'నామ్ కే వాస్తే'గా యూనిట్లు నడుపుతున్నాయి. ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహకాలు లభించకపోగా.. పాలక పార్టీ నేతల వేధింపులు భరించలేక రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, యూనిట్ల కొనసాగింపు అంటేనే పెట్టుబడిదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇక భారీ స్థాయి పారిశ్రామిక సంస్థలైతే రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో పారిశ్రామిక రంగం కుదేలైంది. మరోవైపు ఐటీ రంగం కూడా దివాలా తీసింది. దీంతో చదువుకున్న యువతీ యువకులు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై తదితర నగరాలకు వలసపోతున్నారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే.. జగన్ అధికారంలోకి వచ్చిన 2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.67 వేల కోట్ల భారీ పెట్టుబడితో రూ.127 పెద్ద పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా 85వేల ఉద్యోగాలు కల్పించినట్లు నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆ 127 పెద్ద పరిశ్రమలను రాష్ట్రంలో ఎక్కడెక్కడ నెలకొల్పారు? ఎప్పుడు ప్రారంభించారు? ఏ పరిశ్రమలో ఎంతమందికి ఉద్యోగాలిచ్చారనే వివరాలను మాత్రం వెల్లడించక పోవడం గమనార్హం. ఇక, ఇప్పుడు కొత్తగా రూ.14.19 లక్షల కోట్ల పెట్టుబడులు, 33.63 లక్షల ఉద్యోగాలంటూ ప్రభుత్వం కొత్త రాగం అందుకుంది.

విశాఖ ఒప్పందాల సంగతేంటి?

గతేడాది మార్చిలో విశాఖపట్నం వేదికగా నిర్వహించిన ప్రపంచ పెట్టుబడుల సదస్సులో జగన్ ప్రభుత్వం హడావుడి చేసింది. మొత్తం ఆరు శాఖలు.. 18 రంగాలు.. 387 ఒప్పందాలు.. రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు.. 6 లక్షల మందికి పైగా యువతకు ఉద్యోగాల కల్పన.. దేశంలోనే ఏపీ కీలక రాష్ట్రంగా మారబోతోందంటూ సీఎం జగన్ అరచేతిలో స్వర్గం చూపించారు. ఆ సదస్సులో ఎంవోయూలు చేసుకోవడంతోనే అంతా అయిపోయిందన్నట్టు హంగామా చేశారు. తీరా చూస్తే.. గతంలో టీడీపీ హయాంలో కూడా ఒప్పందాలు చేసుకున్న టాటాలు, బిర్లాలు, ఆర్సెలర్ మిట్టల్, అదానీ, అరబిందో, గ్రీన్‌కో, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ తదితర సంస్థలతోనే మళ్లీ ఒప్పందాలు చేసుకున్నారు. అంతేకాదు.. కనీసం రూ.కోటి పెట్టుబడి పెట్టే స్థాయి లేని ఊరూ పేరూ లేని కంపెనీలతోపాటు చివరికి యూట్యూబ్ చానళ్లు, టీవీ యాంకర్లతో కూడా జగన్ సర్కారు ఎంవోయూలు చేసుకుంది. అయా ఒప్పందాల్లో పేర్కొన్న పెట్టుబడుల గణాంకాలను చూసి ఆర్థిక నిపుణులు సైతం నివ్వెరపోయారు. మరోవైపు, రూ.కోట్లు పెట్టుబడులు పెడతామన్న దిగ్గజ పారిశ్రామికవేత్తలంతా ఇప్పటి వరకు ముఖం చూపించ లేదు. ఉదాహరణకు ఎన్టీపీసీ ఏకంగా రూ.2,35,000 కోట్ల పెట్టుబడికి ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఆ కంపెనీ మొత్తం పెట్టుబడి రూ.25 వేల కోట్లు మాత్రమే. ఏబీసీ లిమిటెడ్ రూ.1,20,00 కోట్లు, రెన్యూ పవర్ రూ.97,550 కోట్లు, ఇండోసోల్ రూ.76,033 కోట్లు, ఏసీఎంఈ రూ.68,976 కోట్లు, టీసీఏఎస్‌వోఎల్ రూ.65,000 కోట్లు, జేఎస్‌డబ్ల్యూ రూ.50,632 కోట్లు, హంచ్ వెంచర్స్ రూ.50,000 కోట్లు, గ్రీన్‌కో రూ.47,600 కోట్లు, ఓసీఐవోఆర్ రూ.40,000 కోట్లు, హీరో ఫ్యూచర్స్ సంస్థ రూ.30,000 కోట్లు చొప్పున పెట్టుబడులు పెడతామని ఒప్పందాలు కుదుర్చుకున్నా.. ఇప్పటికీ రాష్ట్రానికి వచ్చిన జాడ లేదు.

డీపీఆర్‌లూ ఇవ్వలేదు

తమ ప్రభుత్వంపై నమ్మకంతోనే పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని విశాఖలో జగన్ చెప్పారు. ఒప్పందాలు వెంటనే కార్యరూపం దాల్చేలా ప్రతి వారం సమావేశమై మానిటరింగ్ చేసేందుకు వీలుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. అయితే, ఇంతవరకు ఒక్క ఒప్పందం కూడా కార్యరూపం దాల్చలేదు. విశాఖ సదస్సులో ప్రభుత్వం మొత్తం 387 ఎంవోయూలు కుదుర్చుకుంది. వ్యవసాయ, పశుసంవర్థక, విద్యుత్తు, పరిశ్రమలు, ఐటీ, ఐటీఈఎస్, టూరిజం శాఖలకు సంబంధించినవి ఉన్నాయి. వీటిలో ప్రధానంగా పరిశ్రమల శాఖతో చేసుకున్న 100 ఎంవోయూలలో 10 కంపెనీలు ఇప్పటికే యూనిట్లు ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఆ పది కంపెనీలను అంతకుముందే ఏర్పాటు చేశారు. మార్చి 4వ తేదీన విశాఖ గ్లోబల్ సమ్మిట్ వేదికపై నుంచే సీఎం జగన్ వీటిని వర్చువల్‌గా ప్రారంభించారు. మిగిలిన 90 ఒప్పందాలు ఏమయ్యాయో తెలియదు.

- అనకాపల్లిలో రూ.50 వేల కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటుకు ఎంవోయూ కుదుర్చుకున్న హంచ్ వెంచర్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ సంస్థ ఇంతవరకు డీపీఆర్ కూడా సమర్పించలేదు.
- తిరుపతిలో యూనిట్ పెడతామన్న బిర్లా కార్బన్ ఇండియా(రూ.2 వేల కోట్లు), ఏజీపీ సిటీ గ్యాస్ (రూ.10 వేల కోట్లు), కడపలో యూనిట్ పెడతామన్న జేఎస్‌డబ్ల్యూ(రూ.3,500 కోట్లు), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ప్రతిష్ఠ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్(రూ.700 కోట్లు) తదితర సంస్థలు డీపీఆర్‌లు సమర్పించలేదు.
- వ్యవసాయ, పశుసంవర్థక, విద్యుత్తు, ఐటీ, టూరిజం శాఖలతో కుదుర్చుకున్న 287 ఎంవోయూలు కార్యరూపం దాల్చలేదు.

టీడీపీ హయాంలోనే..

- డిక్సన్, కార్బన్, టీసీఎల్, సన్నీ ఎలక్ట్రిక్ తదితర కంపెనీలన్నీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినవే.
- ఇటీవల విశాఖలో సీఎం జగన్ ప్రారంభించిన ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటరు కూడా టీడీపీ ప్రభుత్వం కేటాయించిన స్థలంలోనే ఏర్పాటైంది.
- రెండేళ్లలో విశాఖకు అదానీ డేటా సెంటర్ రాబోతోందంటూ జగన్ గొప్పలు చెబుతున్నా.. దీంతో పాటు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి ప్రముఖ కంపెనీలకు చెందిన యూనిట్లను విశాఖలో ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఒప్పందాలు కుదిరాయి.
- సెరియమ్ సిస్టమ్స్, కాండ్యుయెంట్, ఇన్‌స్పైర్ ఎడ్జ్ ఐటీ సొల్యూషన్స్ తదితర ఐటీ సంస్థలను అప్పట్లో ఒకే రోజు ప్రారంభించారు.
- ఐటీ పరిశోధనలకు ఊతమిచ్చే అంకుర సంస్థలు, ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేసేవారికి చంద్రబాబు ప్రోత్సాహకాలు అందించారు. ఫలితంగా విశాఖ ఐటీ హబ్‌గా మారింది.

జగన్‌పై నమ్మకం లేకే?

"రాష్ట్రంలో అపారమైన ఖనిజ సంపదతో పాటు పరిశ్రమలను నెలకొల్పడానికి కావలసినంత భూమి, విద్యుత్తు, నీరు, రవాణా వంటి మౌలిక వసతులు పుష్కలంగా ఉన్నాయి. పెట్టుబడిదారులకు ఎలాంటి రిస్క్ ఉండదు. అనుమతులు ఇచ్చేందుకు సింగిల్ డెస్క్ విధానం ఉంది. కేవలం 21 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తున్నాం. పారిశ్రామికవేత్తలకు నేను కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే అందుబాటులో ఉంటా. రండి.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి" అంటూ సీఎం జగన్ పదేపదే బతిమాలుతున్నా పారిశ్రామికవేత్తలు కన్నెత్తి చూడటం లేదు. దీనికి కారణంగా సీఎంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన వేస్తున్న అడుగులపై నమ్మకం లేకపోవడమేనని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి.

కడప ఉక్కు.. కంచికేనా?

"కడప స్టీల్ ప్లాంట్ కథ కూడా ముందుకు సాగడం లేదు. జేఎస్‌డబ్ల్యూ లిమిటెడ్ ప్రతినిధులతో కలిసి గత ఏడాది ఫిబ్రవరి 15న ఈ ప్లాంట్‌కు సీఎం జగన్ రెండోసారి భూమిపూజ చేశారు. కడప స్టీల్ ఫ్యాక్టరీకి అనేక అనుబంధ పరిశ్రమలు రావడం ద్వారా రాయలసీమ ముఖచిత్రమే మారిపోతుందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని సీఎం చెప్పారు. 70 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామన్నారు. రూ.3,300 కోట్లతో కడప ఉక్కు ఫ్యాక్టరీని చేపట్టి 30 నెలల్లోనే పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటికే దాదాపు ఏడాది పూర్తి కావస్తున్నా ఆ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఎలాంటి నిర్మాణ పనులూ మొదలు కాలేదు. అదేవిధంగా అదానీ గ్రీన్ ఎనర్జీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ ఏర్పాటు చేయనున్న ప్రాజెక్టుల గురించి కూడా సీఎం అప్పట్లో గొప్పగా చెప్పారు. అయితే, ఈ కంపెనీల ప్రాజెక్టులు ఎప్పటికి కార్యరూపం దాల్చుతాయనేది ప్రశ్నార్థకమే.

వైఎస్సార్ ఆశయ సాధనకే కాంగ్రెస్‌లోకి

» రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తాం
» వైఎస్సార్ ఘాట్‌లో నివాళులు అర్పించిన షర్మిల, కేవీపీ

పులివెందుల / వేంపల్లె, జనవరి 20: 'కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కృషి చేశారు. ఆయన ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీలో చేరాను. ఆయన బాటలోనే నడుస్తూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తా' అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. శనివారం ఆమె ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి కడపకు వచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఇడుపులపాయకు చేరుకున్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. విజయవాడలో పార్టీ బాధ్యతలు స్వీకరించడానికి ముందు తండ్రి ఆశీర్వాదం కోసం ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, శైలజానాథ్, కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి తదితరులతో కలిసి వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. కాగా, వైఎస్ షర్మిల సమక్షంలో కడపకు చెందిన మాజీ మంత్రి అహ్మదుల్లా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్‌లో అహ్మదుల్లాకు షర్మిల కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

లేని పార్టీకి ప్రెసిడెంటా..!: ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి

కడప, జనవరి 20: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జీరో అని, నామ్‌కే వాస్తే పార్టీల్లో కాంగ్రెస్ ఒకటని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో లేని పార్టీకి ఒక ప్రెసిడెంటును నియమించడం హాస్యాస్పదమన్నారు. శనివారం కడపలో ఆయన మాట్లాడారు.

తమిళనాడుకు కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్!

» ఉపాధి కోల్పోనున్న 10 వేల కుటుంబాలు
» రాష్ట్రానికి వెయ్యి కోట్ల ట్యాక్స్ నష్టం.. సీఎం మాట్లాడరేం?: సోమిరెడ్డి

నెల్లూరు, జనవరి 20(ఆంధ్రజ్యోతి): 'మేజర్ పోర్టులతో సమానంగా ఆపరేషన్స్ జరుపుతున్న నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ తమిళనాడు రాష్ట్రానికి తరలిపోతోంది. జిల్లా ప్రజల త్యాగాలతో రాష్ట్ర అవసరాల కోసం ఏర్పాటుచేసిన పోర్టు నిర్వీర్యమైపోతోంది. ఈ నెలాఖరు తర్వాత కృష్ణపట్నం పోర్టులో జరగాల్సిన ఎగుమతులు, దిగుమతులను తమిళనాడులోని అదానీకి చెందిన కాటుపల్లి, ఎన్నూరు పోర్టులకు మారుస్తున్నారు. ఇందుకు కేంద్రం కూడా అనుమతులు ఇవ్వడం అన్యాయం' అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం నెల్లూరులోని ఎన్టీఆర్ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 'టెర్మినల్ తరలింపుతో ఏటా రాష్ట్రానికి స్టేట్ ట్యాక్స్ రూపంలో రూ.1,000కోట్లు నష్టం వాటిల్లుతుంది. సుమారు 10వేలమంది ఉపాధి కోల్పోతారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంటే వైసీపీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? సొంత నియోజకవర్గంలో ఇంత నష్టం జరుగుతుంటే మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఏం చేస్తున్నారు..? అదానీ చాపకింద నీరులా కంటైనర్ టెర్మినల్‌ను తరలిస్తుంటే ఆపాల్సిన బాధ్యత సీఎం జగన్‌కు లేదా?' అంటూ సోమిరెడ్డి మండిపడ్డారు.

హోదా ఉద్యమానికి సహకరించకుంటే ప్రతిఘటనే

» ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి
» ఢిల్లీలో పార్లమెంటు ముట్టడి.. 30న గాంధీ విగ్రహాల వద్ద నిరసన

విజయవాడ(గవర్నర్‌పేట), జనవరి 20: విభజన హామీలు, ప్రత్యేక హోదా ఉద్యమానికి సహకరించి తోడ్పడని అందరూ తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు విభజన హామీలు, ప్రత్యేక హోదా అమలు చేయకతప్పదని స్పష్టం చేశారు. శనివారం విజయవాడలోని బాలోత్సవ్ భవన్‌లో ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అఖిలపక్ష నేతలు ప్రసంగించారు. దాదాపు 30సంఘాలు అనేక పార్టీలు పాల్గొన్న విస్తృత స్థాయి సమావేశంలో సమితి నేతలు కీలక ప్రకటన చేశారు. పార్లమెంటు సమావేశాలు ముగించే ముందు ఢిల్లీలో పార్లమెంటు ముట్టడి చేపడతామని హెచ్చరించారు. 30న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మహాత్మాగాంధీ విగ్రహాల వద్ద నిరాహారదీక్షలు చేపడతామని చలసాని ప్రకటించారు. సీపీఐ, సీపీఎం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యతిరేక చర్యల్ని ఎదుర్కొంటామన్నారు. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, ప్రత్యేక హోదా సాధన సమితి కార్యదర్శి వి.వి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోరుతూ ప్రతి ఒక్కరూ బ్యాడ్జీలు పెట్టుకోవాలని కోరారు. ఈ నెల 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు జిల్లాల్లో పర్యటిస్తామని, ప్రధాన మంత్రికి ట్వీట్లు ద్వారా మెయిల్ ద్వారా ప్రజల ఆందోళన, డిమాండ్‌ను తెలియజేయాలని పిలుపునిచ్చారు.

అంగన్వాడీల ఈడ్చివేత!

» 40వ రోజూ కొనసాగిన సమ్మె
» మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ అడ్డగింత
» ఇద్దరికి క్షీణించిన ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలింపు
» తొలగింపునకు రంగం సిద్ధం?

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)

అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు 40 రోజులుగా చేస్తున్న రాష్ట్రవ్యాప్త సమ్మె హింసాత్మకంగా మారింది. శనివారం జిల్లా, మండల కేంద్రాల్లో, ఐసీడీఎస్ ప్రాజెక్టుల వద్ద నిరసనలతో హోరెత్తించారు. అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించాయి. ఆయా సంఘాల నేతలు రోడ్లపై బైఠాయించారు.ఈ ర్యాలీల్లో అంగన్వాడీలూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడంతో పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు చోట్ల రోడ్లపై బైఠాయించిన అంగన్వాడీలను, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు ఈడ్చిపారేశారు. దీంతో పలువురు మహిళలు గాయాలపాలయ్యారు. అంగన్వాడీలు సొమ్మసిల్లిపడిపోయిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.



మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్‌ని అడ్డుకుంటున్న అంగన్వాడీలు

విజయవాడ ధర్నాచౌక్‌లో ఉద్రిక్తత

విజయవాడ ధర్నా చౌక్‌లో నాలుగురోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తం 14 మంది నిరవధిక నిరాహార దీక్ష చేస్తుండగా, వారిలో సుబ్బరావమ్మ, గజలక్ష్మి షుగర్, బీపీ లెవల్స్ పడిపోయాయి. దీనితో వారిని పోలీసులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అడ్డుకోవడానికి అంగన్వాడీలు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీకాకుళంలో 13 మందిని అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం, నూజివీడులో అంగన్వాడీలు మానవహారం చేపట్టారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్యాన్వాయ్‌ని అంగన్వాడీ కార్యకర్తలు చుట్టుముట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని పక్కకు లాగేయడంతో పలువురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ దీక్షా శిబిరం వద్దకు చేరుకుని వారిని పరామర్శించారు. నెల్లూరు నగరంలోని వీఆర్సీ కూడలిలో రాస్తారోకో చేస్తున్న ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించడంతో తోపులాటలు జరిగి పలువురు గాయపడగా ఆసుపత్రికి తరలించారు. మహిళలని చూడకుండా మగ పోలీసులు లాగి పడేసి పోలీసు వ్యానులోకి ఎక్కించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్, అజయ్‌కుమార్ సొమ్మసిల్లి పడిపోగా నలుగురు అంగన్వాడీలు అస్వస్థతకు గురయ్యారు. అనంతపురంలో బెంగళూరు-హైదరాబాద్ హైవేపై రాస్తారోకో వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

అరెస్టులకు ఖండన

రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు, కార్మిక సంఘాల నాయకుల అరెస్టులను వామపక్షాల నాయకులు శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కాగా, విధుల్లో చేరని అంగన్వాడీలను ఉద్యోగంలోంచి తొలగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. విధులకు హాజరుకానివారి జాబితాలను మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు కలెక్టర్లకు అందించినట్టు సమాచారం.



విజయవాడలో దీక్ష చేస్తున్న సుబ్బరావమ్మ, గజలక్ష్మిలను శిబిరం నుంచి తరలిస్తున్న పోలీసులు

సీఎస్‌ను కలిసిన వామపక్షాలు

అంగన్వాడీ సమస్యలను పరిష్కరించి సమ్మె విరమింపజేయాలని పది వామపక్ష పార్టీల నాయకుల ప్రతినిధి బృందం శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసింది. గత నాలుగు రోజులుగా నిరవధిక దీక్షలు చేస్తున్న అంగన్వాడీల ముఖ్య నాయకురాళ్ల ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎస్‌ను కలిసిన బృందంలో కె.రామకృష్ణ(సీపీఐ), పి.ప్రసాద్, రామకృష్ణ(సీపీఐ-ఎంఎల్-న్యూడెమొక్రసీ), ఎన్.మూర్తి(సీపీఐ-ఎంఎల్-లిబరేషన్), జాస్తి కిషోర్‌బాబు(సీపీఐ-ఎంఎల్), కాటం నాగభూషణం(ఎంసీపీఐ-యూ), బి.ఎస్.అమర్‌నాథ్ (ఎస్‌యూసీఐ-సీ), పి.వి.సుందరరామరాజు(ఫార్వర్డ్ బ్లాక్), జానకి రాములు(ఆర్ఎస్‌పీ) తదితరులున్నారు.

ఆంధ్రజ్యోతి
▲ తమసోమా జ్యోతిర్గమయ

ఆర్కే RK



కొత్తపలుకు

మోదీ 'మూడు'తో మూడేదెవరికి?

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఐదేళ్లకోసారి ఎన్నికలు జరగడం సహజమే కదా! అందులో ప్రత్యేకత ఏముంది! అని సందేహం కలగవచ్చు. జరగబోయే ఎన్నికలు దేశంలోని ప్రాంతీయ పార్టీల మనుగడకు ముప్పు తేవచ్చు అన్నదే ఇక్కడ ప్రధానాంశం. ప్రాంతీయ పార్టీల పొడ అంటే ప్రధాని మోదీకి గిట్టని విషయం తెలిసిందే. మోదీ పాలనలో ప్రాంతీయ పార్టీలను ముప్పుతిప్పలు పెట్టడం చూస్తున్నాం. తాజా అంచనాల ప్రకారం నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే తమ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ప్రాంతీయ పార్టీల అధినేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం! తెలంగాణలో ప్రాంతీయ పార్టీగా పురుడుపోసుకొని జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై ప్రతిపక్షంలో కూర్చుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ పార్టీలు రెండూ బలంగా

> "ఇప్పటిదాకా జాతీయ రాజకీయాలలో సైతం ప్రముఖంగా కనిపించిన చంద్రబాబు, కే.చంద్రశేఖర రావులది ఇప్పుడు భిన్నమైన పరిస్థితి. బీజేపీతో చేతులు కలపడానికి సిద్ధపడు తున్నప్పటికీ ఆ పార్టీ పెద్దలు ససేమిరా అనడంతో కేసీఆర్ బలహీనుడిగా మారిపోయారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లబుచ్చు తున్నారు. ఆయన ప్రభుత్వంలోని అనేక మంది మంత్రులు ఈడీ కేసులలో చిక్కుకున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటారో తెలియదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తల ఎగరేస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ ఇదివరకటితో పోల్చితే ఇప్పుడు ఆమె కూడా మెత్తబడిపోయారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ మూడో పర్యాయం అధికారంలోకి వస్తే భారత రాజకీయ ముఖచిత్రం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

ఉన్నాయి. వైసీపీ ప్రస్తుతం అధికారంలో ఉండగా, రానున్న ఎన్నికల తర్వాత అధికారంలోకి రావడం ఖాయమని తెలుగుదేశం పార్టీ లెక్కలు వేసుకుంటోంది. కర్ణాటకలో కూడా అధికారాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగించాల్సి రావడంతో ప్రధాని మోదీ ఇప్పుడు దక్షిణాదిపై దృష్టి కేంద్రీకరించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి భారతీయ జనతా పార్టీ పెద్దలు స్కెచ్ రూపొందించుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అక్కడ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై అనేక కేసులున్నాయి. వాటిల్లో ఏదో ఒక కేసులో ఆయనకు శిక్ష పడేలా చేయగలిగితే ప్రభుత్వాన్ని పడగొట్టవచ్చునని కమలనాథులు తలపోస్తున్నారట. ఇక, తెలుగునాట ఏం చేయబోతున్నారు? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టడం ద్వారా ఆ చోటును ఆక్రమించుకోవాలని బీజేపీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పరోక్ష సహాయ సహకారాలు అందించినా ఫలితం లేకుండా పోయింది. తన చేతికి మట్టి అంటకుండా ఇతరుల భుజంపై తుపాకీ పెట్టి ప్రత్యర్థులను పడగొట్టడంలో ప్రధాని మోదీ దిట్ట. కొంతకాలం క్రితం భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఎన్వీ రమణను లొంగదీసుకునేందుకు ముఖ్యమంత్రి జగన్‌ను ప్రోత్సహించి ఆయనపై ఫిర్యాదు చేయించారు. ఫలితంగా జగన్ సేఫ్‌గా ఉండిపోయారు. ఆయనపై దాఖలైన కేసుల విషయంలో న్యాయవ్యవస్థ అచేతనంగా ఉండిపోయింది. తర్వాత దశలో చంద్రబాబుపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టడం, ఆయన జైలుకు వెళ్లాల్సి రావడం తెలిసిందే. అయినా తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరకుండా నిలబడింది. రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దెబ్బ తీస్తున్నారని తెలిసి కూడా ప్రధాని మోదీ ఆయనకు సహకరించడంలో ఆంతర్యం లేకపోలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవల తనను కలిసినప్పుడు జగన్ పాలనను ప్రధాని మోదీ తీవ్రంగా ఆక్షేపించారు. జగన్‌రెడ్డి కారణంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అని ప్రధాని వ్యాఖ్యానించారు కూడా! అయినా జగన్‌కు పరోక్ష సహకారం అందిస్తున్నారంటే అందుకు కారణం లేకపోలేదు. జగన్ బలహీనపడితే తెలుగుదేశం పార్టీ మరింత బలపడుతుందే తప్ప తమకు ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదన్నది కమలనాథుల అభిప్రాయంగా ఉంది. ఈ కారణంగానే రాష్ట్రం నాశనం అవుతున్నా జగన్‌కు కేంద్ర సహకారం అందుతోంది. అయినా రాష్ట్రంలో బీజేపీకి చోటు లభించని పరిస్థితే ఉండటంతో ప్రధాని మోదీ ఇప్పుడు తన దృష్టి తెలంగాణపై కేంద్రీకరించారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అధికారం కోల్పోతే కాంగ్రెస్ పార్టీ పుంజుకొనే అవకాశం ఉంది. ఈ విషయం బీజేపీ పెద్దలకు కూడా తెలుసు. ఈ నేపథ్యంలో ముందుగా తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని కబళించే ఎత్తుగడలకు తెర తీయబోతున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భుజంపై తుపాకీ పెట్టి బీఆర్ఎస్‌ను దెబ్బకొట్టే వ్యూహానికి పదునుపెడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి తనను కలిసినప్పుడు ప్రధాని మోదీ తన మనసులోని మాటలను బయటపెట్టారు కూడా! 'మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాజకీయంగా ఫినిష్ చేయండి. మీకు నా సహకారం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా మాకు బాధ లేదు. కేసీఆర్ కుటుంబం మాత్రం ఉండకూడదు. మీరు చేయగలిగిందంతా చేయండి' అని ప్రధాని మోదీ వారిరువురితో అన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మాటలను బట్టి నరేంద్ర మోదీ వ్యూహం ఎలా ఉండబోతున్నదో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బకొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాడుకోబోతున్నారన్న మాట! బీఆర్ఎస్ రాజకీయంగా దెబ్బతింటే లాభపడేది బీజేపీయే కదా! అంటే, తెలంగాణలో రాజకీయాలు కాంగ్రెస్–బీజేపీ మధ్యనే సాగాలని, బీఆర్ఎస్ ఉనికిలో ఉండకూడదని ప్రధాని మోదీ భావిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.

బీఆర్ఎస్‌కు ఎన్నికల పరీక్ష...

నేను గతంలోనే చెప్పినట్టుగా రానున్న లోక్‌సభ ఎన్నికలు బీఆర్ఎస్‌కు విషమ పరీక్ష కాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలను గెలుచుకోలేని పక్షంలో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. లోక్‌సభ ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకూడదని కేసీఆర్ ఇదివరకే నిర్ణయించుకున్నారు. నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని కోరుకోవద్దని కుమార్తె కవితను ఆయన ఇదివరకే ఆదేశించారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని స్వయంగా ప్రకటించాలని కూడా ఆయన కుమార్తెను ఆదేశించారట! పరిస్థితులు అనుకూలిస్తే మల్కాజ్‌గిరి నుంచి కుమారుడు కేటీఆర్‌ను పోటీకి దింపాలని కేసీఆర్ తలపోస్తున్నారు. ఈ ఆలోచనలు సాగుతున్నప్పుడే ఈడీ విచారణకు రావాలని కవితకు నోటీసులు అందాయి. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ మొదలైంది. ఈ ప్రాజెక్టుపై కాగ్ నివేదిక కూడా సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని నిర్ధారణ అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయబోతుందో తెలియదు. సాక్ష్యాధారాలు లభించాక ప్రధాని మోదీ ఏం చేయబోతున్నారో కూడా తెలియాల్సి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్‌ను సమస్యలన్నీ చుట్టుముడుతున్నాయి. రాజకీయ టక్కుటమార గజకర్ణ గోకర్ణుడిగా పేరొందిన కేసీఆర్ ఇప్పుడు నిస్సహాయుడిగా మిగిలిపోవాల్సిన పరిస్థితి. ఇంటా బయటా ఆయనకు మద్దతు కొరవడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు కన్నూమిన్నూ కానకుండా వ్యవహరించడంతో ఇప్పుడు ఆయనకు మద్దతుగా నిలబడే పార్టీ కూడా ఏదీ కనపడటం లేదు. దేశంలోని ఇతర రాజకీయ పార్టీలకు కేసీఆర్‌పై సదభిప్రాయం లేదు. పార్టీలన్నీ తమను తాము రక్షించుకొనే పనిలో తీరిక లేకుండా ఉన్నాయి. ఈ క్రమంలో పార్టీని కాపాడుకోవడం కేసీఆర్‌కు తలకు మించిన భారం కాబోతున్నది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్‌లో చోటు చేసుకోబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలలో ఎంత మంది ఉంటారు? ఎంతమంది పోతారు? కాంగ్రెస్–బీజేపీల నుంచి ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉండబోతున్నాయి? అనే ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. తమ పార్టీ నుంచి వలసలను ప్రోత్సహించేలోపే కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమందిని గుంజుకుంటే ఎలా ఉంటుందని కేటీఆర్ భావిస్తున్నప్పటికీ... కేసీఆర్ మాత్రం అటువంటి పని మనం చేయవద్దని వారిస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టామన్న అపఖ్యాతి మనకెందుకు? అని ఆయన అన్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడల్లా తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఎదురైన సమస్యలు, సవాళ్లన్నీ ఇప్పుడు కేసీఆర్‌కు ఎదురవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతోపాటు జగన్‌రెడ్డి ప్రభుత్వం నుంచి చంద్రబాబు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. అయితే... ఆయనకు భూదేవిని మించిన ఓర్పు ఉంటుంది. ఆ కారణంగానే ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా పార్టీని బతికించుకోగలుగుతున్నారు. కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి!

పొలిటికల్ గేమ్ ప్లాన్...

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినందున కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలపడం ద్వారా ప్రస్తుతానికి గండం నుంచి బయటపడాలని కేటీఆర్ ప్రభృతులు తలపోస్తున్నప్పటికీ... ప్రధాని మోదీ గేమ్ ప్లాన్ మరోలా ఉంది. బీఆర్ఎస్‌తో ఏ రూపంలో చేతులు కలిపినా ఆ పార్టీ మళ్లీ చిగురిస్తుందని, అదే జరిగితే తెలంగాణలో బీజేపీ బలపడటం కష్టమని ప్రధాని అభిప్రాయపడుతున్నారట! అందుకే బీఆర్ఎస్‌ను, ప్రత్యేకించి కేసీఆర్ కుటుంబాన్ని దెబ్బకొట్టాలని ఆయన ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏమిటన్నది కీలకం కాబోతున్నది. బీఆర్ఎస్‌ను దెబ్బతీయడం వల్ల లాభమా? నష్టమా? ఆ పార్టీ స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తే ఎదురయ్యే సవాళ్లు ఏమిటన్న దానిపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి పెట్టింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్న చందంగా బతకాల్సి రావొచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించి బలం పెంచుకుంటే బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుదురుగా ఉండనివ్వరు. కర్ణాటకలో మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సిద్ధరామయ్య ప్రభుత్వాన్నే కూల్చుతామని బీజేపీ నాయకులు ఇప్పటికే చెబుతున్నందున...

> "ప్రస్తుత పరిస్థితులలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మోడల్‌ను ఆచరించడమే ఉత్తమం అనే అభిప్రాయానికి పలువురు నాయకులు వచ్చేస్తున్నారు. జాతీయ రాజకీయాల ఊసెత్తకుండా రాష్ట్రానికి పరిమితమవుతూ కేంద్రంతో సఖ్యతగా ఉండటమే నవీన్ మోడల్.

తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సజావుగా సాగనిస్తారా? అన్న ప్రశ్న ఉత్పన్నం కాకమానదు. ప్రస్తుతానికి తెలంగాణలో బీజేపీ బలం అంతంత మాత్రమే అయినప్పటికీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్షంలోకి వెళ్లిన బీఆర్ఎస్‌కూ కంటి మీద కునుకు లేకుండా చేయబోతున్నారు. భవిష్యత్ రాజకీయ పరిణామాలను ఇప్పటికిప్పుడు ఊహించడం కష్టమేగానీ మోదీ హయాంలో వివిధ రాష్ట్రాలలో చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి ఏమైనా జరగవచ్చు అని నమ్మాల్సిన పరిస్థితి. ఒకప్పుడు ఇందిరాగాంధీ హయాంలో, ఇప్పుడు మోదీ హయాంలో ప్రతిపక్షాలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కుదుపులకు గురయ్యాయి, అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల గండం నుంచి గట్టెక్కడానికి కేసీఆర్ ఏం చేయబోతున్నారో చూడాలి. ఇప్పటికే బీఆర్ఎస్‌కు చెందిన నలుగురైదుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు ఎంపీలు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. కేసీఆర్ కూడా ఎన్నికల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. తుంటికి గాయమై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తనను పరామర్శించడానికి వచ్చిన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను తమ పార్టీ తరఫున మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయవలసిందిగా కేసీఆర్ ప్రతిపాదించారు. తాజాగా శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఎన్వీ రమణ తమ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, ఈ ప్రతిపాదనను రమణ సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులు లభించడం కష్టం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా కేసీఆర్ వద్ద ఇప్పుడు డబ్బు కూడా లేదు. లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులకు నిధులు ఎలా అని ఆయన మథనపడుతున్నారు. బీఆర్ఎస్‌ను ఏర్పాటు చేసిన తర్వాత జాతీయ రాజకీయాలపై ఆశలు పెంచుకొని ఉన్న డబ్బంతా మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన చోటా మోటా నాయకులకు ధారపోశారు. ఒకరకంగా చెప్పాలంటే అపాత్ర దానం చేశారు. ఇప్పుడు ఆయనే నిధుల కొరతను ఎదుర్కొంటున్నారు. ఇప్పటిదాకా జాతీయ రాజకీయాలలో సైతం ప్రముఖంగా కనిపించిన చంద్రబాబు, కే.చంద్రశేఖర రావులది ఇప్పుడు భిన్నమైన పరిస్థితి. బీజేపీతో చేతులు కలపడానికి సిద్ధపడుతున్నప్పటికీ ఆ పార్టీ పెద్దలు ససేమిరా అనడంతో కేసీఆర్ బలహీనుడిగా మారిపోయారు.

చంద్రబాబు ఇలా, జగన్ అలా...

చంద్రబాబుది కూడా విచిత్రమైన పరిస్థితి. ప్రజల్లో ఆయనకు బలం ఉన్నప్పటికీ బీజేపీని కాదనుకోలేని పరిస్థితి. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆహ్వానం అందినదే తడవుగా ఆయన బయలుదేరి వెళుతున్నారు. వెళ్లకపోతే బీజేపీ పెద్దలకు కోపం వస్తుందేమోనని ఆయన ఆందోళన చెందుతూ ఉండవచ్చు. జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి బాదరబందీ ఏమీ లేదు. అయితే.. ఆయన బీజేపీ పెద్దలకు ఆగ్రహం తెప్పించకుండా, ఏం చేసినా వారి అనుమతితోనే చేసుకుంటూ పోతున్నారు. మూడు రాజధానుల విషయం కూడా బీజేపీ పెద్దలకు చెప్పే చేశారట! అయినా దానికి అతీ గతీ లేదు. ఢిల్లీ పెద్దల సూచన మేరకు ఎన్వీ రమణపై ఫిర్యాదు చేసినా ఆయన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కాకుండా ఆపలేకపోయారు. చివరకు సొంత సోదరి తన కుమారుడి వివాహ పత్రిక అందజేయడానికి వస్తానన్నా బీజేపీ పెద్దలకు కోపం వస్తుందని తప్పించుకోజూశారు. మొత్తమ్మీద బీజేపీ పెద్దలను పల్లెత్తు మాట అనలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికార, ప్రతిపక్ష నేతలు ఇంత బలహీనులు కావడం నిజంగా విషాదం. ఒకప్పుడు ఇందిరాగాంధీ వంటి నాయకురాలినే ఎదిరించి తొడగొట్టి నిలబడిన ఎన్టీఆర్‌ను చూశాం. ఇప్పుడు అలాంటి నేతలు తెలుగునాటే కాదు ఇతర రాష్ట్రాలలో కూడా కనిపించడం లేదు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఆయన ప్రభుత్వంలోని అనేక మంది మంత్రులు ఈడీ కేసులలో చిక్కుకున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటారో తెలియదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తల ఎగరేస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ ఇదివరకటితో పోల్చితే ఇప్పుడు ఆమె కూడా మెత్తబడిపోయారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ మూడో పర్యాయం అధికారంలోకి వస్తే భారత రాజకీయ ముఖచిత్రం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రాంతీయ పార్టీల పెద్దలు బతికి బట్టకట్టాలంటే ఢిల్లీ ఆధిపత్యానికి తలవొంచక తప్పని పరిస్థితులు రావొచ్చు. ప్రధాని మోదీని ఎదిరించి నిలబడే శక్తి ఏ ప్రాంతీయ నాయకుడికి కూడా ఉండదు. అందుకే ప్రస్తుత పరిస్థితులలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మోడల్‌ను ఆచరించడమే ఉత్తమం అనే అభిప్రాయానికి పలువురు నాయకులు వచ్చేస్తున్నారు. జాతీయ రాజకీయాల ఊసెత్తకుండా రాష్ట్రానికే పరిమితమవుతూ కేంద్రంతో సఖ్యతగా ఉండటమే నవీన్ మోడల్. ఇప్పుడు ప్రధాని మోదీకి శ్రీరాముడు కూడా తోడయ్యాడు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనుండటంతో ఉత్తర భారతదేశం 'జై శ్రీరామ్' నినాదాలతో మార్మోగుతున్నది. విగ్రహ ప్రతిష్ఠ జరగకపోయినా, ప్రత్యేక పూజలు జరగకపోయినా అయోధ్య అక్షింతలంటూ దేశమంతా ప్రజలందరికీ పంచుతున్నారు. మోదీ ఆచరిస్తున్న ఈ రాజకీయ తంత్రం ముందు ఎవరు మాత్రం నిలబడగలరు? అందుకే కాబోలు 2024 ఎన్నికలను కూడా వదిలేసి 2029 ఎన్నికల్లోనే అదృష్టాన్ని పరీక్షించుకోవాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. అప్పటికి ప్రధాని మోదీ 80 ఏళ్లకు చేరతారు. మహాభారతంలో అస్త్ర సన్యాసం చేస్తేతప్ప భీష్ముడిని నిలువరించలేమని శ్రీకృష్ణుడు చెబుతాడు. ఆధునిక భారతంలో రాజకీయ రణ క్షేత్రంలో నరేంద్ర మోదీ మోహరించి ఉన్నంతవరకూ ఆయనను ఎవరూ ఢీకొని నిలబడలేరా? అంటే ప్రస్తుతానికి లేరు అనే చెప్పవచ్చు. రానున్న ఎన్నికల్లో మనకు వినపడబోయే నినాదం ఒకటే. జై శ్రీరాం—జై మోదీ. అంతే! ఈ పరిస్థితులలో కేసీఆర్ అయినా, చంద్రబాబు అయినా, జగన్మోహన్



> "ఇప్పటికే బీఆర్ఎస్‌కు చెందిన నలుగురైదుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు ఎంపీలు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. కేసీఆర్ కూడా ఎన్నికల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. తుంటికి గాయమై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తనను పరామర్శించడానికి వచ్చిన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను తమ పార్టీ తరఫున మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయవలసిందిగా కేసీఆర్ ప్రతిపాదించారు. తాజాగా శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఎన్వీ రమణ తమ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, ఈ ప్రతిపాదనను రమణ సున్నితంగా తిరస్కరించారు.

> "ఇప్పుడు ప్రధాని మోదీకి శ్రీరాముడు కూడా తోడయ్యాడు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనుండటంతో ఉత్తర భారతదేశం 'జై శ్రీరామ్' నినాదాలతో మార్మోగుతున్నది. విగ్రహ ప్రతిష్ఠ జరగకపోయినా ప్రత్యేక పూజలు జరగకపోయినా అయోధ్య అక్షింతలంటూ దేశమంతా ప్రజలందరికీ పంచుతున్నారు. మోదీ ఆచరిస్తున్న ఈ రాజకీయ తంత్రం ముందు ఎవరు మాత్రం నిలబడగలరు? అందుకే కాబోలు 2024 ఎన్నికలను కూడా వదిలేసి 2029 ఎన్నికల్లోనే అదృష్టాన్ని పరీక్షించుకోవాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. అప్పటికి ప్రధాని మోదీ 80 ఏళ్లకు చేరతారు. మహాభారతంలో అస్త్ర సన్యాసం చేస్తేతప్ప భీష్ముడిని నిలువరించలేమని శ్రీకృష్ణుడు చెబుతాడు. ఆధునిక భారతంలో రాజకీయ రణ క్షేత్రంలో నరేంద్ర మోదీ మోహరించి ఉన్నంతవరకూ ఆయనను ఎవరూ ఢీకొని నిలబడలేరా? అంటే ప్రస్తుతానికి లేరు అనే చెప్పవచ్చు. రానున్న ఎన్నికల్లో మనకు వినపడబోయే నినాదం ఒకటే. జై శ్రీరాం–జై మోదీ. అంతే!

రాముడొచ్చేసాడు!

పట్టాభిషేకాన్నే వదిలేసిన నిన్ను
ప్రతిష్ఠించుకోవడం..
తండ్రి మాటకోసం అడవుల పట్టిన
నిన్ను వెతుక్కోవడం..
ఈ జన్మకు మాకు దక్కిన పుణ్యం.

ధర్మాన్ని నిలబెట్టిన నిన్ను
దక్కించుకుంటున్నపుడు కదా
అర్థమయింది..
ఎన్ని కష్టాలకోర్చుంటావో!
ఎన్ని అవమానాలను దాటుంటావో!
ఎన్ని ప్రశ్నలను సమాధానపరిచుంటావో!

నువ్వు పెట్టిన పరీక్షలో
నీ భిక్షతోనే గెలుపొందిన
రామదండులం మేం!
నువ్వు మా రాముడివి...
ఇక మారాము చేయక
మా పూజలందుకుని
ధర్మమార్గాన నడిపించు!

– వక్కలంక సత్తిరాజు

వ్యాసాలు, ఉత్తరాలు పంపవలసిన చిరునామా
ఎడిటోరియల్ పేజీ, ఆంధ్రజ్యోతి, ప్లాట్–76,
అశ్వినీ లే ఔట్, హుడా హైట్స్,
రోడ్ నంబరు–70, జూబ్లీహిల్స్,
హైదరాబాద్–500033.
మెయిల్:
editpage@andhrajyothy.com

అయోధ్య: ఆచార్యుల ఆక్షేపణలు

అయోధ్యలో జనవరి 22న జరుగబోయే రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠపై ఇద్దరు పీఠాధిపతులు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు భారతీయ సంస్కృతిని ప్రేమించే వారికి చాలా బాధ కల్గించాయి. పూరీ శంకరాచార్యులు 'సిఎన్ఎన్' ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూ మొదటిది. జ్యోతిర్మఠం పీఠాధిపతి 'వైర్' అనే మీడియా ప్రతినిధికిచ్చినది రెండవది.

పూరీ శంకరాచార్యులు విగ్రహ ప్రతిష్ఠ ఆగమశాస్త్ర ప్రకారం జరగడం లేదని, అలా చేస్తే శాకినీ ఢాకినీ లాంటి ప్రేతాదులు అక్కడ చేరతాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాముని విగ్రహాన్ని స్పృశిస్తారని, అది శాస్త్ర విరుద్ధమని ఆక్షేపించారు. అదే ఇంటర్వ్యూలో కులవ్యవస్థపై మాట్లాడుతూ బ్రాహ్మణజన్మ చరమజన్మ అనీ దానిద్వారానే మోక్షప్రాప్తి అనీ మరో వ్యాఖ్య చేశారు.

రెండవ ఇంటర్వ్యూలో జ్యోతిర్మఠం ఆచార్యులు కూడా ప్రాణప్రతిష్ఠ శాస్త్ర విరుద్ధమని, ముహూర్తం ఏ పంచాంగంలోనూ లేదని వివరించారు. దేవాలయాల నిర్మాణం గురించి చెప్పే ఆగమశాస్త్రం వేదంతో సమానమని, తాము శాస్త్రాన్ని రక్షించడం ముఖ్యమనీ చెప్పారు. "శ్రుతి స్మృతీ మమైవాజ్ఞే" అనే శ్లోకాన్ని ఉదహరించారు. శ్రుతి, స్మృతి (ఆగమశాస్త్రం) రెండు భగవంతుని ఆజ్ఞలే అని దీని అర్థం.


వీరు అంతటితో ఆగక రాజకీయకోణాన్ని ప్రస్తావిస్తూ అమిత్ షా లెక్క ప్రకారం బీజేపీ సభ్యత్వం 10 కోట్లు ఉందని, ఆర్ఎస్ఎస్, మిగతా అనుబంధ సంస్థలు, సానుభూతిపరులు, అందర్నీ కలుపుకుంటే 25 కోట్ల వరకు ఉండవచ్చని లెక్కగట్టారు. మిగతా 75 కోట్ల హిందువులు ఈ ప్రతిష్ఠకు వ్యతిరేకంగా ఉన్నారంటూ ప్రజానాడిని గుర్తించినట్లు వ్యాఖ్యానించారు. 75 కోట్ల హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారని వీరు అన్నారు.

రామాలయ ప్రతిష్ఠ ఒక రాజకీయ కార్యక్రమమంటూ దాన్ని బహిష్కరించిన ప్రతిపక్షాలకు పై రెండు ఇంటర్వ్యూలూ మంచి ఇంధనంగా మారాయి. ఇలా అవుతుందని తెలియనంత అమాయకులు కాదు పై ఆచార్యులు. ఇద్దరూ రాజకీయంగా మోదీపై తమ వ్యతిరేకతను చెప్పకనే చెప్పారు. శంకరాచార్యుల్ని ఎప్పుడూ గౌరవించని వారందరూ ధర్మానికి హాని జరుగుతోందని, ఆచార్యపీఠాలు ఆలయ ప్రతిష్ఠను వ్యతిరేకిస్తున్నాయనీ రాజకీయలబ్ధిని పొందాలని ప్రయత్నించడంలో ఆశ్చర్యం లేదు.

పోతే, శాస్త్రపరంగా పై ఆచార్యులు చెప్పింది సరైనదా అని విచారించాలి. శంకరాచార్య పీఠాలు హిందూధర్మంలో ఉన్న అనేక సంప్రదాయాల్లో ఒకానొక సంప్రదాయం. ఉత్తర భారతదేశంలో రామానంద సంప్రదాయమనీ, చైతన్య సంప్రదాయమనీ ఉన్నాయి. రామానుజ, మాధ్వ సంప్రదాయాలు దేశమంతటా ఉన్నాయి. కాబట్టి ఒక సంప్రదాయం వారు చెప్పిందే సరైనదనడం కుదరదు.

ఇద్దరు ఆచార్యులూ శ్రుతి, స్మృతి అని రెండు పదాల్ని వాడారు. శ్రుతి అంటే తపోనిష్ఠలో ఉన్న ఋషులకు వినపడిన భగవంతుని మాటలు. ఇవే వేదాలు, ఉపనిషత్తులూ. స్మృతి అంటే శ్రుతిని స్మరించుకొని (శ్రుతి ఉద్దేశ్యాన్ని మనసులో ఉంచుకొని) అనేక లౌకిక సందర్భాల్లో వ్యవహరించాల్సిన విధానాల గురించి తర్వాతికాలంలో వచ్చిన

> శంకరాచార్య పీఠాలు హిందూధర్మంలో ఉన్న అనేక సంప్రదాయాల్లో ఒకానొక సంప్రదాయం. ఉత్తర భారతదేశంలో రామానంద సంప్రదాయమనీ, చైతన్య సంప్రదాయమనీ ఉన్నాయి. రామానుజ, మాధ్వ సంప్రదాయాలు దేశమంతటా ఉన్నాయి. కాబట్టి ఒక సంప్రదాయం వారు చెప్పిందే సరైనదనడం కుదరదు. ఆచార్యుడైనా గర్వించినవాడై ఏది సరైనది, ఏది సరికాదు అని తెలియక ప్రవర్తిస్తే అతన్ని పరిత్యజించాలి. ప్రస్తుత భారతంలో అలాంటి వారికి నమస్కరించి దూరం పెట్టి సమాజాన్ని ఏకం చేసే వారిని అనుసరించాలి.



పుస్తకాలు. ఉదా: మనుస్మృతి ఒక గ్రంథం. దీని తర్వాత దాదాపు 40 స్మృతులు వివిధ ప్రాంతాల్లో, వివిధ సమయాల్లో వచ్చాయి. అలాగే ఆగమశాస్త్రాలు కూడా. వివిధ ప్రాంతాల్లో వివిధ సంప్రదాయాలు. శ్రుతి మాత్రం దేశమంతటా ఒకటే— స్మృతులు అనేకాలు. శ్రుతి ఏదైనా విషయంపై దాని తత్వాన్ని స్థూలంగా చెబుతుంది. ఉదా: పరమాత్మ అనేదాన్ని నిరాకారంగా భావించి ఉపాసించవచ్చు— లేదా ఒక ఆలంబన (ఆధారం), ఒక విగ్రహం, లేదా యంత్రం ఎదురుగా ఉంచుకొని దేవత తత్వాన్ని ధ్యానం చేయవచ్చు అని చెబుతుంది. మన మనస్సును శుద్ధి చేసుకోవడమే దానిలో ఉద్దేశం. దీని ఆధారంగా స్మృతి కొన్ని కల్పనల్ని చేస్తుంది. విగ్రహం ఇలా ఉండాలి. దేవుడికి నాలుగు చేతులుండాలా, 10 చేతులుండాలా, 5 తలలుండాలా అనేదాన్ని గురించి కొన్ని కల్పనలు చేస్తాయి. అలాగే గర్భగుడి అంటే శిరస్సులాంటిది. దానికి ముందున్న ప్రాంగణం శరీరం లాంటిది. ప్రాకారం కాళ్ళ స్థానం. ఈ విధంగా ఒక పవిత్ర భావన కలిగించడానికి కొన్ని కల్పనలు చేస్తాయి. ఇవి వివిధ సంప్రదాయాల్లో వివిధ రీతుల్లో ఉంటాయి. అలాగే జ్యోతిషం విషయంలో కూడా. తెలుగువారికి అమావాస్య శుభం కాదు. తమిళులకు చాలా శుభకరం. పండుగలు ఫలానా రోజంటే ఫలానా రోజని వివిధ సంప్రదాయాలు చెబుతుంటారు. ఎవరి సంప్రదాయం వారికి సరైనది. ఇన్ని సంప్రదాయాలున్న దేశంలో భారతదేశ చరిత్రతో ఎంతో భావోద్వేగాలకు విషయమైన అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సరైంది కాదనడం ఆచార్యుల అవగాహనారాహిత్యం.

రాముడి విగ్రహాన్ని మోదీ స్పృశించకూడదనడం చాలా తీవ్రమైన ఆక్షేపణ. అరణ్యవాసానికి వెళ్లిన రాముడు మొదటి రోజు రాత్రి ఒకానొక చెట్టునీడన పండుకోవడానికి సిద్ధమవుతాడు. దగ్గరలో ఉన్న గ్రామపెద్ద గుహుడు, రాముడు వచ్చాడని తెలుసుకుని హడావుడిగా వచ్చి, రాముణ్ణి కౌగలించుకొని తన గ్రామానికి రమ్మని ప్రార్థిస్తాడు. ఇక్కడ రాముడు గుహుణ్ణి కౌగలించుకోవడం కాదు, గుహుడే రాముణ్ణి కౌగలించుకుంటాడు. అడవుల్లో జంతువుల్ని వేటాడే గుహుడు సాక్షాత్తూ రాముణ్ణి కౌగలించుకుంటే దేశ ప్రధాని అయిన మోదీ రాముని విగ్రహాన్ని స్పృశించడం తప్పనడం ఏమి విజ్ఞత? అలాంటి వారి మాటల్ని ఖండించడానికి బదులు వాటిని రాజకీయ లబ్ధికి వాడుకోవడం దురదృష్టకరం. అనేక దేవాలయాల్లో మూలవిగ్రహాల్ని స్పృశించే ఆచారం ఉందని మనం గుర్తుంచుకోవాలి.

పూరీ ఆచార్యులు మరొక మాట అన్నారు. అంతులేని జనన మరణ ప్రవాహంలో కొట్టుమిట్టాడుతున్న జీవుడు ఏదో పుణ్యవిశేషంగా బ్రాహ్మణజన్మను పొందుతాడని అన్నారు. బ్రాహ్మణ జన్మ చరమజన్మ. అంటే చివరి జన్మ. దీనిద్వారానే మోక్షప్రాప్తి అని స్వామీజీ మాట. దీనికి విదురుణ్ణి ఉదాహరణగా ఇచ్చారు. ఆత్మతత్వాన్ని తనకు చెప్పమని ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు— తనకు అది తెలుసుకాని దాన్ని బోధించే అధికారం లేదని విదురుడంటాడు. ఆ కాలంలో తత్వశాస్త్రాన్ని బోధించే అధికారం బ్రాహ్మణునిదే. పాఠం చెప్పడం వేరు, మోక్షం వేరు— మోక్షం జ్ఞానానికి సంబంధించినది. దీనికి మానవులందరూ అధికారులని ఉపనిషత్తుల ప్రతిపాదన— బ్రాహ్మణునికే మోక్షానికి అధికారం ఉందనడం శ్రుతి విరుద్ధం. ఏదైనా స్మృతి (సెకండరీ టెక్స్ట్‌లో)లో ఉండవచ్చు. స్వామీజీ శ్రుతి విరుద్ధంగా ఇలా చెప్పడం శోచనీయం. దీన్ని ఖండించడానికి బదులు ఆయన మాటల్ని ప్రమాణంగా తీసుకొని ఆలయ ప్రతిష్ఠను వ్యతిరేకించడం దురదృష్టకరం.

జ్యోతిర్మఠ పీఠాధిపతి బీజేపీ సభ్యత్వాన్ని అంచనావేసి వారందరూ రాజకీయ హిందువులని ముద్రవేయడం, మిగతావారందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారనడం సమాజాన్ని చీల్చే మాట. సమాజాన్ని కలపడం వీరి పని.. చీల్చడం కాదు.

ఆయన తన ఇంటర్వ్యూ చివరలో ఒక మాట అన్నారు. ఆచార్య స్థానంలో ఉన్న తాను ఒక తండ్రిగా కొడుకు లాంటి మోదీకి సలహా ఇస్తున్నానన్నారు. అలాంటి వాక్యాలే ప్రమాణమైతే రామాయణంలోను, భారతంలోను ఒక శ్లోకం ఉంది.

"గురోరవ్యవలిప్తస్య కార్యాకార్యమజానతః
ఉత్పథప్రతిపన్నస్య పరిత్యాగో విధీయతే"

కైకేయి చెప్పిన అధర్మయుక్తమైన మాటను పాటించాల్సిన అవసరం లేదని లక్ష్మణుడు రామునితో అనడం రామాయణ సందర్భం. వివాహం చేసుకోననే తన ప్రతిజ్ఞను నిలుపుకోవడానికై భీష్ముడు తన గురువైన పరశురామునితో చెప్పిన మాట భారతంలోని సందర్భం.

శ్లోకం అర్థం ఇది— ఆచార్యుడైనా గర్వించినవాడై ఏది సరైనది, ఏది సరికాదు అని తెలియక ప్రవర్తిస్తే అతన్ని పరిత్యజించాలి అని తాత్పర్యం. ప్రస్తుత భారతంలో అలాంటి వారికి నమస్కరించి దూరం పెట్టి సమాజాన్ని ఏకం చేసే వారిని అనుసరించాల్సిన సందర్భం ఇది.



• డా. కె. అరవింద రావు
మాజీ డీజీపీ

పచ్చని సంసారంలో మద్యం చిచ్చు


ఆత్మహత్య చేసుకున్న దంపతులు

తాగుడుకు డబ్బులు తగలేయడం ఎందుకని ప్రశ్నించిన భార్య

- మనస్తాపంతో ఉరేసుకున్న భర్త
- ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే కన్నుమూత
- విషయం తెలిసి భార్య ఆత్మహత్య

మద్యం.. పచ్చని సంసారంలో చిచ్చు రేపింది. అన్యోన్యంగా ఉండే దంపతులను బలి తీసుకుంది. రెండు నిండు ప్రాణాల బలవన్మరణానికి దారితీసింది. దంపతుల ఒక్కగానొక్క కొడుకుని ఒంటరిని చేసింది. మద్యానికి డబ్బులు తగలేయడం ఎందుకని భార్య ప్రశ్నించినందుకు మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసి కలతచెందిన భార్య కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారుణం గుడివాడలో శనివారం చోటుచేసుకుంది.

గుడివాడ, జనవరి 20 : గుడివాడలోని వాసవీనగర్‌కు చెందిన కొలుసు రాంబాబు (45) ప్రైవేట్ ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి మద్యం సేవించే అలవాటుంది. తనకు రావలసిన రూ.4000 మొత్తాన్ని తనకు ఫోన్‌పే లేకపోవడంతో భార్య కనకదుర్గ (40) ఫోన్‌పే నంబర్‌కు పంపించాడు. శనివారం తెల్లవారుజామున డ్యూటీ దిగి వస్తూ కొడుకు గౌతమ్‌కు ఫోన్ చేసి తల్లి అకౌంట్‌లో ఉన్న డబ్బుల్లో నుంచి రూ.500 తాను చెప్పే నెంబరుకు పంపమని కోరాడు. కొడుకు సదరు నంబరుకు రూ.500 పంపగా వాటితో రాంబాబు మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. మెకానిక్‌గా పనిచేస్తున్న కొడుకు వద్దకు మధ్యాహ్నం వెళ్లి మరో రూ.500 ఆ నంబరుకు వేయాలని తండ్రి కోరాడు. తల్లికి ఫోన్ చేసి వాటిని కూడా పంపించాడు. వాటితో మద్యం సేవించి ఇంటికి వెళ్లిన భర్తను చూసి భార్య డబ్బులు ఎందుకు దుబారా చేస్తున్నారంటూ ప్రశ్నించింది. మనస్థాపానికి గురైన రాంబాబు ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. భర్త ఉరివేసుకున్నట్టు కనకదుర్గ తన కొడుక్కి ఫోన్ చేసి చెప్పింది. దీంతో కొడుకు ఇంటికి వచ్చిన తండ్రిని ఆసుపత్రికి తీసుకు వెళ్లగా అప్పటికే రాంబాబు మృతి చెందాడు. తండ్రి చనిపోయిన విషయాన్ని కొడుకు తల్లికి తెలియజేశాడు. దీంతో మనస్థాపానికి గురైన కనకదుర్గ ఇంట్లోనే ఉరివేసుకుని మృతి చెందింది. తండ్రి శవాన్ని తీసుకుని ఇంటికి వచ్చిన కొడుకు తల్లి కూడా ఉరి వేసుకుని మృతి చెంది ఉండటాన్ని గమనించి షాక్‌కు గురయ్యాడు. అమ్మనైనా కాపాడుకుందాం అనుకున్న కుమారుడి ప్రయత్నం సఫలం కాలేదు. ఏనాడు ఇరువురు గొడవ పడిన సందర్భం లేదని, అనోన్యంగా ఉండే వాళ్లని స్థానికులు తెలిపారు. తల్లిదండ్రులను కాపాడుకు నేందుకు కొడుకు చేసిన ప్రయత్నాలు విఫలమవ్వడంతో కంటతడి పెట్టుకున్నారు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సైడ్ డ్రెయిన్‌లో పడి బాలుడి మృతి

- 6లో..

దళితులపైనే వేటు!


రక్షణనిధి


మొండితోక జగన్మోహనరావు


కైలే అనిల్ కుమార్

ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో సిటింగ్‌లందరికీ మొండిచేయి

వైసీపీ అధినేత జగన్ మాటల్లో దళితులపై ఎక్కడలేని ప్రేమ కనిపిస్తుంటుంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో మూడు ఎస్సీ రిజర్వ్ స్థానాల్లోనూ సిటింగ్ ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వలేదు. ఇతర స్థానాల్లో కేవలం నియోజకవర్గాల మార్పిడికి పరిమితమవుతున్న జగన్ ఎస్సీ రిజర్వ్ స్థానాల విషయంలో మాత్రం టికెట్ చించేస్తున్నారు. ఇప్పటికే రక్షణనిధికి హ్యాండిచ్చారు. మొండితోక జగన్మోహనరావుకు సీటు ఇవ్వడం లేదని స్పష్టమైంది. కైలే అనిల్ కుమార్ పరిస్థితి సందిగ్ధంగానే ఉంది.

- ఓసీ, బీసీ స్థానాల్లో మాత్రం బదిలీలతో సరి
- ఇప్పటికే రక్షణనిధికి హ్యాండిచ్చిన వైసీపీ
- అదే బాటలో మొండితోక, కైలే అనిల్

(విజయవాడ - ఆంధ్రజ్యోతి) : ఎన్టీఆర్ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా కేవలం విజయవాడ సెంట్రల్ సిటింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు మాత్రమే సీటు నిరాకరించారు. రెండు ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో అభ్యర్థులను మార్చేస్తున్నారు. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధికి టికెట్ నిరాకరించి ఆ స్థానంలో టీడీపీ నుంచి వచ్చిన స్వామిదాసుకు సీటు ఇచ్చారు. నందిగామ నుంచి సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మొండితోక జగన్మోహనరావుకూ ఈసారి టికెట్ ఇవ్వడం లేదని ఇప్పటికే వైసీపీ పెద్దలు స్పష్టం చేశారు. ఆ స్థానం నుంచి వీరులపాడు జెడ్పీటీసీ అమర్లపూడి కీర్తిసౌజన్యకు అవకాశం ఇస్తున్నట్టు సమాచారం. ఈ పరిణామాలు జగన్ మాటల్లో డొల్లతనాన్ని వెల్లడిస్తున్నాయని దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు సీటు నిరాకరించడంపై రక్షణనిధి ఇప్పటికే జగన్‌పై నిప్పులు చెరిగారు. నమ్మించి నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. నందిగామలో పరిస్థితి కాస్త భిన్నం. ఇక్కడ మొండితోక సోదరులిద్దరూ పదవులు అనుభవిస్తున్నారు. దీంతో ఒక సోదరుడికి టికెట్ ఇవ్వలేమని స్పష్టం చేసినా వారి నుంచి పెద్దగా వ్యతిరేకత రాని పరిస్థితి.

● కైలే సీటు సందిగ్ధం

కృష్ణా జిల్లాలో ఏకైక ఎస్సీ రిజర్వుడు స్థానమైన పామర్రు అసెంబ్లీ నియోజకవర్గ సిటింగ్ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ సీటుపైనా సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే నాలుగు జాబితాలు విడుదల చేసినా పామర్రు సీటుపై వైసీపీ పెద్దలు స్పష్టత ఇవ్వడం లేదు. మచిలీపట్నం, పెడన సీట్ల విషయంలో చూపిన దూకుడు ఎస్సీ రిజర్వుడు స్థానం విషయంలో చూపడం లేదు. కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు మచిలీపట్నం నుంచి సిటింగ్ ఎమ్మెల్యే నాని తనయుడు పేర్ని కిట్టుకు, పెడన నుంచి ఉప్పాల రాము, పెనమలూరు నుంచి జోగి రమేశ్‌కు సీటు ఖరారు చేశారు. గుడివాడ నుంచి కొడాలి నాని, గన్నవరం నుంచి వల్లభనేని వంశీకి లైను క్లియర్ అయినట్టే. పెనమలూరు నుంచి బీసీ ఎమ్మెల్యే పార్థసారథి వైసీపీ తరఫున పోటీకి విముఖత చూపి పార్టీకి గుడ్‌బై చెప్పారు. అవనిగడ్డ సీటు విషయంలోనూ సందిగ్ధత నెలకొంది. మొత్తం మీద రెండు నియోజకవర్గాల్లోని ముగ్గురు ఎస్సీ సిటింగ్‌లకూ మొండిచేయి చూపిన ఘతన వైసీపీకి దక్కనుంది.

మచిలీపట్నం ఎంపీ సీటుకు అభ్యర్థి కావలెను

మచిలీపట్నం ఎంపీగా ఉన్న బాలశౌరి పార్టీకి గుడ్‌బై చెప్పడంతో మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థి కోసం వైసీపీ వెతుకులాట మొదలు పెట్టింది. మచిలీపట్నంతో సంబంధ బాంధవ్యాలున్న పలువురి వివరాలను పార్టీ పెద్దలు ఇప్పటికే సేకరించి వారితో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. మచిలీపట్నం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా చేసిన చలమలశెట్టి వెంకటలక్ష్మి తనయుడైన చలమలశెట్టి సునీల్ పేరును వైసీపీ పెద్దలు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సునీల్ తండ్రి తూర్పు గోదావరి జిల్లావాస్తవ్యులు కావడంతో సునీల్ మూడుసార్లు కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేశారు. 2009లో ప్రజారాజ్యం తరఫున, 2014లో వైసీపీ తరఫున 2019లో టీడీపీ తరఫున కాకినాడ ఎంపీగా పోటీ చేశారు. దీంతో ఆయన కాకినాడ నుంచి బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా ప్రత్యామ్నాయ అభ్యర్థిపై వైసీపీ పెద్దలు దృష్టి పెట్టినట్టు సమాచారం. ప్రస్తుత సిటింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి వెళుతారన్న ప్రచారం నేపథ్యంలో ఇక్కడ కొత్త అభ్యర్థిని రంగంలోకి దించేందుకు వైసీపీ పెద్దలు సిద్ధమవుతున్నారు.

మళ్లీ రైళ్లు రద్దు!

29 నుంచి ఫిబ్రవరి 26 వరకు 12 రైళ్లు నిలిపివేత



(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : అసలే రైళ్లు చాలక ప్రయాణికులు అవస్థలు పడుతుంటే మళ్లీ మరో నెల పాటు రైళ్లను రద్దు చేశారు. ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 26 వరకు 12 రైళ్లు రద్దు చేశారు. మెయింటెనెన్స్ పనులనే కారణంగా చూపారు. విజయవాడ డివిజన్‌లో నగరం నడిబొడ్డున రెండే లైన్లు ఉన్న లో బ్రిడ్జిని మార్చాల్సి వస్తే.. ఒక్క రైలును కూడా రద్దు చేయకుండా, నిముషం కూడా ఆలస్యం కాకుండా నడిపిన రైల్వే అధికారులు.. మెయింటెనెన్స్ పేరుతో ఏకబికిన 12 రైళ్లను రద్దు చేశారు. వందేభారత్ రైళ్ల ఆక్యుపెన్సీ కోసం ఇలా ఎడాపెడా ఇతర రైళ్లను రద్దు చేయటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఇలా రైళ్లు రద్దు చేయటం ద్వారా వందే భారత్ రైళ్లు అయితే రద్దు కావు.. వాటిలో చార్జీ ఎక్కువ అయినా సీటు దొరుకుతుంది అన్న భావన తీసుకు వచ్చేలా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

● రద్దు చేసిన రైళ్లు ఇవే

గుంటూరు - విశాఖపట్నం (17239), విశాఖపట్నం - గుంటూరు (17240), కాకినాడ పోర్టు - విశాఖపట్నం (17267), విశాఖపట్నం - కాకినాడ పోర్టు (17268). మచిలీపట్నం - విశాఖపట్నం (17219), విశాఖపట్నం - మచిలీపట్నం (17220), గుంటూరు - రాయగడ (17243), రాయగడ - గుంటూరు (17244), బిట్రగుంట - విజయవాడ (07977), విజయవాడ - బిట్రగుంట (07978), బిట్రగుంట - చెన్నై సెంట్రల్ (17237), చెన్నై సెంట్రల్ - బిట్రగుంట (17238)

● పాక్షికంగా రద్దు చేసిన రైళ్లు

మచిలీపట్నం - విజయవాడ (07896), విజయవాడ - మచిలీపట్నం (07769), నర్సాపూర్ - విజయవాడ (07863), విజయవాడ - మచిలీపట్నం (07866), మచిలీపట్నం - విజయవాడ (07770), విజయవాడ - భీమవరం జంక్షన్ (07283), మచిలీపట్నం - విజయవాడ (07870), విజయవాడ - నర్సాపూర్ (07861)

దారి మళ్లించిన రైళ్లు

ఎర్నాకుళం జంక్షన్ - పాట్నా, భావ్‌నగర్ - కాకినాడ పోర్టు, ఎస్ఎంవీ బెంగళూరు - గౌహతి, ఛత్రపతి శివాజీ టెర్మినల్ - భువనేశ్వర్, ధన్‌బాద్ - అలప్పుజా, టాటా - యశ్వంత్‌పూర్, జసిధి - తంబారం, హతియా - ఎర్నాకుళం, టాటా - ఎస్ఎంవీ బెంగళూరు రైళ్లను తాడేపల్లిగూడెం, ఏలూరుల మీదుగా డైవర్షన్ చేశారు.

లిక్కర్ కింగ్ ఎవరు?



పరారీలో కీలక నిందితుడు

- హర్యానా, ఢిల్లీ నుంచి రైళ్లలో తరలింపు
- గుంటూరు జిల్లా వాసిగా గుర్తించిన పోలీసులు

విజయవాడ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : జానీవాకర్... వాడ్కా... ఇంపీరియల్ బ్లూ... మద్యంలోని వేర్వేరు బ్రాండ్లు ఇవి. ఇతర రాష్ట్రాల్లో వాటి ధరకు, మన రాష్ట్రంలో ఉన్న ధరలకు భారీ వ్యత్యాసం ఉంటుంది. ఈ వ్యత్యాసాన్ని కాసులుగా మార్చుకోవడానికి అక్రమంగా మద్యాన్ని తీసుకొచ్చే మార్గాన్ని ఎంచుకున్నాడు ఓ వ్యక్తి. ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలో కొద్దిరోజుల క్రితం రూ.90.50 లక్షల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మొత్తం ఢిల్లీ, హర్యానా నుంచి వచ్చినట్టు గుర్తించారు. ఈ కేసును తవ్వుతున్న కొద్దీ కీలకమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ మద్యం తరలింపు వెనుక ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. అతడే ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నాడని తేల్చారు. కొద్దిరోజుల క్రితం పోలీసులు బాపట్ల జిల్లా జంపాని గ్రామానికి చెందిన కోగంటి విజయసాయి అనే యువకుడ్ని అరెస్టు చేశారు. అతడి నుంచి భారీగా హర్యానా, ఢిల్లీ మద్యం సీసాలను తరలించారు.

ఎవరీ ప్రముఖుడు

గుంటూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి సైన్యంలో పనిచేసి ఉద్యోగ విరమణ అనంతరం గుంటూరు జిల్లాలో స్థిరపడ్డాడు. ఆయన తన వద్ద ఇద్దరు యువకులను పనికి కుదుర్చుకున్నాడు. వారిలో విజయసాయి ఒకరు. అతడితోపాటు మరో యువకుడ్ని విడతల వారీగా ఢిల్లీ, హర్యానా పంపేవాడు. అక్కడి నుంచి మద్యం కేసులను రైళ్లలో రప్పించేవాడు. కొన్ని సందర్భాల్లో ఈ విశ్రాంత ఉద్యోగి వారి వెంట వెళ్తుండేవాడు. ఇలా తరలించిన లిక్కర్‌ను భద్రపర చడానికి విజయవాడ గురునానక్ నగర్‌లో మూడో వీధిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. రైల్వేస్టేషన్ నుంచి సరుకు నేరుగా ఇక్కడికి చేరిపోయేది. నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రంలోని మద్యాన్ని మరో రాష్ట్రానికి తరలించాలంటే దానికి పన్ను చెల్లించాలి. ఎలాంటి పన్నులు చెల్లించకుండా విజయవాడకు తరలించారు. మద్యం ప్రపంచంలో అత్యంత ప్రముఖ బ్రాండ్ల మద్యాన్ని కేసుల కొద్దీ ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ బ్రాండ్ల ధరలను పరిశీలిస్తే అక్కడికి, ఇక్కడికి ఒక్కో సీసాపై రూ.1000 నుంచి రూ.2వేల వరకు వ్యత్యాసం ఉంటోంది. తక్కువకు అక్కడి నుంచి మద్యం కేసులను ఇక్కడికి తీసుకొచ్చి విక్రయించాడు. ఈ సీసాలను డోర్ డెలివరీ చేయడానికి విజయసాయితోపాటు మరో యువకుడిని ఉపయోగించుకున్నాడు. ఒక్క విజయసాయి నుంచే రూ.25 లక్షల విలువ చేసే మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని పోలీసులు విచారించగా ప్రముఖుడి పేరు బయటకు వచ్చింది. తన అనుచరుడు పోలీసులకు చిక్కాడని తెలియడంతో ఆ ప్రముఖుడు వెంటనే స్థానం మారిపో యాడు. అప్పటి వరకు గుంటూరు జిల్లాలోనే ఉన్న అతడు దక్షిణాది రాష్ట్రాలకు పారిపోయాడు. అతడిని పట్టుకోవడానికి పోలీసు అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.



ఆరోగ్యం క్షీణించినా.. ఆగని పోరు..!

కనీస వేతనం అమలు చేయాలని 40 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీల పోరాటం మరో రూపానికి చేరింది. సమ్మెలో భాగంగా ఈనెల 17 నుంచి ధర్నాచౌక్ వద్ద దీక్షా శిబిరంలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన అంగన్వాడీల ఆరోగ్యం క్షీణించింది. శనివారం రాత్రి ఇద్దరిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. వారిని అడ్డుకుని మా ప్రాణాలు పోయినా పోరాటం ఆపబోమని దీక్షా శిబిరంలో మిగిలిన అంగన్వాడీలు నినాదాలు చేశారు.

ఇసుక రీచ్‌లలో అనధికార వసూళ్లు

రోడ్డు నిర్వహణ పేరుతో ట్రాక్టరుకు రూ.500, మినీ లారీకి రూ.వెయ్యి, లారీ, టిప్పరుకు రూ.1500 వసూలు

- కాంట్రాక్టర్ల తీరుపై వాహనాల యజమానుల ఆగ్రహం
- చెవిటికల్లు రీచ్‌లో రెండు గంటల సేపు ధర్నా

- 6లో..

దారికొచ్చేదెప్పుడో!?



విజయవాడ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ వేకు తిప్పలు

- దేశంలోనే మొదటి బీవోటీ ప్రాజెక్టు ఇది

- 20 ఏళ్లు గడిచినా మొదలు కాని పనులు
- పనులు చేయని కాంట్రాక్టు సంస్థ జీఎంఆర్
- ఎన్టీఆర్ జిల్లాలో కోదాడ నుంచి నందిగామ వరకు 40 కిలోమీటర్ల దూరం
- ఆ సంస్థను వదిలించుకునేందుకు కేంద్రం వ్యూహాత్మక మౌనం
- ఈ - ప్రొక్యూర్‌మెంట్‌కు టెండర్లు పిలవాలంటే మరో పదేళ్లు ఆగాల్సిందే
- అప్పటి వరకు హైదరాబాద్ మార్గంలో తప్పని ప్రయాణ కష్టాలు

హైదరాబాద్ - విజయవాడ మధ్య ఎన్‌హెచ్ - 65ను ఆరు వరసలుగా విస్తరించే అంశంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. దేశంలోనే మొట్టమొదటి బీవోటీ ప్రాజెక్టు ఇది. 30 ఏళ్ల కాలానికి బీవోటీ ప్రాతిపదికన ఇచ్చిన ప్రాజెక్టు ఇది. జీఎంఆర్ సంస్థ ఈ బీవోటీని దక్కించుకుంది. నేటికీ ఇది కార్యరూపం దాల్చలేదు. జీఎంఆర్ సంస్థ పనులు చేపట్టకపోవటంతో.. ఈ ప్రాజెక్టుపై చాలా కాలంగా వివాదం నెలకొంది. దాదాపుగా 20 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ పనులు కార్యరూపం దాల్చలేదు. జీఎంఆర్ సంస్థతో ఢీకొట్టడానికి కేంద్ర ప్రభుత్వం కూడా వెనుకడుగు వేస్తోంది. దీంతో ఈ ప్రాజెక్టుపై ఇప్పటికీ ప్రతిష్టంభన కొనసాగుతోంది.

ఆంధ్రజ్యోతి-విజయవాడ : జాతీయ రహదారులను బీవోటీ (బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్) విధానంలో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, విజయవాడ - హైదరాబాద్ మధ్య 30 ఏళ్ల ప్రాతిపదికన బీవోటీ పద్ధతిన ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో కోదాడ నుంచి నందిగామ వరకు ఆరు లేన్ల పనులు చేపట్టాల్సి ఉంది. జీఎంఆర్ సంస్థ పనులు చేపట్టకపోవటం వల్ల బీవోటీ ప్రాజెక్టుకు అవరోధం వాటిల్లుతోంది.

వ్యూహాత్మక మౌనంలో కేంద్ర ప్రభుత్వం

జీఎంఆర్ సంస్థతో గతంలో పలుమార్లు చర్చలు జరిపిన క్రమంలో.. ఈ ప్రాజెక్టును రద్దు చేసుకుంటే.. 30 ఏళ్ల కాలానికి టోల్ చార్జీలు కట్టాలన్న షరతు విధించినట్టు అనధికారిక సమాచారం. విజయవాడ - హైదరాబాద్ మార్గంలో రోజుకు ఎన్ని వాహనాలు తిరుగుతున్నాయో సర్వే నిర్వహించి.. దాని ప్రకారం రోజుకు టోల్ చార్జీలు ఎంత వసూలు చేయవచ్చో సగటును నిర్ణయించి ఏడాదికి సగటున లెక్కించి 30 ఏళ్ల కాలానికి జీఎంఆర్ సంస్థకు కేంద్రం చెల్లించాల్సి ఉంటుంది.

రోడ్డే వేయకుండా బల్క్‌గా డబ్బులు చెల్లించాల్సి రావటం సరైందికాదు. దీంతో ఈ సంస్థతో సంప్రదింపులు చేసే కంటే వదిలేస్తే పోలా అన్నట్టుగా కేంద్రం, ఎన్‌హెచ్ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు. దీంతో మరో పదేళ్ల దాకా జీఎంఆర్ సంస్థతో బీవోటీ పీరియడ్ పూర్తయ్యే వరకు కూడా ఈ అంశంపై వ్యూహాత్మక మౌనం పాటించాలని ఎన్‌హెచ్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

మరో పదేళ్లు ఇదే పరిస్థితి..

విజయవాడ - హైదరాబాద్ మార్గంలో ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ నుంచి జగ్గయ్యపేట, కోదాడ వరకు నాలుగు వరసలుగానే ఉంది. ఎన్‌హెచ్ విస్తరణ జరగాలని మూడు దశాబ్దాల నుంచి డిమాండ్ వస్తుండటంతో.. అప్పట్లో దీని ప్రాధాన్యతను గుర్తించి మొదటి బీఓటీ ప్రాజెక్టుగా టెండర్లు పిలిచారు. తలకెత్తుకున్న మొదటి ప్రాజెక్టుకే దిక్కులేకుండా పోయింది. ఈ ప్రాజెక్టు సాకారమైతే హుజూర్‌నగర్, సూర్యాపేట, కోదాడ, జగ్గయ్యపేట, నందిగామ వరకు జాతీయ రహదారిపై నెలకొన్న ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం లభించేది. సమస్య ఇంకా అపరిష్కృతంగా ఉండటంతో మరో పదేళ్ల పాటు ఇదే పరిస్థితి నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బీవోటీ విధానం అట్టర్ ఫ్లాప్

రోడ్లను బీఓటీ విధానంలో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగా అట్టర్ ఫ్లాప్ అయింది. విజయవాడ - హైదరాబాద్ బీవోటీ తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా మరో రెండు బీవోటీ ప్రాజెక్టులకు జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్) శ్రీకారం చుట్టింది. కాజ - విజయవాడ - గుండుగొలను రోడ్డు ప్రాజెక్టు రూ.1400 కోట్ల వ్యయంతో బీఓటీ పద్ధతిన గామన్ ఇండియా సంస్థకు అప్పగించింది. విజయవాడ - మచిలీపట్నం రోడ్డు ప్రాజెక్టును కూడా మధుకాన్ సంస్థకు బీవోటీ విధానంలో కట్టబెట్టింది. ఈ రెండు సంస్థలు కూడా పనులు చేపట్టలేదు. ఆర్థిక సమస్యలతో ప్రాజెక్టు పనులు చేపట్టలేదు. దాదాపుగా పదేళ్ల పాటు పనులు జరగలేదు. విజయవాడ - మచిలీపట్నం బీవోటీకి సంబంధించి మధుకాన్ సంస్థకు నోటీసులిచ్చి ఎలాగోలా వదిలించుకున్నారు. కాజ - విజయవాడ - గుండుగొలను రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించి మాత్రం దిలీప్ బిల్డ్‌కాన్‌ను వదిలించుకోవటానికి ఎన్‌హెచ్ అధికారుల ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. ఆ సంస్థకు నోటీసుల మీద నోటీసులు ఇచ్చిన తర్వాత దాంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేశారు. దీనిపై ఆ సంస్థ కోర్టుకు వెళ్లింది. కోర్టులో మరో ఏడాది సమయం పట్టింది. చివరికి జాతీయ రహదారుల సంస్థకు అనుకూలంగా తీర్పు రావటంతో.. ఆ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత రెండు ప్రాజెక్టులకు ఈపీసీ విధానంలో టెండర్లు పిలిచారు. ఈ రెండు సంస్థల నిర్వాకం వల్ల రెండు ప్రాజెక్టుల మీద కలిపి కేంద్ర ప్రభుత్వం మీద రూ.6వేల కోట్ల భారం పడింది. ఇవన్నీ చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బీవోటీ ప్రాజెక్టులు ఎంతగా విఫలం చెందాయో అర్థమవుతాయి. దేశంలోనే మొదటి బీఓటీ ప్రాజెక్టు అయిన విజయవాడ - హైదరాబాద్ ప్రాజెక్టు పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. విజయవాడ - హైదరాబాద్ మార్గంలో బీవోటీ ప్రాజెక్టును వదులుకుందామన్న ఆలోచన ఉన్నా.. జీఎంఆర్ సంస్థ కేసు వేస్తే మొదటికే మోసం వస్తుందన్న ఆలోచనతో ఎన్‌హెచ్ అధికారులు ఆత్మరక్షణ ధోరణితో వ్యవహరిస్తున్నారు. మరో పదేళ్లు కూడా ఆరు వరసలు అభివృద్ధి చేయకపోతే ట్రాఫిక్ సమస్యలతో ప్రయాణికులు విలవిల్లాడే పరిస్థితి ఉంది.



ఉయ్యూరు ఆర్డీవో రాజుకు వినతిపత్రం అందిస్తున్న ఎమ్మెల్యే పార్థసారథి

ఆన్‌లైన్‌లో ధాన్యం కొనుగోలుతో రైతులకు ఇక్కట్లు

- ఆఫ్‌లైన్ విధానాన్ని అమలు చేయాలి
- ఆర్డీవోకు ఎమ్మెల్యే కేపీ సారథి వినతి
- సమస్యలు పరిష్కరించకుంటే ఆందోనకు దిగుతామని హెచ్చరిక

ఉయ్యూరు, జనవరి 20: ధాన్యం ఆన్‌లైన్ కొనుగోలు విధానంతో రైతులు అసౌకర్యానికి, దోపిడీకి గురవుతున్నారని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. ధాన్యం కొనుగోలుకు ఆఫ్‌లైన్ విధానం అమలుచేసి రైతులను ఆదుకోవాలని రైతులు, వైసీపీ నాయకులతో కలిసి శనివారం ఉయ్యూరు ఆర్డీవో రాజుకు అయన వినతిపత్రం అందించారు. ఆన్‌లైన్ విధానం వల్ల రైస్‌మిల్లర్లు ఆర్బీకే నిర్ధారించిన ధరకంటే రూ.300 నుంచి 400 వరకు తగ్గించి రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. దగ్గరలో ఉన్న మిల్లులకు కాకుండా దూర ప్రాంత మిల్లులకు ధాన్యం తోలడంతో దిగుమతి సమయంలో ఇబ్బందులు పడుతున్నారని, లారీలు, ట్రాక్టర్ల నుంచి ధాన్యం రెండు మూడు రోజులకు దిగుమతి కావడం లేదని తెలిపారు. ఎఫ్‌సీఐ, నాన్ సార్టెక్స్ నిబంధనల ప్రకారం 25 శాతం నూకలు తీసుకోవటానికి అనుమతులున్నా రాష్ట్ర ప్రభుత్వం 15 శాతమే అనుమతిస్తోందన్నారు. 15 శాతం నూకలు దాటితే మిల్లర్లు ధర తగ్గిస్తున్నారని దీంతో రైతులు నష్టపోతున్నారని అన్నారు. రైతులకు మేలు కలిగేలా 25 శాతం నూకల వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మిల్లులకు ధాన్యం కేటాయింపులో అవినీతి జరుగుతోందన్నారు. చిన్న రైస్‌మిల్లులకు కాకుండా రాజకీయ నాయకుల ఒత్తిడితో చిత్తూరు, కడప జిల్లాలో వారికి కావలసిన మిల్లులకు ధాన్యం కేటాయిస్తున్నారన్న ఆరోపణలున్నాయన్నారు. దెబ్బతిన్న ధాన్యాన్ని మార్కెట్ యార్డుల ద్వారా గత ప్రభుత్వం ఎంఎస్‌పీ కంటే రూ.100 తగ్గించి పూర్తిగా కొనుగోలు చేసిందని ప్రస్తుత ప్రభుత్వం కూడా అలా కొనుగోలు చేసి రైతులకు మేలు చేయాలని కోరారు. ధాన్యం తోలిన రైతులకు వారి ఖాతాల్లో నగదు వెంటనే జమచేయాలని, జిలాలోని చిన్న, మధ్యతరగతి, పెద్ద రైస్‌మిల్లులకు దామాషా ప్రకారం ధాన్యం కేటాయించాలని, తుఫాను కారణంగా మినుము ఆలస్యంగా వేయడంవల్ల కుప్పలు నూర్పడం ఆలస్యం అవుతుందని మార్చి నెల తరువాత కూడా నూర్చే ధాన్యాన్నీ కొనాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

రైతుల ఇబ్బందులు పట్టని మంత్రులు

క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులు మంత్రులకు పట్టడం లేదని కేపీ సారథి ఆరోపించారు. రైతుల ఇబ్బందులపై ఏ మంత్రీ సమీక్ష చేయడం లేదన్నారు. రాజకీయాలు, ప్రతిపక్షాలను విమర్శించడం కాకుండా ధాన్యం కొనుగోలు ప్రస్థుత పరిస్థితిపై సమీక్షచేయాలన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే రైతుల తరఫున అందోళన చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన హెచ్చరించారు. ఉయ్యూరు చైర్మన్ వి.సత్యనారాయణ, పలువురు కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు సారథి వెంట ఉన్నారు.

ఆర్బీకేలు, మిల్లుల్లో ధాన్యం ధరలో వ్యత్యాసం

- పౌర సరఫరాల కృష్ణాజిల్లా మేనేజర్‌కు లంకపల్లి రైతుల ఫిర్యాదు



పౌర సరఫరాల జిల్లా మేనేజర్ డి.రాజుకు సమస్యలు వివరిస్తున్న రైతులు

మచిలీపట్నం టౌన్, జనవరి 20: ఆర్బీకేల్లో నిర్ణయించిన ధాన్యం ధరకు, మిల్లులు తీసుకుంటున్న ధరకు వ్యత్యాసం ఉంటోందని పౌర సరఫరాల కృష్ణాజిల్లా డి.రాజుకు పమిడిముక్కల మండలం లంకపల్లి, ఆలీనఖీపాలెం రైతులు శనివారం ఫిర్యాదు చేశారు. ఖుర్షీద్ ఆలీ, వేమూరి శ్రీనివాసరావులు మచిలీపట్నంలోని జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి కార్యాలయానికి వచ్చి తమ సమస్యలను వివరించారు. వర్షం కారణంగా రంగు మారిన ధాన్యానికి ధరలో ఆర్బీకేలకు, నిడుమోలు రైసుమి ల్లర్లకు మధ్య వ్యత్యాసం ఉంటుందన్నారు. రైసుమిల్లర్లు ఆర్బీకేల్లో నిర్ణయించిన రేటు కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారన్నారు. ఈ సమస్యపై పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాజు రైతులతో మాట్లాడారు. మొబైల్ టీములతో మళ్లీ ధాన్యానికి ల్యాబ్ పరీక్షలు నిర్వహించి ధర నిర్ణయిస్తామన్నారు. తక్కువ ధరకు తీసుకుంటే మిల్లర్లపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.



యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు

ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ వేయలేని ప్రభుత్వమిది

గవర్నర్‌పేట, జనవరి 20: ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఒక్క డీఎస్సీ కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులను మోసం చేసిందని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్టీఆర్ జిల్లా యూటీఎఫ్ కార్యవర్గ సమావేశం శనివారం ఎంజీ రోడ్డులోని యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. సమావేశంలో లక్ష్మణరావు మాట్లాడారు. విద్యారంగానికి భారీగా నిధులు కేటాయిస్తున్నామని ప్రచారం చేస్తున్నా ప్రభుత్వం నాడు-నేడు కింద భవనాలు నిర్మించి, అమ్మ ఒడికి నిధులిస్తే సరిపోదన్నారు. తరగతి గదుల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేకపోతే నిధులు దుర్వినియోగం అవుతాయని విద్యారంగానికి, పేదలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలకు ఉపయోగం లేదన్నారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, విద్యావ్యవస్థను గాడిలో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలు రూ.20 వేల కోట్లు కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళనలు చేయడం ఏ ప్రభుత్వంలోనూ చూడలేదని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యోగుల ఆందోళనలు, ఆక్రందనలు అర్థం చేసుకోకుంటే మూడు నెలల్లో ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. మున్సిపల్ టీచర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఈనెల 25 నుంచి భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుందరయ్య, జిల్లా కోశాధికారి పి.నాగేశ్వరరావు, జిల్లా సహాధ్యక్షుడు ఎం.కృష్ణయ్య, డి.అపర్ణ, కార్యవర్గ సభ్యులు ప్రసంగించారు.

మర్యాదపూర్వకంగా..

- లోకేశ్‌ను కలిసిన బుద్దా వెంకన్న



లోకేశ్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న బుద్దా వెంకన్న

వన్‌టౌన్, జనవరి 20: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ సమకాలీన రాజకీయాలపై అరగంటకు పైగా చర్చించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహంపై ఇద్దరూ మాట్లాడుకున్నారు. వెంకన్నతో పాటు ఆయన అల్లుడు కాండ్రేగుల రవీంద్ర లోకేశ్‌ను కలిశారు.

కృష్ణాజిల్లాలో అన్ని సీట్లూ టీడీపీ-జనసేన కైవసం

- టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్

మచిలీపట్నం టౌన్, జనవరి 20: టీడీపీ-జనసేన కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, రానున్న ఎన్నికల్లో కృష్ణాజిల్లాలోని అన్ని సీట్లనూ కూటమి కైవసం చేసుకుంటుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. శనివారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గుడివాడలో నిర్వహించిన రా..కదలిరా సభ విజయవంతం కావడంతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. అవినీతి అక్రమాల ఊబిలో కూరుకుపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అక్రమార్కులైన సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ స్థానాల్లో పోటీ చేసే పరిస్థితి లేదన్నారు.





అంగన్వాడీలకు మద్దతుగా మచిలీపట్నం రేవతీ సెంటర్‌లో రాస్తారోకో చేస్తున్న వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విజయవాడ లెనిన్‌సెంటర్‌లో ఆందోళన చేస్తున్న కార్మిక సంఘాల నేతలు

వేతనాలు పెంచాల్సిందే

అంగన్వాడీల దీక్షలకు మద్దతుగా కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల రాస్తారోకో

ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

మచిలీపట్నం టౌన్, జనవరి 20: తమ న్యాయమైన డిమాండ్లు ఆమోదించాలని నిరవధిక సమ్మె, రిలే దీక్షలు చేస్తున్న అంగన్వాడీలకు మద్దతుగా శనివారం మచిలీపట్నం రేవతీ టాకీసు సెంటర్‌లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు రాస్తారోకో చేశారు. వేతనాలు పెంచాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ రాస్తారోకోలో సీపీఎం నాయకుడు కొడాలి శర్మ, సీపీఐ నాయకుడు మోదుమూడి రామారావు, జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు, సీఐటీయూ నాయకుడు బి.సుబ్రహ్మణ్యం, ఏఐటీయూసీ నాయకుడు లింగం ఫిలిప్, కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ మతీన్, ఎన్.కుమారి, వివిధ కార్మిక సంఘాల నాయకులు రాస్తారోకోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు చెల్లాచెదురు చేశారు. కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.

సామాజిక న్యాయం అమలంటూ జగన్ ప్రగల్భాలు

గవర్నర్‌పేట: "డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ప్రారంభ కార్యక్రమం సభలో సామాజిక న్యాయం అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రగల్భాలు పలికారు. అంగన్వాడీల్లో 90 శాతం మంది బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. లక్షకుపైగా ఉన్న అంగన్వాడీలను 40 రోజులుగా సమ్మె చేస్తున్నా వారి న్యాయమైన డిమాండ్లు జగన్ ఎందుకు ఆమోదించలేదు. పెత్తందార్లు, పేదలకు మధ్య పోరాటం, సామాజిక న్యాయం అంటూ జగన్ మాట్లాడటం హాస్యాస్పదం." అని ఏఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చెబుతున్న సామాజిక న్యాయం మాటలు అసత్యాలేనని దీని ద్వారా నిరూపితమైందన్నారు. అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శనివారం లెనిన్ సెంటర్‌లో ఆందోళన చేశారు. వేతనాలు పెంచుతూ ప్రభుత్వం తక్షణమే జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పి.ప్రసాద్, సీఐటీయూ రాష్ట్ర నాయకుడు సీహెచ్ శ్రీనివాసరావు ప్రసంగించారు. ఆందోళన చేస్తున్న కార్మిక సంఘాల నేతలు ఓబులేసు, శ్రీనివాసరావు, ప్రసాద్, రవీంద్రనాథ్, కె.పోలారి, ఎ.రవిచంద్ర, వెంకటసుబ్బయ్య, నారాయణ, కె.దుర్గ, పి.పద్మ, జె.లలిత, ఐ.రాజేష్‌ను పోలీసులు అరెస్టు చేసి హనుమాన్‌పేటలోని రాజేశ్వరీ కల్యాణ మంటపానికి తరలించారు.





మచిలీపట్నంలో ఆందోళనకారులను లాగిపడేస్తున్న పోలీసులు
లెనిన్‌సెంటర్‌లో వ్యానులో తరలిస్తున్న పోలీసులు



నందిగామలో ఆందోళనాకారులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

ఆందోళన ఉద్రిక్తం

నందిగామ: అంగన్వాడీల ఆందోళనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంగన్వాడీలు శనివారం జాతీయ రహదారిపై రాస్తారోకోకు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఉదయం నుంచి అంగన్వాడీల కదలికలపై నిఘా పెట్టారు. గాంధీ సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరిన అంగన్వాడీలను అడ్డుకున్నారు. ఈ దశలో వారి మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వలయాన్ని ఛేదించుకుని కొందరు అంగన్వాడీలు వై జంక్షన్ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. శాంతియుత ఉద్యమం చేస్తున్నామని, తమనెందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను అంగన్వాడీలు ప్రశ్నించారు. వామపక్షాల నాయకులు కటారపు గోపాల్, చుండూరు వెంకట సుబ్బారావు మద్దతు తెలిపారు. అనంతరం జాతీయ రహదారిపై మోకాళ్లపై భైఠాయించి అంగన్వాడీలు నిరసన తెలిపారు.

మా టీచరుకు జీతం పెంచండి..



బందరులో శిబిరం వద్ద నినాదాలు చేస్తున్న చిన్నారి మైనా

మచిలీపట్నంటౌన్: "మా టీచరు బడికి వచ్చి నలభై రోజులైంది. ఆమెకు జీతం పెంచండి.. బడికి పంపండి సీఎం గారూ అంటూ మువ్వ అంగన్వాడీ కేంద్రానికి చెందిన ఐదేళ్ల చిన్నారి మైనా మైక్‌లో ముఖ్యమంత్రి జగన్‌కు విజ్ఞప్తి చేసింది. అంగన్వాడీల జీతాలు పెంచాలని చిన్నారి నినాదాలు చేస్తుంటే ఆమెతో పాటు ఆందోళనకారులు గొంతు కలిపారు.

ఇసుక రీచ్‌లలో అనధికార వసూళ్లు

రోడ్డు నిర్వహణ పేరుతో ట్రాక్టరుకు రూ.500, మినీ లారీకి రూ.వెయ్యి, లారీ, టిప్పరుకు రూ.1500 వసూలు

- కాంట్రాక్టర్ల తీరుపై వాహనాల యజమానుల ఆగ్రహం
- చెవిటికల్లు రీచ్‌లో రెండు గంటల సేపు ధర్నా

కంచికచర్ల: నందిగామ డివిజన్‌లోని ఇసుక రీచ్‌లలో అనధికారికంగా బలవంతపు వసూళ్లకు తెరలేచింది. ఒక్కో వాహనం నుంచి రూ. ఐదు వందలు నుంచి రూ. 15 వందల వరకు వసూలు చేస్తున్నారు. వసూలు చేస్తున్న సొమ్ముకు సిబ్బంది ఎలాంటి రశీదు ఇవ్వటం లేదు. ఈ సొమ్ము చెల్లించని వాహనాలకు రీచ్‌లలో ఇసుక లోడ్ చేయటం లేదు. రీచ్‌లలో రోడ్డు నిర్వహణ పేరుతో కాంట్రాక్టర్లు బలవంతంగా సొమ్ము వసూలు చేస్తుండటంపై వాహనాల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నందిగామ మైనింగ్ డివిజన్ పరిధిలోని కృష్ణానదిపై కంచికచర్ల మండలం చెవిటికల్లు, మున్నలూరు, చందర్లపాడు మండలం కాసరబాద, మునేటిపై నందిగామ మండలం కంచెల, వత్సవాయి మండలం కన్నెవీడు రీచ్‌లలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రీచ్‌లలో టన్నుకు రూ.475 తీసుకోవాలి. ఇతరత్రా ఎలాంటి రుసుం వసూలు చేయకూడదు. కానీ మూడు రోజుల నుంచి రీచ్‌లలో వాహనాల నుంచి బలవంతంగా సొమ్ములు వసూలు చేస్తున్నారు. ట్రాక్టరుకు రూ.ఐదు వందలు, మినీ లారీకి రూ.వెయ్యి, లారీ, టిప్పరుకు రూ.15 వందలు వసూలు చేస్తున్నారు. ఇసుక ధర, లోడ్(టన్నేజీ) వివరాలు వేబిల్లులో పేర్కొంటున్నారు. అయితే బలవంతంగా వసూలు చేస్తున్న సొమ్ముకు రశీదు ఇవ్వడం లేదు. అదనంగా సొమ్ము ఎందుకు వసూలు చేస్తున్నారని వాహనాల యజమానులు అడిగితే రీచ్‌లలో రోడ్డు నిర్వహణ కోసమని రీచ్‌ల వద్ద ఉంటున్న కాంట్రాక్టర్ల సిబ్బంది చెబుతున్నారు. అదనపు సొమ్ము చెల్లించిన వాహనాలకే ఇసుక లోడ్ చేస్తున్నారు. చేయకపోతే లోడ్ చేయటం లేదు. రీచ్‌లలో బాట(రోడ్డు) నిర్వహణ (మెయింటెనెన్స్) పేరుతో బలవంతంగా వసూలు చేయడంపై శనివారం చెవిటికల్లు రీచ్ వద్ద పలువురు వాహనాల యజమానులు ఆందోళనకు దిగారు. బలవంతపు వసూళ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దాదాపుగా రెండు గంటలు ధర్నా చేశారు. రీచ్‌లలో అనధికారికంగా సొమ్ము వసూలు చేయటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు బాట పేరతో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇసుక ధర పెంచితే కొనుగోలుదారులు గగ్గోలు పెడుతున్నారని, కిరాయి కూడా గిట్టుబాటు కావడం లేదని వాహనదారులు వాపోయారు. అక్రమాలకు, దోపిడీకి తావులేకుండా ఇసుక రీచ్‌లలో అంతా పారదర్శకమని గొప్పలు చెప్పుకోవడం కాదు.. ప్రస్తుతం రీచ్‌లలో బహిరంగంగా జరుగుతున్న దోపిడీని అరికట్టాలని వాహనాల యజమానులు, కొనుగోలుదారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మా భూముల్లో ఇసుక తవ్వొద్దు

- ప్రభుత్వ జీవోను అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా ఇసుక దోపిడీ చేస్తున్నారు
- రొయ్యూరులో క్వారీ నిర్వాహకులకు ఎదురుతిరిగిన ఎస్సీ సొసైటీ రైతులు
- ఇసుక లారీల నిలిపివేత



రొయ్యూరు క్వారీలో ఇసుక లారీలను అడ్డుకున్న ఎస్సీ సొసైటీ రైతులు

తోట్లవల్లూరు: మండలంలోని రొయ్యూరు క్వారీలో అడ్డగోలు ఇసుక దోపిడీని ఎస్సీ సొసైటీ రైతులు శనివారం అడ్డుకున్నారు. ప్రభుత్వం జీవో ఇచ్చిందని అడ్డగోలుగా తమ సొసైటీ భూముల్లో దారివేసి ఎలా ఇసుక దోపిడీ చేస్తారని నిర్వాహకులకు రైతులు ఎదురు తిరిగారు. దీంతో ఇసుక లారీలు నిలిచిపోయాయి. ఈ నెల 12వ తేదీన ఇసుక తవ్వకాలు మొదలు పెట్టగా ఎలాంటి అనుమతులు లేవని, తవ్వకాలను నిలిపివేయాలని తహసీల్దార్ ఎం కుసుమకుమారి సూచించినా నిర్వాహకులు వెనక్కి తగ్గలేదు. ఎక్కడకు వెళుతుందో తెలియకుండా విచ్చలవిడిగా తవ్వకాలు జోరందుకోవటంతో ఎస్సీ సొసైటీ ప్రతినిధి పులి ప్రసాద్ నేతృత్వంలో రైతులు ముందుకువచ్చి ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. ఇసుక లారీల యజమానులు క్వారీ వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకుని తహసీల్దార్ కుసుమకుమారి క్వారీ వద్దకు వచ్చారు. ఎస్సై విశ్వనాథ్‌ను పిలిపించారు. ఇసుక లారీలను కార్యాలయానికి తీసుకెళతామని తహసీల్దార్ చెప్పటంతో లారీల యజమానులు అంగీకరించలేదు. ఇసుక క్వారీ తెరిచామంటే తమ లారీలను పంపామని, ఇసుక తవ్వేవారికి జరిమానాలు వేయకుండా లారీలకు ఎలా వేస్తారంటూ ప్రశ్నించారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత ఏర్పడంది. లారీలను తీసుకురాలేకపోయారు. ఇసుక తవ్వవద్దని సిబ్బందికి తహసీల్దార్ సూచించారు. అధికారపార్టీ పెద్దల అండదండలతోనే జిల్లాకు ఇచ్చిన జీవోను అడ్డుపెట్టుకుని నిర్వాహకులు అడ్డగోలు తవ్వకాలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

అంబేడ్కర్‌కు తొలివినతి

- భూ హక్కు చట్టానికి వ్యతిరేకంగా వినతిపత్రం అందించిన న్యాయవాదులు



స్వరాజ్యమైదానంలోని అంబేడ్కర్ స్మృతివనం వద్ద అంబేడ్కర్ విగ్రహానికి భూ హక్కు చట్టానికి వ్యతిరేకంగా తొలి వినతిని అందిస్తున్న బెజవాడ బార్ న్యాయవాదులు

విజయవాడ లీగల్, జనవరి 20: స్వరాజ్యమైదానంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి శనివారం బెజవాడ బార్ న్యాయవాదులు భూ హక్కు చట్టానికి వ్యతిరేకంగా తొలి వినతిని అందించారు. ఈ సందర్భంగా బెజవాడ బార్ మాజీ ప్రధాన కార్యదర్శి గంధం శ్రీనివాస్ మాట్లాడారు. నెలరోజులకు పైగా బెజవాడ బార్ న్యాయవాదులు సిటీ సివిల్ కోర్టుల ఆవరణలో భూ హక్కు చట్టానికి వ్యతిరేకంగా నిరసన దీక్షలు చేస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వానికి చలనం లేదన్నారు. ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను హరించేందుకే ప్రభుత్వం భూ హక్కు చట్టాన్ని తెచ్చిందని, అందుకే భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహం వద్దకు వచ్చి తమ నిరసనను తెలియజేసి తొలి వినతిని అందిచామని గంధం శ్రీనివాస్ తెలిపారు. న్యాయవాదులు పుప్పాల శ్రీనివాస్, నామాల కోటేశ్వరరావు, మట్టా జయకర్, గిరిప్రసాద్, సోము కృష్ణమూర్తి, ఎఎస్ఎస్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్ విగ్రహాన్ని తాకే అర్హత

సీఎం జగన్‌కు ఉందా?

- టీడీపీ పెడన ఇన్‌చార్జ్ కాగిత కృష్ణప్రసాద్

బంటుమిల్లి, జనవరి 20: అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కాలరాసి, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న సీఎం జగన్‌కు అంబేడ్కర్ విగ్రహాన్ని తాకే అర్హత ఉందా అని టీడీపీ పెడన నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాగిత కృష్ణప్రసాద్ ప్రశ్నించారు. శనివారం బంటుమిల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం దళితులను మోసం చేసిందని, అక్రమ కేసులు పెట్టి వేధించిందని ఆరోపించారు. నా ఎస్సీలు, ఎస్టీలు అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఓ పక్క ఊదరగొడుతుంటే, మరోపక్క దళితులపై దాడులు, దళిత మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా యన్నారు. రాజ్యాంగబద్ధంగా అమల వ్వాల్సిన సంక్షేమ పథకాలను రద్దు చేసి, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ నిధులను దుర్వినియోగం చేశారన్నారు. కోడి కత్తి డ్రామాలో దళితబిడ్డ శ్రీనివాస్‌పై జగన్ అవలంబిస్తున్న తీరు అమానుషమన్నారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు హతమార్చినప్పుడు దళితులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కరోనా సమయంలో కిట్లు అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ను అవమానించి మానసిక వేధింపులకు గురిచేసి చనిపోవడానికి కారణమైంది ఎవరని కాగిత నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో దళితులు వైసీపీకి బుద్ధిచెబుతారని హెచ్చరించారు.

కోవర్ట్ కేశినేని నానీని అగౌరవపరచిన జగన్

- ఎక్స్(ట్విట్టర్)లో బుద్దా వెంకన్న

వన్‌టౌన్, జనవరి 20 : విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) ఒక కోవర్ట్ అని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ఎక్స్(ట్విట్టర్)లో విమర్శించారు. శనివారం అయన ట్విటర్‌లో ఓ పోస్ట్ చేశారు. ఆనాడు కేశినేని నాని కోవర్ట్ అని తెలియక చంద్రబాబునాయుడు గౌరవంగా చూశారన్నారు. ఈ సందర్భంగా ఆనాడు చంద్రబాబు నాయుడు కేశినేని నాని పట్ల చూపిన మర్యాద, తాజాగా జగన్మోహనరెడ్డి అతనిపట్ల చూపించిన మర్యాద వ్యత్యాసాలను తెలిపే వీడియోలను పోస్ట్‌చేశారు. కోవర్ట్ అని తెలిసే జగన్‌రెడ్డి అతనిపట్ల అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సమయంలో అగౌరవంగా వ్యవహరించారని బుద్దా పేర్కొన్నారు.

సైడ్ డ్రెయిన్‌లో పడి బాలుడి మృతి



ఏసుపాదం (ఫైల్)

పాయకాపురం, జనవరి 20: మూడేళ్ల బాలుడు సైడ్ డ్రెయిన్‌లో పడి మృతి చెందిన ఘటన పాయకాపురం సుందరయ్యనగర్ ప్రాంతంలో శనివారం జరిగింది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన బాలుడు విగతజీవిగా కనిపించడంతో బాలుడి కుటుంబం కన్నీరు మున్నీరైంది. సుందరయ్యనగర్ ప్రాంతానికి చెందిన మల్లయ్య, భవానీ దంపతులు కూలి పనులకు వెళ్తుంటారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు. భార్య, భర్తలు పనులకు వెళ్లినప్పుడు ఇంట్లో ఉన్న నాయనమ్మకు పిల్లలను అప్పగిస్తారు. శనివారం పిల్లలిద్దరినీ నాయనమ్మ అంకమ్మకు అప్పగించి వెళ్లారు. రెండో సంతానం ఏసుపాదం(3) ఉదయం ఆరుబయట ఆడుకుంటున్నాడు. అంకమ్మ ఇంటి పనుల్లో నిమగ్నమైంది. ఉదయం 11.30 గంటల సమయంలో నాయనమ్మ బయటకు వచ్చి చూడగా బాలుడు కనిపించలేదు. దీంతో ఆమె మల్లయ్యకు ఫోన్ చేసి ఏసుపాదం కనిపించడం లేదని చెప్పింది. కంగారుగా పని నుంచి ఇంటికి వచ్చిన మల్లయ్య ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో నున్న రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో బాలుడి ఇంటి సమీపంలోని సైడ్ డ్రెయిన్‌లో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. రోడ్డుపైకి ఆడుకుంటూ వచ్చిన బాలుడు ప్రమాదవశాత్తు కాలువలో పడి పోయి మృతి చెందాడని తెలుస్తోంది. తండ్రి ఫిర్యాదుపై అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పేలవంగా కేశినేని నాని పర్యటన

కంచికచర్ల రూరల్, నవంబరు 20: టీడీపీలో ఉన్నప్పుడు ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) పర్యటనలకు దక్కిన ఘన స్వాగతం వైసీపీలో చేరాక కనిపించడం లేదు. శనివారం అభివృద్ధి పనుల శంకుస్థాపనకు పెండ్యాల గ్రామానికి ఆయన వచ్చారు. పర్యటన ఆద్యంతమూ పేలవంగా సాగింది. తొలుత పరిటాల నుంచి పెండ్యాల వరకు భారీ మోటర్ బైక్ ర్యాలీ ఉంటుందని వైసీపీ ప్రకటించినా పెద్దగా స్పందన లేకపోవడంతో కీసర నుంచి పెండ్యాల వరకు మాత్రమే ర్యాలీ చేశారు. శుక్రవారం కేశినేని శివనాథ్(చిన్ని) కంచికచర్ల టీడీపీ మండల నాయకులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి విశేష స్పందన వచ్చింది. పార్టీ శ్రేణులు చిన్ని వెంట రావడం, మరుసటి రోజు నాని పెండ్యాలలో నిర్వహించిన కార్యక్రమం పేలవంగా సాగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. టీడీపీని వీడిన నాని వెంట పార్టీలో ఉన్న వారు ఎవ్వరూ వెళ్లి వైసీపీలో చేరకపోవడంతో నానీకి ఈగతి పట్టిందని, పైగా చంద్రబాబు, లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, టీడీపీ 60శాతం నుంచి 100 శాతం ఖాళీ అవుతుందని చేస్తున్న వివా దా స్పద వ్యాఖ్యలు కూడా ఇందుకు కారణమని పలువురు బహిరంగంగానే చెబుతున్నారు.

ఈవో హేమలతాదేవిపై

శాఖాపరమైన విచారణ

వన్‌టౌన్, జనవరి 20: భ్రమరాంబ మల్లేశ్వరాలయం(పాతశివాలయం) మాజీ ఈవో, ప్రస్తుతం వేదాద్రి ఈవోగా నియామకమైన హేమలతాదేవిపై వచ్చిన ఆరోపణలపై దేవదాయశాఖ విచారణ చేపట్టింది. దేవదాయశాఖ జాయింట్ కమిషనర్(ఎస్టేట్స్) భ్రమరాంబ శనివారం పాతశివాలయంలో హేమలతాదేవిని విచారణ జరిపారు. పాతశివాలయంలో పనిచేసినపుడు ఆమెపై పలు ఆరోపణలు వచ్చాయి. హేమలత అవినీతి, అక్రమాలపై ఆంధ్రజ్యోతిలో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో దేవదాయశాఖ ప్రాథమిక విచారణ జరిపి హేమలతాదేవిని సస్పెండ్ చేసింది. ఆమె పెట్టుకున్న దరఖాస్తు మేరకు ఇటీవల సస్పెన్షన్‌ను ఎత్తివేసి పోస్టింగ్ ఇచ్చారు. తాజాగా ఆమెపై వచ్చిన ఆరోపణలను విచారించి చర్యలు తీసుకునేందుకు విచారాణాధికారిణిగా భ్రమరాంబను నియమించారు. ఇంతకుముందే దేవదాయశాఖ డీసీ, ఏసీలు ఇచ్చిన నివేదిక మేరకు భ్రమరాంబ విచారణ జరిపారు. రికార్డులు పరిశీలించి, విచారణ నిమిత్తం అవసరమైన రికార్డుల నకళ్లను తీసుకున్నారు. అర్చకులను కూడా భ్రమరాంబ విచారణ జరిపారు. హేమలతాదేవికి ఏ విధంగా పోస్టింగ్ వచ్చింది? నియామక పత్రాలు, ఇతరత్రా అంశాలపై ఆమె ఆరాతీశారు.

బ్రాయిలర్ ధరలు



అమరావతి	(రూ.లలో)
బ్రాయిలర్ బర్డ్	110, 118, 129
చికెన్ విత్ స్కిన్	208
చికెన్ స్కిన్‌లెస్	218

నెక్ కోడిగుడ్డు ధర

విజయవాడ జోన్ రైతు ధర రూ. 5.42

శివాలయంలో రామనామ సంకీర్తనలు రేపు

మొగల్రాజపురం, జనవరి 20: అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా సోమవారం ఉదయం 10 గంటల నుంచి మొగల్రాజపురం శివాలయం ఆవరణలో రామనామ సంకీర్తనలు, భజనలు, 58 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నామని నారాయణి సేన ఛైర్మన్ పిట్టల గోవిందు ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి అయోధ్యలో రామాలయంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారాలను టీవీ ద్వారా చూసేందుకు గుడి ఆవరణలో ఏర్పాటు చేశామని తెలిపారు. సోమవారం సాయంత్రం ప్రతి ఇంటి ముందు ఐదు దీపాలు వెలిగించాలని కోరారు. అనంతరం అయోధ్య నుంచి తెప్పించిన అక్షింతలను భక్తులు అందిస్తామని, హనుమాన్ చాలీసాలో పాల్గొనే వారు ముందుగా 7981991416 నంబర్‌లో పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు.

ఉద్యోగం సాధించిన గ్రంథాలయ పాఠకునికి సన్మానం

గవర్నర్‌పేట, జనవరి 20: ఠాగూర్ గ్రంథాలయంలో రిఫరెన్స్ సెక్షన్ ఉపయోగించుకుని పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించిన కె. ఈశ్వరసాయి ప్రతాప్‌ను గ్రంథాలయ ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. శనివారం ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్ టి. జమలపూర్ణమ్మ శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. నిరుద్యోగ యువతకు ఏ పుస్తకం అవసరం ఉన్నా తమ డిమాండ్ బుక్‌లో నోట్ చేస్తే 24 గంటల్లో దాన్ని అందుబాటులో ఉంచుతామని, పాఠకులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రేడ్-1 లైబ్రేరియన్ కె. రమాదేవి, సిబ్బంది పాల్గొన్నారు.



పాఠకుడిని సన్మానిస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్ జమలపూర్ణమ్మ తదితరులు



తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడండి

చిట్టినగర్, జనవరి 20: ప్రజలకు మంచినీటి సమస్యలు తలెత్తకుండా పైపులైన్లకు మరమ్మతులు నిర్వహించాలని కార్పొరేటర్ బోయి సత్యబాబు వీఎంసీ వాటర్ సప్లయ్ అధికారులను కోరారు. శనివారం 50వ డివిజన్ గొల్లపాలెంగట్టు కొండప్రాంతంలో పర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో పలువురు మంచినీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన అధికారులతో మాట్లాడారు. పలు చోట్ల వాటర్ పైపులైన్లు తుప్పుపట్టి లీక్ అవుతున్నాయని వాటికి వెంటనే మరమ్మతులు నిర్వహించాలన్నారు. పాడైన పైపులైన్లు మార్చి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు.

విద్యార్థినులకు ఆర్థిక సహాయం

పటమట, జనవరి 20 : చదువులో ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు నిర్భయ క్రాంతి మహిళా మండలి ఆర్థిక సహాయం అందజేసింది. వై. నాగప్రియ (ఎంబీబీఎస్)కు రూ.15,000లు, కె. వర్షిత(ఇంజనీరింగ్)కు రూ.10,000లు, బివి సమన్విత(ఇంజనీరింగ్)కు ఏఐడబ్ల్యూసీ వారి సహకారంతో రూ.20,000 నిర్భయ మహిళా మండలి అధ్యక్షురాలు అబ్బూరి రత్నలక్ష్మి చేతుల మీదుగా బెంజిసర్కిల్‌లోని సంస్థ కార్యాలయంలో అందజేశారు. రమాదేవి ఇతర సభ్యులు పాల్గొన్నారు.

రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం

పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమా

మధురానగర్, జనవరి 20: సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం అనే పునాదుల మీద పుట్టిన టీడీపీ రాబోయే ఎన్నికల్లో విజయ దుందుభి మోగిస్తుందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే భవిష్యత్‌కు గ్యారంటీతో ప్రకటించిన పథకాలను అన్నింటిని తక్షణమే అమలు చేస్తుందని తెలిపారు. శుక్రవారం 29వ డివిజన్ మధురానగర్‌లో వీవీ నరసరాజు రోడ్డు కృష్ణుడి గుడి నుంచి భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమాన్ని నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి బొలిశెట్టి వంశీకృష్ణతో కలిసి బొండా ఉమా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి పూర్ టు రిచ్‌పై భరోసాను కల్పించే విధంగా పథకాల వివరాలను ముద్రించిన కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ డివిజన్‌లో ఉచితంగా ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్, ఎమ్మెల్యే విష్ణు పట్టించుకోలేదని, కానీ లబ్ధిదారులు రూ.20వేలు, కొనుగోలుదారులు రూ.40వేల చొప్పున కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని డివిజన్ వాసులను మోసగించారని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, డివిజన్ అధ్యక్షుడు పీవీఆర్, ఇన్‌చార్జి నెక్కంటి ప్రసాద్, వెంకన్న, రాబిల్లి సూరి, జనసేన డివిజన్ అధ్యక్షులు కెంబూరి కృష్ణ, కెంబూరి భవానీ, శ్యాం ప్రసాద్, మారాసు రమణ, వెంపటాపు శ్రీను, పాల రజిని, నాయకులు బర్మాశ్రీను, అన్వర్, అరవింద్ పాల్గొన్నారు.



భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో బొండా ఉమా తదితరులు

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి

అజిత్‌సింగ్‌నగర్: రాబోయే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త అంకితభావంతో పని చేసి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజలకు వివరించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని టీడీపీ సెంట్రల్ కార్యాలయంలో శనివారం 58వ డివిజన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ మరో 80 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయని, ఈనెల 22న నూతన ఓటర్ లిస్ట్ విడుదల కానుందని తెలిపారు. ప్రతి కార్యకర్త ఓటర్ లిస్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి డివిజన్‌లోని ఓట్లను సరిచూసుకోవాలని సూచించారు. తమ అధినేత చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నేతలు ఘంటా కృష్ణమోహన్, దాసరి కనకారావు, పిరియా సోమేశ్వరరావు,

తెలుగువారి ఆరాధ్యదైవం ఎన్టీఆర్

ఖతర్ తెలుగుదేశం కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌కు నివాళి

విద్యాధరపురం, జనవరి 20: తెలుగువారి ఆత్మగౌరవం, ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు అని ఖతర్ తెలుగుదేశం కమిటీ నిర్వాహకులు కొనియాడారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఖతర్ తెలుగుదేశం కమిటీ ఆధ్వర్యంలో ఖతర్‌లో పార్టీ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు సమర్పించారు. జ్యోతి వెలిగించి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో సీనియర్ లీడర్ బషీరుల్లా ఖాన్ శ్లోకాలు, పాటలు ఆలపించి ఆయనకు నివాళి ఘటించారు. ఖతార్ శాఖ అధ్యక్షుడు గొట్టిపాటి రమణయ్య మాట్లాడుతూ టీడీపీని తిరిగి అధికారంలోకి తెచ్చి పేద, బడుగు, బలహీన వర్గ ప్రజల కలలను సాకారం చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళి సమర్పించినట్లు అవుతుందని అన్నారు. ప్రధాన కార్యదర్శి పొనుగుపాటి రవి మాట్లాడుతూ కూడు, గూడు, గుడ్డ అనే ఆయన నినాదం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. జీసీసీ కౌన్సిల్ సభ్యుడు మల్లిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి మాట్లాడడానికి రోజులు కూడా సరిపోవన్నారు. జేవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే హెల్త్ యూనివర్సిటీతో పాటు పోలవరం ప్రాజెక్టుకు ఆయన పేరును పెట్టాలని తెలుగు ప్రజల తరఫున ఆయన అభ్యర్థించారు. యలమంచిలి శాంతయ్య, దాసరి రమేష్, కోశాధికారి విక్రమ్ సుఖవావి, డాక్టర్ రవీంద్రనాథ్ చిన్నూరు, బొండ్లపాటి విజయకుమార్, సాయిమోహన్, యాసిన్, వేరేపల్లి అనిల్, అవినాష్ మద్దిరాల, జుబేర్ పాల్గొన్నారు.



ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న ఖతర్ తెలుగుదేశం కమిటీ సభ్యులు

బాలుడిపై పోక్సో కేసు

అజిత్‌సింగ్‌నగర్, జనవరి 20 : ప్రేమ పేరుతో బాలికను వేధింపులకు గురి చేస్తున్న బాలుడిపై అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం అయోధ్యనగర్ ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక(14)ను ఇంటర్ చదువుతున్న మైనర్ బాలుడు(16) గత ఏడాదిగా వేధింపులకు గురి చేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన బాలుడు ఇంట్లోకి వెళ్లి ప్రేమించమని బెదిరింపులకు దిగాడు. బాలిక తల్లిదండ్రులు రావడంతో అక్కడ నుంచి ఉడాయించాడు. బాలిక తల్లిదండ్రులు అజిత్‌సింగ్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. పోక్సో యాక్ట్‌గా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రెబల్‌స్టార్ కృష్ణంరాజుకు ఘన నివాళి

సత్యనారాయణపురం, జనవరి 20: రెబల్‌స్టార్ కృష్ణంరాజు 89వ జయంతి వేడుకలు ప్రభాస్ సిటీవైస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు దెందుకూరి మురళీకృష్ణంరాజు ఆధ్వర్యంలో ముత్యాలంపాడులో శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ పిన్నంరాజు త్రిమూర్తిరాజు మాట్లాడుతూ నిగర్వి, నిస్వార్థపరుడు, క్రమశిక్షణకు మారు పేరైన ఆయన మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిస్థాయిగా నిలిచి పోయారన్నారు. దెందుకూరి మురళీ కృష్ణంరాజు, విజయ్, జమ్మి కిరణ్, వెంకటేశ్వరరాజు, రంగరాజు, విజయరామరాజు, చంటి, సంజీవరాజు, ఉప్పలపాటి మురళీ, ఉప్పలపాటి శ్రీనివాస్, జి. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం: సాదరబోయిన


వన్‌టౌన్, జనవరి 20: అభివృద్ధిని పక్కన పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత వైసీపీదేనని, వచ్చే ఎన్నికలలో వైసీపీ తుడిచి పెట్టుకుపోవడం ఖాయమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాదరబోయిన ఏడుకొండలు స్పష్టం చేశారు. మల్లికార్జునపేటలోని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2019కి ముందు ఎలా ఉందో నేడు ఎలా ఉందో అభివృద్ధి పక్కన పెట్టి రాష్ట్రాన్ని వైసీపీ నాశనం చేసిందని తెలిపారు. చంద్రబాబునాయుడు పాలనలో అభివృద్ధి పథంలో నడిచిన రాష్ట్రం నేడు అట్టడుగు స్థాయికి చేరిందన్నారు. దళితులను మోసం చేసిన జగన్మోహనరెడ్డికి అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదన్నారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణాజిల్లాలో వైసీపీ సమాధి అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. టీడీపీ నుంచి 60 మందిని తీసుకువెళతామన్న నాయకులు కనీసం ఆరుగురిని కూడా తీసుకువెళ్లలేకపోయారని ఎద్దేవా చేశారు. టీడీపీ నాయకులు ఈగల సాంబశివరావు గణపా రాము, బి. సత్యనారాయణ, నూర్ తదితరులు పాల్గొన్నారు.

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

పాయకాపురం, జనవరి 20 : అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన ఘటనపై నున్న రూరల్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం కుందావారి కండ్రిక ప్రాంతానికి చెందిన పిల్లి శివకేశవ(32) మద్యం, గుట్కా అలవాటుకు బానిసవడంతో కుటుంబ సభ్యులు మందలించారు. గత పది రోజులుగా మద్యం, గుట్కా అలవాటు మానేసిన శివకేశవ ఈనెల 18 రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. శుక్రవారం రాత్రి కుందావారి కండ్రిక చెరువులో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మూర్ఛ వ్యాధిపై శాస్త్రీయ అవగాహన అవసరం

పటమట, జనవరి 20 : మెదడులో జరిగే తీవ్రమైన విద్యుత్ ప్రకంపనల వల్ల మూర్ఛ వ్యాధి (ఫిట్స్) రూపంలో బహిర్గతమవుతుందని, ఫిట్స్‌పై శాస్త్రీయ అవగాహన అత్యంత అవసరం అని ప్రముఖ నరాల వైద్యనిపుణులు సీహెచ్. మురళీ పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోమ్‌లో డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన మూర్ఛవ్యాధిపై సవివరంగా మాట్లాడారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా మెదడుకి దెబ్బ, చీము, ఇన్ఫెక్షన్, కణుతులు, విషపదార్థాలకు గురికావడం తదితర కారణాల వలన కూడా ఫిట్స్ రావచ్చునని అన్నారు. మూర్ఛ వ్యాధికి సరైన కారణం తెలుసుకుని వైద్యం చేస్తే 90 శాతం కేసుల్లో వ్యాధి తేలికగా తగ్గిపోతుందని అన్నారు. ఆధునిక వైద్యంలో మూర్ఛ వ్యాధికి మంచి మందులు ఉన్నాయని అన్నారు. ఫిట్స్ వచ్చినప్పుడు రోగిని పక్కకు తిప్పి పడుకోబెట్టి, గాలి బాగా ఆడేటట్లు చూడాలని అన్నారు. డాక్టర్ మారు వందన సమర్పణ చేశారు.




















దిక్సూచి
DIKSUCHI

జవహర్ నవోదయ ఎంట్రెన్స్ ఎగ్జామ్ 'కీ'

ఆరో తరగతిలో ప్రవేశాల కోసం జనవరి 20 (శనివారం)న నిర్వహించిన జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష 'కీ'. ఇది విద్యార్థుల అవగాహన కోసం మాత్రమే. జవహర్ నవోదయ విద్యాలయ కమిటీ విడుదల చేసే సమాధానాలే ఫైనల్‌గా పరిగణలోకి తీసుకోవాలి.

రూపొందించినవారు:
VISWAM SAINIK & NAVODAYA COACHING INSTITUTE, TIRUPATI
CONTACT: 93999 76999 /86888 88802

'దిక్సూచి' వెబ్ పేజీలో..
సమాచారం కోసం ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.
లేదా ఈ కింది యూఆర్ఎల్ https://ejyothy.com/JKOIyEyలో చదవండి.

S.No	I	J	K	L	27)	A	C	A	A	54)	B	D	A	C
1)	B	C	D	D	28)	C	A	A	A	55)	C	A	B	D
2)	D	D	C	B	29)	B	A	C	A	56)	A	D	A	D
3)	C	B	D	D	30)	A	B	A	C	57)	D	A	C	A
4)	D	D	B	C	31)	C	A	B	A	58)	D	C	C	A
5)	B	B	D	D	32)	A	C	A	B	59)	A	C	B	D
6)	B	D	B	D	33)	C	B	A	D	60)	A	B	D	B
7)	D	D	B	B	34)	B	D	C	A	61)	D	A	A	B
8)	D	B	D	B	35)	D	A	B	C	62)	B	C	B	A
9)	C	A	B	D	36)	A	C	D	B	63)	C	A	B	C
10)	D	B	C	A	37)	C	A	C	A	64)	D	D	D	C
11)	A	C	D	B	38)	A	C	A	C	65)	A	C	C	C
12)	B	D	A	C	39)	C	A	C	A	66)	A	A	B	D
13)	B	B	A	B	40)	A	C	A	C	67)	C	B	A	B
14)	B	A	B	B	41)	B	A	C	D	68)	A	B	C	C
15)	A	B	B	B	42)	C	A	B	C	69)	D	D	C	D
16)	B	B	B	A	43)	C	C	C	B	70)	C	C	C	A
17)	B	C	C	C	44)	A	D	D	C	71)	B	D	A	A
18)	C	C	B	C	45)	A	A	D	D	72)	A	B	C	B
19)	C	B	C	C	46)	D	D	B	C	73)	C	C	A	B
20)	C	C	C	B	47)	D	B	A	A	74)	C	D	D	D
21)	A	A	B	C	48)	C	B	D	A	75)	C	A	C	C
22)	C	A	A	B	49)	C	B	D	D	76)	A	B	D	A
23)	B	C	A	A	50)	D	D	A	C	77)	B	A	B	C
24)	A	B	C	A	51)	B	D	A	B	78)	B	C	C	A
25)	A	A	C	A	52)	B	C	C	B	79)	D	C	D	D
26)	A	A	A	C	53)	D	C	D	A	80)	C	C	A	C



రష్మిక ఫేక్ వీడియో నిందితుడి అరెస్ట్



రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో సామాజిక మాధ్యమంలో గత ఏడాది ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే. బ్రిటిష్ ఇండియన్ ఇన్‌ఫ్లుయన్సర్ జరా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని అతికించి ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ టెక్నాలజీ ద్వారా డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసి విడుదల చేయడంతో ఆ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసభ్యకరంగా ఉన్న ఆ వీడియోపై అమితాబ్ లాంటి లెజెండ్స్ సైతం స్పందించారు. ఈ అంశంపై పలువురు సినీ సెలబ్రిటీస్ రష్మికకు మద్దతుగా నిలిచారు. గత ఏడాది నవంబర్ 10న ఈ ఘటనపై కేసు కూడా నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రు గ్రామానికి చెందిన ఈమని నవీన్(24)ను ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ డీసీపీ హేమంత్ తివారీ వెల్లడించారు. నవీన్ సాఫ్ట్‌వేర్ నిపుణుడు. రెండేళ్లుగా ఇంటి నుంచే పని చేస్తున్నాడు. అతని ల్యాప్‌టాప్, మొబైల్‌ని స్వాధీనం చేసుకొన్నామని, డిలిట్ చేసిన డేటాను సైతం పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నామని డీసీపీ తెలిపారు. నవీన్ గతంలో రష్మిక పేరు మీద ఫ్యాన్ పేజీ నడిపినట్టు సమాచారం. ఫాలోవర్లను పెంచుకునేందుకే ఈ డీప్‌ఫేక్ వీడియో క్రియేట్ చేశాడనే అనుమానాలున్నట్లు డీసీపీ తెలిపారు. మరో ఇద్దరు ప్రముఖల పేర్లమీద కూడా అతను ఫ్యాన్ పేజీ నడిపినట్టు సమాచారం.

- పెదనందిపాడు

చిన్న సినిమా కాదు.. మంచి సినిమా



యష్ పూరి, అపూర్వ రావ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'హ్యాపీ ఎండింగ్'. కౌశిక్ భీమిడి దర్శకత్వంలో యోగేశ్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మించారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా శనివారం దర్శకుడు వేణు ఉడుగల చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు. బాలీవుడ్‌లో విక్కీ డోనర్‌లా తెలుగులో హ్యాపీఎండింగ్ చిత్రం కూడా మంచి విజయం అందుకోవాలని వేణు ఆకాంక్షించారు. యష్ పూరి మాట్లాడుతూ 'మాది చిన్న సినిమా కాదు, మంచి సినిమా. కుటుంబం, స్నేహితులతో కలసి చూడాల్సిన చిత్రమిది' అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ "హ్యాపీ ఎండింగ్ నిజాయితీగా చేసిన ప్రయత్నం. పురాణాల్లో కొందరికి శాపాలు ఉంటాయి. అలాంటి శాపం హీరోకు ఉంటే ఎలా ఉంటుంది అనే పాయింట్‌తో తెరకెక్కింది. ప్రేక్షకులకు చక్కని వినోదం అందిస్తుంది' అని చెప్పారు. ఒక అబ్బాయి కథే ఈ సినిమా, ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉంటుంది అని అపూర్వారావ్ తెలిపారు.



గేమ్ మొదలైంది

గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం 'గేమ్ ఆన్'. మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేక సుధాకర కీలకపాత్రలు పోషించారు. దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి నిర్మించారు. ఫిబ్రవరి 2న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. శనివారం చిత్రబృందం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'మంచి కథతో ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను తీశాం. ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంటుంది. ఇప్పటివరకూ ఇలాంటి కథ తెలుగు తెరపై రాలేదు' అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ 'పూరీ జగన్నాథ్ అభిమానిగా ఈ సినిమాను డైరెక్ట్ చేశాను. ఓ వ్యక్తి రియల్‌టైమ్ సైకలాజికల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు. అసలు ఆ గేమ్ ఎవరు ఆడిస్తున్నారు? అనే అంశాలతో ఆసక్తికరంగా 'గేమ్ ఆన్' చిత్రం తెరకెక్కింది. ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది' అని చెప్పారు. కొత్త తరహా పాత్రను ఈ చిత్రంలో పోషించినట్లు నేహా సోలంకి చెప్పారు. గేమ్ స్టార్ట్ చేశాం, మా గేమ్‌ను ప్రేక్షకులే గెలిపించాలి అని గీతానంద్ కోరారు. ఈ చిత్రానికి సంగీతం: అభిషేక్ ఏ ఆర్.



వారి సహకారంతోనే ఈ స్థాయికి చేరుకున్నా

చిరంజీవి

తెలుగు సినిమాకి ఎన్టీఆర్, ఏయన్నార్ రెండు కళ్లు లాంటి వారని, వారి సహకారంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 28వ పుణ్యతిథి, ఏయన్నార్ శత జయంతి కార్యక్రమం విశాఖపట్నంలో శనివారం నిర్వహించారు. ఇదే వేదికపై ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కు లోక్‌నాయక్ సాహిత్య పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ.. శ్రమిస్తే ఎవరైనా పైకి రావచ్చునని నిరూపించిన గొప్ప వ్యక్తులు ఎన్టీఆర్, ఏయన్నార్ అని, స్థలాలు కొంటే భవిష్యత్తులో అవే ఉపయోగపడతాయని ఎన్టీఆర్ సూచించారని, ఆయన చెప్పినట్టుగానే తన కుటుంబానికి అవి భరోసా కల్పిస్తున్నాయని తెలిపారు. ఏయన్నార్ తన బలహీనతలను బలంగా చేసుకుని నటించేవారని, అవే ఆయనకు ఎనలేని కీర్తిని తీసుకువచ్చాయని పేర్కొన్నారు... ఇంకా యండమూరి వీరేంద్రనాథ్ కూడా మాట్లాడారు. కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి



బహుబాషా నటుడు హీరో అర్జున్ శుక్రవారం చెన్నై పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. అర్జున్‌తోపాటు ఆయన కుమార్తె ఐశ్వర్య కూడా ఉన్నారు. పలు భాషల్లో అర్జున్ నటించిన చిత్రాల గురించి మోదీకి ఐశ్వర్య వివరించారు. ఈ సందర్భంగా అర్జున్ తన సొంత ఖర్చుతో నిర్మించిన ఆంజనేయస్వామి ఆలయ చిత్రపటాన్ని మోదీకి అందజేశారు.



యాభై ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న నరేశ్ వీకేను 'నవరసరాయ' బిరుదుతో శనివారం సత్కరించింది ఇంటర్నేషనల్ తెలుగు మూవీ అసోసియేషన్. ఈ కార్యక్రమంలో తెలుగు నిర్మాతలమండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్, కార్యదర్శి ప్రసన్నకుమార్, దర్శకుడు రేలంగి నరసింహారావు, నిర్మాత రామసత్యనారయణ, సంస్థ అధ్యక్షుడు కె.ధర్మారావు, నటుడు మాణిక్ తదితరులు పాల్గొన్నారు.











చేసిన సినిమాలు తక్కువే అయినా వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులపై తనదైన ముద్ర వేసిన నటుడు **వరుణ్‌తేజ్**. నటి **లావణ్య త్రిపాఠి**ని వివాహం చేసుకున్న తర్వాత వరుణ్ ఇచ్చిన తొలి ఇంటర్వ్యూ 'నవ్య' పాఠకులకు ప్రత్యేకం.

> లావణ్యకు మొదట నేనే ప్రపోజ్ చేశా. తను నాతో ఎలా ఉందనే విషయం కన్నా... నా కుటుంబంతో, స్నేహితులతో ఎలా ఉందనే విషయాన్ని గమనిస్తూ ఉండేవాడిని. తను చాలా పాజిటివ్. ఎక్కడ ఉన్నా సందడిగా ఉంటుంది. ఎటువంటి నెగిటివిటీ ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే నాకు నచ్చిన లక్షణాలు అనేకం ఉన్నాయి. నాకు కోపం ఎక్కువ. త్వరగా ఎమోషనల్ అవుతాను. తను కూల్‌గా ఉంటుంది. అన్నింటినీ జాగ్రత్తగా విశ్లేషిస్తుంది. అందుకే మేమిద్దరం ఒకరికొకరం తగినవాళ్లమనిపించింది.

సండే సెలబ్రిటీ

వారసత్వాన్ని గౌరవంగా భావిస్తా

మీ వ్యక్తిగత.. వృత్తి ప్రయాణాలు ఎలా సాగుతున్నాయి...

చాలా ఆనందంగా సాగుతున్నాయి. సరైన సమయంలో పెళ్లి చేసుకున్నా. సినిమాల విషయానికి వస్తే- గతం నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నా. మరింత పరిపక్వతతో సినిమాలను ఎంచుకుంటున్నా!

బ్యాచిలర్ లైఫ్ పూర్తయిపోయింది కదా! ఎలా అనిపిస్తోంది...

చాలామంది 'బ్యాచిలర్ లైఫ్‌ని మిస్ అవుతున్నాం' అంటారు. నాకు అలా అనిపించటం లేదు. మనకు తెలిసిన వ్యక్తి, మనసుకు నచ్చిన వ్యక్తి ఉన్నప్పుడు లోటేమీ ఉండదు. ఆ విధంగా నేను అదృష్టవంతుడిని. లావణ్య నాకు చాలాకాలంగా తెలుసు. మొదటినుంచీ మా రిలేషన్‌షిప్‌ను సీరియస్‌గా తీసుకున్నాం. బయటకు ఎవరికీ చెప్పకపోవచ్చు. కానీ అది పెళ్లితో పరిపూర్ణమవుతుందని మాకు తెలుసు. ఒకప్పుడు బ్యాచిలర్ లైఫ్‌ను ఎంజాయ్ చేశా. ఇప్పుడు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నా!

పెళ్లి అయిన తర్వాత బాధ్యతలు పెరిగాయా?

మొదటినుంచి నేను చాలా బాధ్యతాయుతమైన వ్యక్తిని. నా కుటుంబానికి ఎక్కువ విలువ ఇస్తా! ఇంతకు ముందు అమ్మ, నాన్న, చెల్లి పట్ల బాధ్యతగా ఉండేవాడిని. ఇప్పుడు లావణ్య కూడా చేరింది.



పెదనాన్నే స్ఫూర్తి

నటుడిని కావటానికి నాకు పెదనాన్న స్ఫూర్తి అని చెప్పాలి. ఆయనను చూస్తూ పెరిగాను. నేను ఇంటర్‌లో ఉండగా- నటుడిని కావాలనే కోరిక పుట్టింది. అయితే ఆ విషయాన్ని నేను ఎవరికీ చెప్పలేదు. ఒక రోజు పెదనాన్న- నా ఫోటోలు తీశారు. "నువ్వు హీరో కావచ్చు కదా!" అన్నారు. 'నా మనసులో మాట ఆయనకు ఎలా తెలిసిపోయిందా!' అనుకున్నా. ఆయన నన్ను చిన్నపిల్లవాడిలా చూసేవారు కాదు. పెద్దవాడిలా ట్రీట్ చేసేవారు. ఇక్కడ ఇంకో విషయం చెబుతా. ఆయన నా పెదనాన్న అనే విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. మెగాస్టార్ చిరంజీవి అనుకుందాం. వృత్తి పట్ల ఆయన నిబద్ధత అసామాన్యం. కాలు నొప్పి ఉన్నా... ఏ మాత్రం తొణకకుండా క్లిష్టమైన షాట్స్ చేయటం నేను కళ్లారా చూశాను. ఆయన నటనను ఎంత ప్రేమిస్తారో నేను దగ్గరగా చూశాను. అందుకే ఆయన నాకు స్ఫూర్తి.

మీరు బాగా ఎమోషనల్ పర్సనా?

అవును. నాకు ఎమోషన్స్ ఎక్కువే! ఇంతకు ముందు వర్క్ విషయంలో, రిలేషన్ షిప్స్ విషయంలో చాలా సున్నితంగా ఉండేవాడిని. అనుకున్నవి జరగకపోతే బాధ పడేవాడిని. ఇప్పుడు నా అంచనాలు తగ్గించేసుకున్నా. మనం ఎవరి కోసం ఏదైనా చేస్తే- వారి దగ్గర నుంచి తిరిగి ఏదీ ఆశించకూడదు. మనకు నచ్చితే చేయాలి. లేకపోతే చేయకూడదు. ఈ పరిణతి వచ్చింది.

మీకు ఎమోషనల్ సపోర్ట్ ఎవరు?

అమ్మ, నాన్న, చెల్లి, స్నేహితులు... ఇప్పుడు లావణ్య. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. ఒకటో తరగతి నుంచి నాతో పాటు చదువుకున్న తొమ్మిది మంది స్నేహితులు ఉన్నారు. వాళ్లకు కూడా పెళ్లిళ్లు అయ్యాయి. పిల్లలు పుట్టారు. మేమందరం తరచూ కలుస్తూ ఉంటాం. వీరే నా ఎమోషనల్ సపోర్ట్. నిన్న (శుక్రవారం) నా పుట్టినరోజును అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం. ప్రతి వ్యక్తికి ఇలాంటి ఎమోషనల్ సపోర్టు ఉండాలి.

> **నచ్చని గుణం**
> సరైన ప్రవర్తన లేకపోవటం, ఇతరుల సమయాన్ని గౌరవించకపోవటం, ఇతరులను ఇబ్బంది పెట్టటం.

మీది మెగా కుటుంబం. నాన్న (నాగబాబు), పెదనాన్న (చిరంజీవి), బాబాయ్ (పవన్‌కళ్యాణ్)ల వారసత్వం బరువు ఏదైనా ఫీలవుతూ ఉంటారా?

వారసత్వం ఉంది. అది బరువు కాదు, బాధ్యత. ఒత్తిడిగా భావించకూడదు. మొదటినుంచీ అమ్మ, నాన్న నాకు అదే చెప్పేవారు. చిన్నప్పటి నుంచి నేను ఏం చేస్తానన్నా- నాన్న ఎప్పుడూ కాదనలేదు. నాకు అంతులేని స్వేచ్ఛను ఇచ్చారు. అందువల్ల వారసత్వాన్ని నేను ఒక గౌరవంగా భావిస్తా. నాకు నాన్న ఇచ్చిన మద్దతు వల్ల స్థిరత్వం వచ్చింది.

సినిమాల్లోకి రావాలనే ఆలోచన చిన్నప్పటి నుంచి ఉండేదా?

సినిమాలంటే ఆసక్తి ఉండేది. ఆకర్షణ కూడా ఉండేది. కానీ నటుడిని అవ్వాలనే ఆలోచన మాత్రం లేదు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. చిన్నప్పటి నుంచి నాకు నా చుట్టూ ఉన్న విషయాలపై ఆసక్తి ఎక్కువ. ఒక సంఘటన జరిగినప్పుడు ఇతరులు ఎలా ఆలోచిస్తారో తెలుసుకోవాలని ఉండేది. బహుశా నేను నటుడిని కావటానికి ఈ లక్షణమే ప్రధాన కారణం. రకరకాల వ్యక్తుల కోణాల నుంచి మనం చూడవచ్చు. నటనలో ప్రతి రోజూ ఒక కొత్తదనం ఉంటుంది. ఎప్పుడూ బోర్ కొట్టదు. కథ వెనక మరో కథ ఉంటుంది.

మీరు సినిమాలను ఎలా ఎంపిక చేసుకుంటారు?

చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటా! ఆ ఎంపికలో కూడా పొరపాట్లు జరగవచ్చు. దానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే మనం ఎంపిక చేసుకొనే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒకటి చేసేయ్యాలి అనుకుంటే- ఈ పాటికి అనేక సినిమాలు చేసేవాడిని. అనేక అవకాశాలు కూడా వచ్చాయి. కానీ ఆచితూచి చేయాలనేది నా ఉద్దేశం. దీనికి కూడా ఒక కారణం ఉంది. నేను సినిమాల్లో ప్రవేశించేనాటికి, ఇప్పటికి అనేక మార్పులు వచ్చాయి. ఓటీటీ వచ్చిన తర్వాత ప్రేక్షకుల అభిరుచులు మారాయి. నేను వచ్చిన కొత్తల్లో- 'నాకు నచ్చింది చేయాలి. ప్రేక్షకులకు భిన్నంగా ఏదో ఇవ్వాలి" అనుకొనేవాడిని. ఆ తర్వాత... ప్రేక్షకుల అభిరుచులు సీజన్లలా మారిపోతూ ఉంటాయని అర్థమయింది. సినీ రంగంలో ఉన్న వారందరూ ఈ విషయాన్ని గమనించి ముందుకు వెళ్లాలి. లేకపోతే ప్రమాదమే!

బాలాకోట్ దాడుల నేపథ్యంలో తీసిన 'ఆపరేషన్ వాలెంటైన్' వెనకు ఉన్న కథ ఏమిటి?

దీనికి డైరక్టర్ శక్తిప్రతాప్‌సింగ్. కొవిడ్ తర్వాత శక్తి- 'ఎండ్‌రన్' అనే షార్ట్‌ఫిల్మ్‌ను తీసి దాన్ని యూట్యూబ్‌లో పెట్టారు. చాలా బాగా తీశారు. బాలాకోట్ దాడుల నేపథ్యంలో తీసిన షార్ట్‌ఫిల్మ్ అది. దాన్ని నాకు ఎవరో పంపారు. నాకు బాగా నచ్చింది. ఆ సమయంలో నాకు హిందీలో చేయాలనే ఆలోచనే లేదు. ముంబాయిలో ఒకరి ద్వారా శక్తి నాకు ఈ కథను వినిపించారు. తన విజువలైజేషన్.. స్క్రీన్‌ప్లే నాకు చాలా నచ్చాయి. ఆ తర్వాత ఈ కథను నా కజిన్ సిద్ధు 'సోనీ' కంపెనీ వాళ్లకు వినిపించారు. వాళ్లు కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు. అలా ఈ సినిమా ప్రారంభమయింది.



ఇలాంటి సినిమాలు తీయటం చాలా కష్టం కదా..

అవును. పాక్ ఉగ్రవాద స్థావరాలపై మన ఎయిర్‌ఫోర్స్ దాడి చేసింది. అందువల్ల మనవాళ్ల అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది. వారు మొత్తం స్క్రిప్ట్‌ను చదివి, విశ్లేషించి... ఆ తర్వాత అనుమతి ఇచ్చారు. దీనికి చాలా సమయం పట్టింది. అంతే కాకుండా ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన అనేక టెక్నికల్ విషయాల ప్రస్తావన దీనిలో ఉంటుంది. వీటిని అందరికీ అర్థమయ్యేలా, వాస్తవ సంఘటనలకు వీలైనంత దగ్గరగా చూపించాలి. దీనితో పాటుగా గ్రీన్‌మ్యాట్‌లో తీసే సీన్లు చాలా కష్టం. ఒకే చోట కూర్చొని... మన పక్కన 800 మైళ్ల వేగంతో యుద్ధ విమానం వెళ్తుంటే ఎలా రియాక్ట్ అవుతామో అలా నటించాలి. ఒకటి రెండు షాట్స్ అయితే ఓకే. కానీ ఈ సినిమాలో దాదాపు 30 నిమిషాల ఫైట్స్ ఉంటాయి. అలా నటించటం చాలా కష్టం. అందు కోసం గ్వాలియర్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలోని సిమ్యూలేటర్‌పై ప్రాక్టీసు చేయాల్సి వచ్చింది. 48 డిగ్రీల ఉష్ణోగ్రతలో పైలెట్స్ వేసుకొనే జీసూట్‌లో నటించటం చాలా కష్టం. ఉత్తర భారతంలో దేశభక్తి సినిమాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. దక్షిణాదిన తక్కువ వస్తాయి. ఈ సినిమా ఆ కొరతను తీర్చేస్తుంది.

● సీవీఎల్‌ఎన్ ప్రసాద్

అమ్మా నాన్నా తర్వాత చిరంజీవిగారే

'ఇంద్ర' సినిమాలో ఓ సన్నివేశం.. తెలంగాణ శకుంతల ఓ కుర్చీని చూపించి... "ఈ కుర్చీలో కూర్చునే మగాడు లేడా?..." అని అక్కడున్న కొమ్ములు తిరిగిన మగాళ్లందర్నీ ప్రశ్నిస్తుంది. అందరూ తలలు వంచుకుంటారు. కానీ అప్పుడే స్కూల్ నుంచొచ్చిన ఓ పిల్లాడు... "నేనున్నాను.." అంటూ స్కూల్ బ్యాగ్ విసిరేసి, చిరంజీవి స్టైల్‌లో వచ్చి ఆ కుర్చీలో కూర్చుంటాడు. అక్కడ పడుతుంది టైటిల్... 'ఇంద్ర' అని. బహుశా అప్పుడు తథాస్తు దేవతలు 'తథాస్తూ...' అనేశారేమో! అప్పటి ఆ పిల్లాడు ఇప్పుడు నిజంగానే చిరంజీవిలా స్టార్ అయిపోయాడు. అతనే **తేజా సజ్జా** . కొన్ని జీవితాలు ముందుగానే ఎవరో డిజైన్ చేసినట్టుగా ఉంటాయి. చిరంజీవి 'చూడాలనివుంది'తో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు, చిరంజీవి 'ఇంద్ర' తో బాలనటుడిగా గుర్తింపు సాధించాడు. ఇప్పుడు అసలైన 'చిరంజీవి' హనుమంతుని నేపథ్య కథ 'హను-మాన్'తో స్టార్ హీరో అయిపోయాడు. ఇది కదా డెస్టినీ అంటే! దేశవ్యాప్త సంచలనం 'హను-మాన్' కథానాయకుడు, 'సూపర్ నాచురల్ స్టార్' తేజా సజ్జాతో 'నవ్య' సంభాషణ.



గట్టి హిట్ కొట్టేశారు... ఎలా ఉంది అనుభవం?

పెద్దగా ఎగ్జైట్‌మెంటైతే ఏం లేదండీ. నేను కొత్తవాణ్ని. వెనుక 'జాంబిరెడ్డి' లాంటి హిట్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకొని, ఈ రెండున్నరేళ్లలో రెండుమూడు సినిమాలు చేసుంటే డబ్బుతో పాటు అనుభవం కూడా పెరిగి ఉండేది. వాటన్నిటినీ పక్కన పెట్టి, ప్రాణం పెట్టి, రెండేళ్లు కష్టపడి... 'హను-మాన్' అనే సాహసం చేశాను. ఈ కథ నాకు అంత బాగా నచ్చింది. ఎట్టకేలకు విడుదలైంది. ఇప్పుడు బరువు దింపుకొన్న ఫీలింగ్. ఇక విజయం అంటారా... ప్రీమియర్ చూసినప్పుడే పాస్ అయిపోయామని అర్థమైపోయింది. నంబర్లు కూడా పెద్దగానే వినిపిస్తున్నాయి. ఇతర భాషల్లోనూ ఈ సినిమా ఆదరణ పొందుతుండటం ఆనందంగా ఉంది. టీజర్, ట్రైలర్ చూడగానే "వీడు గెలవాలి" అని అందరూ బలంగా అనుకున్నారు. ఓ విధంగా హిట్ అయి రిలీజైన సినిమా ఇది.

ఈ సినిమాకోసం కష్టపడి చేసిన సన్నివేశాలేమైనా ఉన్నాయా?

నటనపరంగా అయితే ఎదురుగా సూపర్‌స్టార్లు ఉన్నా భయపడను. చిన్నప్పటి నుంచీ వాళ్లతోనేగా చేసింది. అయితే యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో మాత్రం చాలా కష్టపడ్డాను. సాధ్యమైనంత వరకూ డూప్ లేకుండా చేశాను. ఇప్పుడు అందరూ ఈ సినిమాలోని అండర్‌వాటర్ సీక్వెన్స్‌ని 'అద్భుతం అమోఘం' అంటున్నారు. ఆ ఫీట్ చేయడానికి నేను పడ్డ కష్టం మాటల్లో చెప్పలేను. పాతిక అడుగుల లోతున్న నీళ్లలో స్కూబా డైవింగ్ నేర్చుకొని ఆ సీన్ చేశాను. ఓ విధంగా అది సాహసమే. ఈ సినిమా కోసం నేను పడ్డంత కష్టం... ఏ సినిమాకోసమూ ఏ హీరో పడి ఉండడని గర్వంగా చెప్పగలను.

ఈ కథ అనుకున్న తర్వాత ప్రశాంత్‌వర్మకు హీరోగా మీరెలా గుర్తొచ్చారు?

ఒక బలహీనుడికి ఆంజనేయశక్తులు వస్తే వాడేం చేశాడనేది ఈ సినిమా కథ. మరి ఈ తరహా కథకు నాలాంటివాళ్లే కరెక్ట్. మేం అప్పటికే 'జాంబిరెడ్డి' చేసి ఉన్నాం. నటుడిగా నేనేంటో, నా కెపాసిటీ ఏంటో, కేపబులిటీ ఏంటో ప్రశాంత్‌వర్మకు తెలుసు. అందుకే నన్ను తీసుకున్నాడు.

ఇదే ప్రశ్న విషయంలో మీకు ఈమధ్య కోపం వచ్చినట్టుంది?

కోపం లేదు, బాధ లేదు. ఈ తరహా సినిమా నేనూ, ప్రశాంత్‌వర్మ చేయడం కొందరికి సర్‌ప్రైజ్. చాలామంది సెకండ్ జనరేషన్ హీరోలు తమ డెబ్యూగా ఇలాంటి సినిమాలు చేస్తే అప్పుడెవరూ మాట్లాడలేదు. నేను కష్టపడి ఈ స్థాయికి వచ్చి, నన్ను నేను ప్రూవ్ చేసుకొని, విజయాలు అందుకున్న తర్వాత... ఇలాంటి ప్రయత్నం ఒకటి చేస్తే, కొందరికి అది ఆశ్చర్యంగా ఉంది. అయినా ఇలాంటివేం నేను పట్టించుకోను.

హీరోలు డైరెక్షన్లో వేళ్లూ, కాళ్లూ పెడతారని వింటున్నాం. మీరు కూడా అంతేనా?

ఇది మరీ దారుణం అండీ. కథ నచ్చితే చేస్తా. నచ్చకపోతే నిర్మొహమాటంగా నచ్చలేదని చెప్పేస్తా. అంతే తప్ప సలహాలు సూచనలు ఇవ్వను. ఇక లొకేషన్లో అంటారా... అభిప్రాయాలు పంచుకోవడం తప్పుకాదు కదండీ. డౌట్ ఉంటే చెబుతాను. శ్రేయోభిలాషుల అభిప్రాయాలను తీసుకుంటాను. మెజారిటీ ఓట్లు దర్శకుడికి పడితే ఆతను చెప్పినట్టు చేస్తా. నాకు పడితే



ఒప్పించడానికి ప్రయత్నిస్తా. సినిమా అనేది సమష్టి కృషి. ఎవరైనా ప్రొడక్ట్ బాగా రావాలనేగా తపించేది. నాకంటూ కొందరు నమ్మకస్తులు ఉన్నారు. వాళ్లకు తప్పకుండా రషెస్ చూపిస్తా. అభిప్రాయాలు షేర్ చేసుకుంటా. అది నాకు అలవాటు. అయినా సినిమాపై దర్శకుడితోపాటు హీరోకి కూడా బాధ్యత ఉంటుంది. ఫలితాల ప్రభావం హీరోపై కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి బాధ్యతగా ఉండటం తప్పేం కాదు.

'ఓ బేబీ', 'జాంబిరెడ్డి', 'హను-మాన్'... అన్నీ ఫాంటసీ కథలే చేస్తున్నారేంటి?

రీసెంట్‌గా నందినీరెడ్డిగారు కూడా ఇదే అన్నారు. నాకు 'సూపర్ నాచురల్‌స్టార్' అంటూ బిరుదు కూడా ఇచ్చేశారామె. సినిమా అనేది వినోదభరితంగా ఉండాలి. అందరికీ నచ్చాలి. అలాంటి కథలనే ఎంచుకుంటా. ముఖ్యంగా నా సినిమాలు పిల్లలకు నచ్చాలి. అందుకే ఎంచుకొని మరీ ఇలాంటి సినిమాలు చేస్తున్నా.

ఎలా ఎదగాలనుకుంటున్నారు? స్టార్‌గానా? నటుడిగానా?

జనం మెచ్చిందే మనం చేయాలి సార్. మనం మెచ్చింది జనం చూడరు. అన్ని రకాల పాత్రలూ చేయాలని ఉంది. స్టార్ అనిపించుకుంటూనే, నటుడిగా ఎదుగాలని ఉంది. తారక్ అన్నయ్య నన్ను క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోమని సలహా ఇచ్చారు. నాలుగేళ్లు కష్టపడి నేర్చుకున్నాను. ఆ విషయం తెలిసి చిరంజీవి గారు "ఎలాగూ డ్యాన్స్‌లో టైమింగ్ వచ్చేసింది కాబట్టి వెస్ట్రన్ కూడా నేర్చుకో" అన్నారు. ఆయన మాట ప్రకారం అది కూడా నేర్చుకున్నాను. మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్... ఇలా హీరోకి కావాల్సిన అన్నీ నేర్చుకున్నాను. వీటన్నింటికంటే ముఖ్యమైంది జడ్జిమెంట్. కథల ఎంపిక. దాన్ని తెలుసుకొనే పనిలో వున్నాను.

అమ్మా నాన్నా ఎలా ఫీలవుతున్నారు?

బాలనటుడిగా బాగానే ఎంకరైజ్ చేశారు. బీబీఏ పూర్తి చేశాను. ఇక ఉద్యోగం చూసుకోమన్నారు. నాకేమో సినిమా పిచ్చి. పాతికేళ్లు నిండినా బ్రేక్ రాలేదు. కాస్త కంగారు పడ్డారు. 'ఓ బేబీ' తర్వాత వాళ్లకు నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు ఫుల్ హ్యాపీ. ఏదేమైనా అమ్మానాన్నా నా సక్సెస్‌ని ఎంజాయ్ చేయడం నాకు గొప్ప అనుభూతి.

చిరంజీవిగారిని కలిశారు కదా..?

ఆయన నా సొంతం అండీ. అమ్మా నాన్నా తర్వాత నాకు ఆయనే. నా కెరీర్ ఈ స్థాయిలో ఉందంటే కారణం చిరంజీవి గారు. నేను చిన్నప్పుడే సూపర్‌స్టార్‌డమ్ చూశా. అది చిరంజీవి గారి వల్లే. అప్పట్లో ఫ్యాన్స్ నాలో చిరంజీవిగార్ని చూసేవారు. అందుకే హీరో అయ్యాక ఈ ఆడంబరాలేం నాకు గొప్పగా అనిపించట్లేదు. నాకు హిట్ రాగానే అమ్మా నాన్నా తర్వాత అంత ఆనందపడిన వ్యక్తి చిరంజీవిగారు. ఇంటికి పిలిపించుకొని మరీ అభినందించారు. నటుడిగా ఆయనే నాకు ప్రేరణ. అయితే ఇమిటేషన్ మాత్రం చేయను. కానీ కొన్ని సందర్భాల్లో తెలీకుండానే నాలోంచి ఆయన బయటకొస్తుంటారు. నేనే కాదు, నాలాంటి చాలామంది హీరోల్లో ఆయన ఉంటారు.

అయనతో మరిచిపోలేని అనుభవాలేమైనా ఉన్నాయా?

నాకైతే ఊహ లేదండీ.. అమ్మా నాన్నా చెబితే విని షాక్ అయ్యాను. ఫారెస్ట్‌లో ఓ పెద్ద కొండపై 'చూడాలనివుంది' షూటింగ్. చిరంజీవిగారు కొండ ఎక్కుతుంటే... ఓ అసిస్టెంట్ డైరెక్టర్ నన్ను ఎత్తుకొని ఆయన వెనకే కొండ ఎక్కుతున్నాడట. చిరంజీవిగారు వెనక్కి తిరిగి "నువ్వెక్కడికి?" అని అతడ్ని అడిగారట. "పిల్లాడు కూడా షాట్‌లో ఉన్నాడుసార్. అందుకే" అని అతనేదో చెప్పేలోపే "దానికి నువ్వెందుకు?" అంటూ నన్ను అతని దగ్గర నుంచి తీసుకొని, భుజాన వేసుకొని గబగబా కొండ ఎక్కేశారట చిరంజీవి. అది దాదాపు కిలోమీటర్ ఎత్తయిన కొండ అని నాన్న చెప్పారు. అలాగే చోటా కె.నాయుడు అంకుల్ ఆ సినిమాకు కెమెరా. అప్పుడు నాకు బాగా జలుబు చేసి, ముక్కు కారుతోందట. అందుకని చోటా అంకుల్ మేకప్‌మ్యాన్‌ని పైకి పంపబోతుంటే... చిరంజీవిగారు "మళ్లీ దీనికోసం అతనెందుకు?" అంటూ తన కర్చీఫ్‌తో నా ముక్కు తుడిచారట. అంత పెద్ద సూపర్‌స్టార్ అయ్యుండి ఇలా ప్రవర్తించడం సామాన్యమైన విషయం కాదు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు.

> **ఫ్యూచర్ ప్రాజెక్టులేంటి?**
> 'హను-మాన్' సీక్వెల్ ఉంది కదా! త్వరలోనే షూటింగ్ మొదలు కాబోతోంది. అలాగే ఇటీవల ఓ స్టార్ హీరోతో సినిమా చేసిన దర్శకుడితో ఓసినిమా చేయబోతున్నాను. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తా.

● నరసింహ బుర్రా

మిస్ ఇండియా ఇంటర్నేషనల్.. మోడల్.. కథానాయిక.. **'ఇషా గుప్తా'**. తెరమీదనే కాదు సోషల్ మీడియాలోనూ హాట్‌గా అలరిస్తుంటుందీమె. ఈ ఢిల్లీ భామ గురించి కొన్ని విశేషాలు..

కామెంట్స్ పట్టించుకోను

ఇన్‌స్టాలో కెరీర్ కంటే వ్యక్తిగత విశేషాలు, ప్రయాణాలు, ఈవెంట్స్, యోగా ఫొటోలు, ఫొటోషూట్స్‌ను ఎక్కువగా షేర్ చేస్తుంటోంది ఇషా గుప్త. 'ఫొటో షేర్ చేశానంటే ఏదీ పట్టించుకోను. ఎలాంటి కామెంట్స్ చదవను. అలా అటెన్షన్‌గా ఉంటే మాత్రం ఇబ్బందులే' అంటుందీమె.

ఇక్కడ వారిదే హవా..

'ఇప్పటికీ తెల్లతోలుకే ప్రాధానం ఇక్కడ. నల్లగా ఉంటే పెద్దగా పట్టించుకోరు. నేను కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చినపుడు కొందరు అదే పనిగా వచ్చి.. నీకు మేకప్ నప్పదు అనేవాళ్లు. మేకప్ ఆర్టిస్టుకు దర్శకుడి సలహా ఉంటుంది. ఫలానా క్యారెక్టర్‌కు తగినట్లే వేస్తారు. ఆ విషయం తెలుసు. అయినా అడుగుతారు. అయితే ఇక్కడ తెల్లగా ఉండే అమ్మాయిలకు అలాంటి సమస్య ఉండదు. ఎవరూ అలా అడగరు. తెల్లగా ఉండే బ్యూటిఫుల్ అంటారు. ఇక్కడ వైట్ స్కిన్ ఉండే నటులదే హవా ఉంటుంది' అంటుంది ఇషా.

అలా సినీ పరిశ్రమలోకి..

న్యూఢిల్లీలో పుట్టిపెరిగింది ఇషా గుప్తా. తండ్రి ఎయిర్‌ఫోర్స్, అమ్మ గృహిణి. తనకో తోబుట్టువు ఉంది. డెహ్రాడూన్‌లో చదివింది. మణిపాల్ విశ్వవిద్యాలయం నుంచి మాస్ కమ్యూనికేషన్ చేసింది. 2007లో ఫెమినా మిస్ ఇండియాగా బెస్ట్ ఫొటోజెనిక్ ఫేస్‌గా ఎంపికైంది. మిస్



ఇండియా ఇంటర్నేషనల్‌లో మెరిసింది. ఈ దెబ్బతో ఆమెకు కింగ్ ఫిషర్ క్యాలెండర్ మీద పోజిచ్చే అవకాశం కలిగింది. అప్పట్లో అదో సంచలనం. అలా 2012లో టెలివిజన్‌లో సిఐడీ అనే సిరీస్‌లో నటించింది. 'జన్నత్ 2', 'రాజ్ 3డీ' చిత్రాల్లో ఇమ్రాన్‌హష్మీతో కలసి హాట్‌గా నటించటంతో యూత్‌లో ఫాలోయింగ్ వచ్చింది. 'చక్రవ్యూహ్', 'రుస్తుం' లాంటి విభిన్న చిత్రాల్లో నటించిన ఆమె తెలుగులో 'వినయ విధేయరామ' చిత్రంలో ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. ఆ తర్వాత ఇషా గుప్తా పని అయిపోందన్నారు. అయితే మళ్లీ ఆమె కెరీర్ మళ్లీ గాడిలో పడింది. 2020 నుంచి 'రిజెక్ట్ ఎక్స్', 'నకాబ్', 'ఆశ్రమ్' వెబ్‌సిరీస్‌లతో పాపులరైంది. ప్రస్తుతం 'మర్డర్ 4' చిత్రంతో పాటు మరో మూడు చిత్రాల్లో ప్రస్తుతం నటిస్తోంది ఇషా గుప్తా.

అదే నా బలం..

'యోగా అంటే ప్రాణం. ప్రతిరోజూ యోగా చేయాల్సిందే. శరీరాన్ని మాత్రమే కాదు మనసునూ శుభ్రం చేస్తుంది యోగా. మెడిటేషన్‌తో పాటు ప్రాణాయామ చేస్తా. ఫిట్‌గా ఉండటమే కాదు.. యోగాతో ఇతరులనూ ఇన్‌స్పయిర్ చేయవచ్చు' అంటుంది ఇషాగుప్తా. 2019లో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ అయిన ఇషాకు ఎండోర్స్‌మెంట్స్ కొదువే లేదు. స్టయిలిష్‌గా, ఫ్యాషన్‌లో అప్‌డేట్‌గా ఉండటం ఇష్టమంటుంది ఇషా. ఎక్కువగా విదేశాల్లో విహరించే ఇషాకు ఎప్పటికీ తన అమ్మే మంచి స్నేహితురాలంటుంది. 'ఎప్పుడూ స్టార్‌ను అవుతానని అనుకోలేదు. అయ్యాను. వందశాతం ఎఫర్ట్ ఉంచి మరింత పేరు తెచ్చుకోవాలి' అంటుంది ఇషా గుప్తా.

నవ్య 'దృశ్యం పేజీ' లో ఆసక్తికర కథనాల కోసం... ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. లేదా ఈ కింది యూఆర్ఎల్ https://ejyothy.com/M5e7olv లో చదవండి.

ఐసీఐసీఐ ప్రు గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్ ఫ్లెక్సీ

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్.. ఐసీఐసీఐ ప్రు గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్ ఫ్లెక్సీ పేరుతో కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. మరింత బెనిఫిట్స్‌ను ఇచ్చే విధంగా ఈ ప్లాన్‌ను రూపొందించింది. ఈ పాలసీ కొనుగోలు చేసిన తేదీ నుంచే చెల్లించిన ప్రీమియంపై వంద శాతం రిఫండ్ ఇచ్చే ఆప్షన్‌ను ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు అందించనున్నట్లు ఐసీఐసీఐ ప్రు లైఫ్ వెల్లడించింది. ఈ తరహా యాన్యుటీ ప్లాన్‌ను తీసుకురావటం పరిశ్రమలో ఇదే తొలిసారని తెలిపింది. సింగిల్ లైఫ్ ఆప్షన్‌తో కూడిన యాన్యుటీ ప్లాన్ కింద వినియోగదారులకు జీవితాంతం చెల్లింపులు చేయనుంది. జాయింట్ లైఫ్ ఆప్షన్‌తో కూడిన ప్లాన్‌లో ఒకవేళ ఎవరైనా మరణిస్తే వారి జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు లేదా సోదరులకు చెల్లింపులు చేయనుంది. జాయింట్ ఆప్షన్‌లో ఎవరైనా ఒకరు మరణిస్తే భవిష్యత్ ప్రీమియం చెల్లింపుల నుంచి మినహాయింపును ఇస్తోంది.

హెచ్‌డీఎఫ్‌సీ నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఈటీఎఫ్

హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్.. హెచ్‌డీఎఫ్‌సీ నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఈటీఎఫ్ ఫండ్‌ను తీసుకువచ్చింది. ఇది ఓపెన్ ఎండెడ్ పథకం. ఈ ఫండ్ నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్‌ను ట్రాక్ చేస్తుంది. దీర్ఘ కాలం పాటు పెట్టుబడులు పెట్టే వారికి మెరుగైన రిటర్నులు ఇచ్చే విధంగా ఈ ఫండ్‌ను తీర్చిదిద్దింది. ఈ ఫండ్ కనీస పెట్టుబడి రూ.500. ఆ తర్వాత రూపాయి చొప్పున పెట్టుబడులు పెంచుకుంటూ పోవచ్చు. ఈ ఫండ్ కనీసం 95 శాతం పెట్టుబడులు నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్‌లో పెట్టనుంది. మిగిలిన ఐదు శాతం మనీ మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్స్, డెట్ స్కీమ్స్, డెట్ సెక్యూరిటీల్లో పెట్టనుంది. ఈ ఫండ్ ముగింపు తేదీ ఈ నెల 23. అలాట్‌మెంట్ పూర్తయిన ఐదు వ్యాపార పని దినాల తర్వాత ఈ ఫండ్‌లో తిరిగి అమ్మకం, కొనుగోళ్లను చేపట్టవచ్చు.

మాక్స్ లైఫ్.. మిడ్‌క్యాప్ మూమెంటమ్ ఇండెక్స్ ఫండ్

మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్.. యులిప్ విభాగంలో మిడ్‌క్యాప్ మూమెంటమ్ ఇండెక్స్ ఫండ్‌ను తీసుకువచ్చింది. మిడ్‌క్యాప్ విభాగంలో మంచి వృద్ధికి అవకాశాలున్న కంపెనీలను ప్రత్యేకంగా గుర్తించి పెట్టుబడులు పెడుతుంది. కనీసం రూ.10 యూనిట్ ధరతో ఈ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ నెల 29 వరకు ఈ ఫండ్ అందుబాటులో ఉంటుంది. గడచిన మూడేళ్లుగా ఈ ఫండ్ ఏటా 175 శాతం మేర రిటర్నులు అందిస్తూ వస్తోందని మాక్స్ లైఫ్ వెల్లడించింది.

ఫోన్‌బాక్స్ ఇష్యూ ధర రూ.66-70

మొబైల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రిటైలర్ ఫోన్‌బాక్స్ రిటైల్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 24న ప్రారంభమై 29న ముగియనుంది. ఇష్యూలో భాగంగా షేరు ధరల శ్రేణిని రూ.66-70గా ఖరారు చేసింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ కొత్తగా 29.10 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఐపీఓ ద్వారా మొత్తం రూ.20.37 కోట్లు సమీకరించాలని ఫోన్‌బాక్స్ భావిస్తోంది.

ఐసీఐసీఐ బ్యాంక్ లాభం
రూ.11,053 కోట్లు



క్యూ3లో 25.7 శాతం వృద్ధి నమోదు

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి (క్యూ3) ఐసీఐసీఐ బ్యాంక్ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 25.7 శాతం వృద్ధితో రూ.11,052.60 కోట్లకు చేరుకుంది. మొండి బకాయిల కోసం కేటాయింపులు తగ్గడం ఇందుకు దోహదపడింది. కాగా, ఈ క్యూ3లో బ్యాంక్ స్టాండ్‌ఎలోన్ నికర లాభం 23.6 శాతం పెరిగి రూ.10,272 కోట్లుగా నమోదైంది. గడిచిన మూడు నెలలకు బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 13.4 శాతం వార్షిక వృద్ధితో రూ.18,678 కోట్లకు చేరుకోగా.. నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) మాత్రం 4.43 శాతానికి తగ్గింది. మరిన్ని విషయాలు..

- గడిచిన త్రైమాసికంలో బ్యాంక్ దేశీయ రుణాల వృద్ధి 18.8 శాతంగా నమోదు కాగా.. ఇతర ఆదాయం 19.8 శాతం పెరుగుదలతో రూ.5,975 కోట్లకు ఎగబాకింది.
- బ్యాంక్ డిపాజిట్ల వృద్ధి 18.7 శాతంగా ఉంది. క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి 86 శాతంగా నమోదైంది.
- గడిచిన మూడు నెలలకు బ్యాంక్ కేటాయింపులు రూ.1,049.37 కోట్లకు తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి బ్యాంక్ రూ.2,257 కోట్లకు పైగా కేటాయింపులు జరిపింది.
- గడిచిన మూడు నెలల్లో రూ.5,000 కోట్లకు పైగా రుణాలు మొండి బకాయిల పద్దులోకి చేరాయని, అందులో అధిక శాతం గ్రామీణ మార్కెట్ రుణాలేనని బ్యాంక్ పేర్కొంది.
- ఆర్‌బీఐ హెచ్చరికల అనంతరం తనఖా లేని వ్యక్తిగత రుణాల మంజూరు విషయంలోనూ బ్యాంక్ జోరు తగ్గించుకుంది. ఈ క్యూ3లో ఈ విభాగ రుణాల వృద్ధి 37 శాతానికి తగ్గింది. అంతేకాదు, ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసిన బ్యాంకింగేతర రుణదాతలకు ఫండింగ్‌ను సైతం రూ.79,000 కోట్ల నుంచి రూ.74,000 కోట్లకు తగ్గించుకున్నట్లు బ్యాంక్ వెల్లడించింది.

యూబీఐ లాభం జూమ్

క్యూ3లో రూ.3,590 కోట్లు

ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ).. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి రూ.3,590 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నమోదైన రూ.2,249 కోట్ల లాభంతో పోలిస్తే 60 శాతం వృద్ధి కనబరిచింది. మొండి బకాయిల కోసం కేటాయింపుల తగ్గడంతో పాటు వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు తోడ్పడింది.

గడిచిన మూడు నెలల్లో యూబీఐ మొత్తం ఆదాయం రూ.29,137 కోట్లకు పెరిగింది. అందులో వడ్డీల ద్వారా సమకూరిన ఆదాయం రూ.25,363 కోట్లకు పుంజుకుంది. 2022 డిసెంబరు చివరి నాటికి 7.93 శాతంగా ఉన్న మొండి బకాయిలు లేదా గ్రాస్ ఎన్‌పీఏల నిష్పత్తి.. 2023 డిసెంబరు 31 నాటికి 4.83 శాతానికి జారుకుంది. నికర ఎన్‌పీఏలు సైతం 2.14 శాతం నుంచి 1.08 శాతానికి తగ్గాయి. దాంతో, ఈ క్యూ3లో మొండి బాకీల కోసం కేటాయింపులు కూడా రూ.1,226 కోట్లకు తగ్గాయి.

కోటక్ బ్యాంక్ లాభంలో 6.75% వృద్ధి

డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి (క్యూ3)లో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 6.75 శాతం వృద్ధితో రూ.4,264.78 కోట్లకు చేరుకుంది. స్టాండ్‌ఎలోన్ లాభం మాత్రం రూ.3,005.01 కోట్లుగా నమోదైంది. కాగా, సమీక్షా కాలానికి బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 16 శాతం వృద్ధి చెంది రూ.6,554 కోట్లకు పెరిగింది. బ్యాంక్ రుణాలు 19 శాతం పెరగడం ఇందుకు దోహదపడింది. కాగా, నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 5.22 శాతానికి తగ్గింది. ఇతర ఆదాయం రూ.2,297 కోట్లకు ఎగబాకింది. డిపాజిట్లలో 18 శాతానికి పైగా వృద్ధి నమోదైంది. అయితే, తక్కువ వ్యయంతో సమీకరించిన డిపాజిట్ల వాటా 47 శాతానికి తగ్గిందని, అధిక వడ్డీల కాలంలో తక్కువ వ్యయానికే డిపాజిట్ల సమీకరణ సవాలుగా మారిందని బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది. గడిచిన మూడు నెలల్లో రూ.1,177 కోట్ల విలువైన రుణాలు మొండి బాకీల పద్దులోకి చేరాయని, అందులో చాలావరకు తనఖా లేని రుణాలేనని బ్యాంక్ శాశ్వత డైరెక్టర్ కేవీఎస్ మణియన్ తెలిపారు. బ్యాంక్‌లో వీటి వాటా 11 శాతానికి చేరుకుంది. కాగా, డిసెంబరు చివరినాటికి మొండి బకాయిలు లేదా స్థూల నిరర్థక ఆస్తుల (గ్రాస్ ఎన్‌పీఏ) నిష్పత్తి 1.73 శాతంగా నమోదైంది. కార్పొరేట్ రుణ విభాగ వృద్ధి కూడా 13 శాతానికి తగ్గింది.

ఐడీబీఐ బ్యాంక్‌కు వడ్డీ ఆదాయ దన్ను

ప్రస్తుతం ఎల్ఐసీ ఆధీనంలో ఉన్న ఐడీబీఐ బ్యాంక్.. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ.1,458 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి గడించిన రూ.927 కోట్ల లాభంతో పోలిస్తే 57 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొండి బకాయిల కోసం కేటాయింపులు తగ్గుముఖం పట్టడంతో పాటు వడ్డీ ఆదాయం మరింత మెరుగుపడటం బ్యాంక్ లాభం పుంజుకునేందుకు తోడ్పడ్డాయి. గడిచిన మూడు నెలల్లో బ్యాంక్ వడ్డీ ఆదాయం రూ.6,541 కోట్లకు పెరిగింది. కాగా, 2022 డిసెంబరు 31 నాటికి 13.82 శాతంగా ఉన్న మొండి బకాయిలు లేదా గ్రాస్ ఎన్‌పీఏల నిష్పత్తి.. 2023 డిసెంబరు చివరి నాటికి 4.69 శాతానికి దిగివచ్చింది. నికర ఎన్‌పీఏలు సైతం 1.08 శాతం నుంచి 0.34 శాతానికి తగ్గాయి.

ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లలో అమ్మకాలు

260 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

ముంబై: ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎం సీజీ), ఐటీ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో శనివారం స్టాక్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఆరంభ లాభాలను చేజార్చుకున్న సెన్సెక్స్ చివరికి 259.58 పాయింట్ల నష్టంతో 71,423.65 వద్దకు జారుకుంది. నిఫ్టీ 50.60 పాయింట్లు కోల్పోయి 21,571.80 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 24 నష్టపోయాయి. హిందుస్థాన్ యూనిలీవర్ షేరు 3.72 శాతం పతనమై సూచీ టాప్ లూజర్‌గా మిగిలింది. టీసీఎస్ 2.07 శాతం తగ్గగా.. ఎం అండ్ ఎం, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, నెస్లే, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్ ఒక శాతానికి పైగా మార్కెట్ విలువను కోల్పోయాయి. శుక్రవారం త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.80 శాతం నష్టపోయింది.

మెగాథర్మ్ ఇండక్షన్ ఐపీఓ ధర శ్రేణి రూ.100-108: మెషినరీ తయారీదారు మెగాథర్మ్ ఇండక్షన్ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ఈ నెల 25న ప్రారంభమై 30న ముగియనుంది. ఐపీఓలో విక్రయించనున్న షేర్ల ధరల శ్రేణిని కంపెనీ రూ.100-108గా నిర్ణయించింది. ఇష్యూలో భాగంగా 49.92 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించనున్న కంపెనీ.. గరిష్ఠ ధర శ్రేణి ప్రకారంగా రూ.53.91 కోట్లు సమీకరించనుంది.

అత్యంత విలువైన కంపెనీల్లో ఏడో స్థానానికి ఎల్ఐసీ

రూ.5.92 లక్షల కోట్లకు చేరిన కంపెనీ మార్కెట్ క్యాప్

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ షేరు శనివారం ట్రేడింగ్‌లో రూ.948 స్థాయి వద్ద సరికొత్త ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి కంపెనీ షేరు ధర 3.76 శాతం లాభంతో రూ.936 వద్ద ముగియడంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.92 లక్షల కోట్లు దాటింది. దాంతో ఐటీసీ, హెచ్‌యూఎల్‌ను వెనక్కినెట్టి ఎల్ఐసీ దేశంలోని ఏడో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం కంపెనీ షేరు ఐపీఓ ధర రూ.949కు కొద్ది దూరంలో ఉంది. 2022 మే 17న ఎల్ఐసీ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యాయి. ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే, బీఎస్ఈలో ఎల్ఐసీ షేరు 8.62 శాతం డిస్కౌంట్‌తో రూ.867.20 వద్ద లిస్టయింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. గత ఏడాది మార్చి చివర్లో షేరు ఆల్‌టైం కనిష్ఠ స్థాయి రూ.530.20 కి పతనమైంది. అప్పటి నుంచి క్రమంగా పుంజుకుంటూ వచ్చింది. జీవిత కాల కనిష్ఠ స్థాయి నుంచి 77 శాతం పుంజుకుంది.

ఎన్ఎండీసీ డైరెక్టర్ సురేష్‌పై
సస్పెన్షన్ వేటు

సెయిల్‌కు చెందిన ఇద్దరు డైరెక్టర్లపై కూడా

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ డైరెక్టర్ (కమర్షియల్) వీ సురేష్‌పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. దుష్ప్రవర్తన ఆరోపణలతో సురేష్‌ను ఈ పదవి నుంచి తప్పించిందని, ఇది వెంటనే అమల్లోకి వచ్చిందని స్టాక్ ఎక్స్ఛేంజీలకు పంపిన ప్రకటనలో ఎన్ఎండీసీ వెల్లడించింది. మరోవైపు ఉక్కు ఉత్పత్తి దిగ్గజం సెయిల్‌కు చెందిన ఇద్దరు డైరెక్టర్లు.. వీఎస్ చక్రవర్తి (కమర్షియల్), ఏకే తులసియని (ఫైనాన్స్)ను కూడా ప్రభుత్వం దుష్ప్రవర్తన ఆరోపణలతో సస్పెండ్ చేసింది. వీరి సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వచ్చిందని కంపెనీ తెలిపింది. సెయిల్ కాండక్ట్, డిసిప్లేన్, అప్పీల్ నిబంధనలు, 1977ల కింద సంక్రమించిన అధికారాలకు అనుగుణంగా వీరిని సస్పెండ్ చేస్తూ ఉక్కు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపింది. అలాగే ఎన్ఎండీసీ డైరెక్టర్ సురేష్‌ను కూడా కంపెనీ కాండక్ట్, డిసిప్లేన్, అప్పీల్, 1978 నిబంధనలకు లోబడి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిందని పేర్కొంది. కాగా సెయిల్.. ఇద్దరు డైరెక్టర్లతో పాటు మరో 26 మంది బోర్డు స్థాయి కన్నా దిగువ ఉన్న 26 మంది ఉన్నతాధికారులను కూడా సస్పెండ్ చేసింది. ఈ అధికారులపై లోక్‌పాల్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఇరు కంపెనీలు ఈ చర్య తీసుకున్నాయి.

ఈ ఏడాదిలో కొలువు మారాలి..

88% ఉద్యోగుల మనోగతమిదే: లింక్డ్‌ఇన్

ముంబై: దాదాపు 88 శాతం మంది ఉద్యోగులు ఈ ఏడాదిలో కొత్త కొలువు వెతుక్కోవాలని భావిస్తున్నట్లు లింక్డ్‌ఇన్ తాజా సర్వే నివేదిక వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే, వీరి సంఖ్య మరో 4 శాతం పెరిగిందని కంపెనీ పేర్కొంది. వృత్తి-వ్యక్తిగత జీవిత సమతుల్యతను మరింత మెరుగుపరుచుకునేందుకు కొత్త ఉద్యోగంలోకి మారాలనుకుంటున్నట్లు సర్వేలో పాల్గొన్న 42 శాతం మంది వెల్లడించారు. 37 శాతం మంది అధిక వేతనం కోసమని తెలిపారు. గత ఏడాది నవంబరు 24 నుంచి డిసెంబరు 12 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 1,097 మంది ఫుల్‌టైం, పార్ట్ టైం ఉద్యోగుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ సర్వే నివేదికను రూపొందించినట్లు లింక్డ్‌ఇన్ తెలిపింది.

బంగారం ధరలు (10 గ్రాములకు రూ.లలో)

	24 క్యారెట్లు	22 క్యారెట్లు	కేజీ వెండి
హైదరాబాద్	63,050 ▲	57,800 ▲	77,000 ▼
ముంబై	62,390 ▲	57,149 ▲	71,228 ▲

ఫారం గేటు అమ్మకం ధరలు (నెక్ 100 గుడ్లు)

20వ తేదీ		విజయవాడ	542
హైదరాబాద్	526	విశాఖపట్నం	555
21 జనవరి		వరంగల్	528
చిత్తూరు	548	డజను గుడ్లు రూ.72	
గోదావరి	542		

ఫామ్‌గేట్ ధర (కిలో) రూ. వెన్‌కాబ్ బ్రాయిలర్ చికెన్

హైదరాబాద్	97	గోదావరి	106
వరంగల్	97	విజయవాడ	106
కరీంనగర్	97	గుంటూరు	107
మహబూబ్‌నగర్	97	ఒంగోలు	107
కర్నూలు	97	చిత్తూరు	103
విశాఖపట్నం	101		

స్పోర్ట్స్

సానియాతో బంధానికి స్వస్తి
షోయబ్‌కు మళ్లీ పెళ్లి




నటి సనాతో పాక్ మాజీ కెప్టెన్ వివాహం

కరాచీ/న్యూఢిల్లీ: భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ విడిపోయారన్న వార్తలు ఎట్టకేలకు నిజమయ్యాయి. పాక్‌కు చెందిన ప్రముఖ నటి సనా జావెద్‌ను వివాహం చేసుకున్నట్టు 41 ఏళ్ల షోయబ్ శనివారం వెల్లడించాడు. సామాజిక మాధ్యమాల్లో సనాతో తన పెళ్లి ఫొటోను అతడు పోస్ట్ చేశాడు. 2010లో పెళ్లితో ఒక్కటైన సానియా, మాలిక్ మధ్య కొంతకాలంగా తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయని..దాంతో వారిద్దరూ విడిపోయారని 2022 నుంచి వార్తలు వస్తున్నాయి. రెండేళ్లుగా సానియా, మాలిక్ జంటగా కనిపించిన సందర్భాలూ లేవు. అయితే, గతేడాది అక్టోబరు 30న తమ కుమారుడు ఇజాన్ ఐదో బర్త్‌డేను సానియా, షోయబ్ దగ్గరుండి జరిపించారు. ఈ వేడుకకు హాజరైనా ఇద్దరూ విడివిడిగా కుమారునితో కలిసున్న ఫొటోలను పోస్ట్ చేయడం గమనార్హం. పెళ్లి తర్వాత కొంతకాలం సానియా, షోయబ్ దుబాయ్‌లో నివసించారు. ఇక.. సానియా, షోయబ్ విడాకులు తీసుకోవడంపై ఇరువర్గాల నుంచి ఇన్నిరోజులు ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే, దీనిపై సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా తాజాగా స్పందించారట. 'ఖులా' (ఇస్లామిక్ షరియా చట్టాల ప్రకారం) పద్ధతిలో సానియా విడాకులు తీసుకుందని ఇమ్రాన్ వెల్లడించారని మీడియాలో వార్తలు వచ్చాయి. మాలిక్‌కిది మూడో వివాహం కాగా, 30 ఏళ్ల సనాకిది రెండో పెళ్లి. 2020లో పాక్ గాయకుడు ఉమర్ జైస్వాల్‌ను వివాహమాడిన సనా.. గతేడాదే అతడితో విడిపోయింది. సానియా కంటే ముందు హైదరాబాద్ యువతి ఆయేషాను 2002లో పెళ్లి చేసుకున్న షోయబ్, ఆ తర్వాత ఆమెతో విడిపోయాడు.

వేదనాభరిత పోస్ట్..: 'మనకు అశాంతిని కలిగించే విషయాన్ని వదిలేయాల్సిందే' అనే వ్యాఖ్యను అద్దం ఎదుట కళ్లుమూసుకొని తాను నిలుచుని ఉన్న ఫొటోను వారం కిందట 37 ఏళ్ల సానియా ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం..ఆమెలో వేదనకు అద్దం పట్టింది. 'పెళ్లి కష్టం..విడాకులు కష్టం. జీవితం మనం అనుకున్నంత సులువు కాదు. నేనూ చాలా కష్టాలు ఎదుర్కొన్నా. మన కష్టాన్ని మనం ఎంచుకోవచ్చు. అయితే ఆ విషయంలో తెలివిగా వ్యవహరించాలి' అని రెండు రోజుల కిందట సానియా చేసిన సుదీర్ఘ పోస్ట్ షోయబ్‌తో తన వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను పరోక్షంగా ఏకరువు పెట్టినట్టయిందన్న కామెంట్లు వినిపించాయి.



ఫైనల్లో సాత్విక్ జోడీ

ప్రణయ్‌కు నిరాశ
ఇండియా ఓపెన్

న్యూఢిల్లీ: భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ షెట్టి స్వదేశంలో జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్ 750 టోర్నీ ఫైనల్‌కు దూసుకుపోయింది. శనివారం ఉత్కంఠగా జరిగిన సెమీఫైనల్లో సాత్విక్/చిరాగ్ జంట 21-18, 21-14తో నాలుగో సీడ్ మలేసియా జోడీ చియా ఆరోన్/సో ఊ యిక్‌పై గెలిచింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో మూడో సీడ్ జోడీ కాంగ్ మిన్ యుక్/సొ సెంగ్ జే (కొరియా)ను ఢీకొంటుంది. ఇక.. పురుషుల సింగిల్స్‌లో సెమీస్‌కు చేరి టైటిల్‌పై ఆశలు రేపిన హెచ్ఎస్ ప్రణయ్..ప్రపంచ రెండో ర్యాంకర్ షి యు కి (చైనా)తో సెమీఫైనల్లో పదేపదే తప్పులు చేసి మూల్యం చెల్లించాడు. దాంతో యు కి 21-15, 21-5తో వరల్డ్ నెం.9 ప్రణయ్‌ను చిత్తు చేసి లీ చుక్ ఇయు (హాంకాంగ్) టైటిల్ పోరుకు సిద్ధమయ్యాడు. లీ చుక్ ఇయు 21-13, 15-21, 21-19తో ప్రపంచ చాంపియన్‌షిప్ రజత పతక విజేత నరోకా (జపాన్)కు షాకిచ్చాడు. మహిళల సింగిల్స్ టైటిల్ కోసం చెన్ యూఫీ (చైనా), తై జు యింగ్ (తైపీ) అమీతుమీ తేల్చుకుంటారు.

షూటింగ్‌లో మరో రెండు ఒలింపిక్ బెర్తులు

కువైట్: ఆసియా ఒలింపిక్ క్వాలిఫికేషన్ షాట్‌గన్‌లో యువ షూటర్ రైజా థిల్లాన్, అనంత్ జీత్ సింగ్ మరో రెండు ఒలింపిక్ బెర్తులు అందించారు. దీంతో పారిస్‌లో భారత షూటర్ల కోటా 19కి చేరింది. శనివారం జరిగిన మహిళల స్కీట్‌లో థిల్లాన్ రజతం సాధించగా.. సహచరి మహేశ్వరి చౌహాన్ కాంస్యం దక్కించుకొంది. పురుషుల స్కీట్‌లో పాయింట్ తేడాతో రెండో స్థానంలో నిలిచిన అనంత్.. రజత పతకంతోపాటు పారిస్ టికెట్ సాధించాడు.

ఆర్థిక సాయం కోసం
గిరిపుత్రుడి ఎదురుచూపు



కొండంత ఆశయం అతడిది. శిఖరమంత లక్ష్యాన్ని కూడా గుండె ధైర్యంతో అధిగమించే ఉక్కు సంకల్పం ఆ గిరిజన బిడ్డది. ఐదు శిఖరాలను దిగ్విజయంగా అధిరోహించిన అతడి చూపు ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్‌పై పడింది. ఇది ఖర్చుతో కూడిన సాహస యాత్ర కావడంతో నిరుపేద కుటుంబానికి చెందిన పర్వతారోహకుడు భుక్యా యశ్వంత్ ప్రభుత్వం, దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నాడు.

పర్వతారోహకుడు భుక్యా యశ్వంత్ (20) స్వస్థలం మహబూబాబాద్ జిల్లా, మరిపాడ మండలం భుక్యా తండా. తండ్రి రామ్మూర్తి కరెంట్ పని చేస్తుంటాడు. నిరుపేద కుటుంబానికి చెందిన యశ్వంత్‌కు 15 ఏళ్ల వయసులో పర్వతారోహణపై ఆసక్తి కలిగింది. దీంతో భువనగిరిలోని పర్వతారోహణ పాఠశాలలో చేరి, క్లిష్టతరమైన కొండలను ఎక్కడంలో ప్రావీణ్యం సంపాదించాడు. ఆ తర్వాత సిక్కింలోని ఇండియన్ హిమాలయన్ సెంటర్ ఫర్ అడ్వెంచర్ అండ్ ఎకో టూరిజం (ఐహెచ్‌సీఏఈ)లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఇక్కడ నుంచి యశ్వంత్ ప్రపంచంలోని ఏడు ఎత్తయిన పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు. 2020 నుంచి మూడేళ్ల వ్యవధిలో కిలిమంజారో (5,895 మీటర్లు), ఎల్బ్రస్ (5,645 మీటర్లు), స్టోక్ కంగ్రి (6,153 మీటర్లు) సహా ఐదు పర్వతాలను దిగ్విజయంగా అధిరోహించాడు. వచ్చే ఏప్రిల్‌లో ప్రపంచంలోనే ఎత్తయిన మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేందుకు అనుమతి ఫీజు, ఆక్సిజన్ పరికరాలు, ప్రత్యేక దుస్తులు, ఇతరత్రా సామగ్రికి సుమారు రూ.40 లక్షలు అవసరమవుతాయని యశ్వంత్ తెలిపాడు. ఇందుకోసం ఇప్పటిదాకా రూ.15 లక్షలు విరాళాల రూపంలో లభించాయని, మిగిలిన మొత్తం ప్రభుత్వం లేదా దాతలెవరైనా అందజేస్తే, ఎవరెస్ట్‌ను అధిరోహించి రాష్ట్రానికి కీర్తిప్రతిష్ఠలు తీసుకొస్తానని యశ్వంత్ హామీ ఇస్తున్నాడు.

(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి-హైదరాబాద్)



లిండా నొస్కోవా



స్వియటెక్ అవుట్

టీనేజర్ లిండా నొస్కోవా సంచలనం

ఆస్ట్రేలియన్ ఓపెన్

నాలుగో రౌండ్‌కు అల్కారజ్, మెద్వెదెవ్

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో శనివారం పెను సంచలనం నమోదైంది. మహిళల వరల్డ్ నెంబర్‌వన్, నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల విజేత ఇగా స్వియటెక్‌కు మూడో రౌండ్‌లోనే షాక్ తగిలింది. ఈ వేదికపై తొలి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న స్వియటెక్ (పోలెండ్) 6-3, 3-6, 4-6తో చెక్ రిపబ్లిక్‌కు చెందిన 19 ఏళ్ల టీనేజర్ లిండా నొస్కోవా చేతిలో చిత్తుగా ఓడింది. ఈ గ్రాండ్‌స్లామ్ మెయిన్‌డ్రాలో ఆడడం లిండాకిదే తొలిసారి. మిగిలిన మ్యాచుల్లో అజరెంకా 6-1, 7-5తో ఒస్తపెంకోపై, స్విటోలినా 6-2, 6-3తో గోలుబిక్‌పై, పావోలిని 7-6, 6-4తో బ్లింకోవాపై, కలిన్‌స్కాయా 6-7, 6-1, 6-4తో స్లోన్ స్టీఫెన్స్‌పై నెగ్గి నాలుగోరౌండ్ చేరారు.

అల్కారజ్, మెద్వెదెవ్ ముందుకు..: పురుషుల సింగిల్స్‌లో టాప్ స్టార్లు అల్కారజ్, డానిల్ మెద్వెదెవ్, అలెగ్జాండర్ జ్వెరెవ్ స్థాయికి తగ్గ ఆటతీరుతో నాలుగో రౌండ్‌కు చేరారు. మూడో రౌండ్‌లో రెండో సీడ్ కార్లోస్ అల్కారజ్ (స్పెయిన్) 6-1, 6-1, 1-0తో జున్ చెంగ్ (చైనా)పై వాకోవర్‌తో గెలిచాడు. అలాగే రష్యా స్టార్ మెద్వెదెవ్ 6-3, 6-4, 6-3 తేడాతో అగర్ అలియాసిమ్ (కెనడా)పై, ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6-2, 7-6, 6-2తో మికెల్సెన్ (అమెరికా)పై, అన్‌సీడెడ్ బోర్గెస్ (పోర్చుగల్) 6-7, 6-4, 6-2, 7-6తో దిమిత్రోవ్ (బల్గేరియా)పై, కామెరూన్ నోరీ (ఇంగ్లండ్) 6-4, 6-7, 6-4, 6-3తో కాస్పర్ రూడ్ (నార్వే)పై, ఆర్థర్ కజాక్స్ () 6-3, 6-3, 6-1తో గ్రీక్స్‌పూర్ (నెదర్లాండ్స్)పై గెలిచారు. మరోవైపు పురుషుల డబుల్స్‌లో భారత్‌కు చెందిన శ్రీరామ్ బాలాజీ-విక్టర్ కార్నియా (రొమేనియా) రెండో రౌండ్‌లో 3-6, 3-6తో ఎరెవలో(ఎల్‌సాల్వెడార్)-పావిక్ (క్రొయేషియా)చేతిలో ఓడారు.

భరత్ అజేయ శతకం

భారత్ 'ఎ'- ఇంగ్లండ్ లయన్స్ మ్యాచ్ డ్రా



అహ్మదాబాద్: ఇంగ్లండ్ లయన్స్‌తో తొలి అనధికార టెస్టులో భారత్ 'ఎ' అద్భుత పోరాటంతో ఆకట్టుకుంది. ఫలితంగా ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. వికెట్ కీపర్ కేఎస్ భరత్ (116 నాటౌట్) శతకం జట్టును ఓటమి నుంచి కాపాడింది. అలాగే సాయి సుదర్శన్ (97), మనవ్ సుథర్ (89 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. 490 పరుగుల భారీ ఛేదనలో నాలుగోరోజైన శనివారం భారత్ 159/4 ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగింది. ఈ దశలో ఏడో నెంబర్ బ్యాటర్ భరత్ ఆరో వికెట్‌కు అజేయంగా మనవ్‌తో కలిసి 207 రన్స్ జోడించడంతో భారత్ చివరి రోజును 426/5 స్కోరుతో ముగించింది.

ఆంధ్రదే పైచేయి

డిబ్రూఘర్: మనీష్ (3/21), లలిత్ మోహన్ (3/27) విజృంభించడంతో.. ఎలిట్ గ్రూప్-బిలో అసోంతో రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర పైచేయి సాధించింది. ఆటకు రెండోరోజైన శనివారం ఓవర్‌నైట్ స్కోరు 43/0తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన అసోం 160 పరుగులకు కుప్పకూలింది. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో 188 రన్స్‌కు ఆలౌటైన ఆంధ్రకు.. 28 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఆంధ్ర శనివారం ఆటముగిసే సరికి 147/1 స్కోరు చేసింది. మొత్తగా 175 పరుగుల ఆధిక్యంలో ఉంది. కెప్టెన్ రికీ భుయ్ (52), విహారి (48 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కాగా, ప్లేట్ గ్రూప్‌లో సిక్కింపై హైదరాబాద్ ఇన్నింగ్స్ 198 పరుగుల తేడాతో గెలిచింది.



టైటాన్స్ గెలిచిందోచ్

హైదరాబాద్: రైడర్లు పవన్ సెహ్రావత్, ఓంకార్ పాటిల్ విజృంభించడంతో.. పరాజయాల పరంపరకు తెలుగు టైటాన్స్ బ్రేకులు వేసింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 49-32తో యూపీ యోధాస్‌ను చిత్తు చేసింది. లీగ్‌లో తెలుగు జట్టుకు ఇది రెండో విజయం. కెప్టెన్ పవన్ 16 పాయింట్లు, ఓంకార్ 10 పాయింట్లు సాధించారు. మూడుసార్లు ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన టైటాన్స్.. అలవోకగా మ్యాచ్‌ను సొంతం చేసుకొంది. మరో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ 39-33తో యు ముంబాపై గెలిచింది.

ఆరంభం ఘనంగా..

యువ భారత్ ఆల్‌రౌండ్‌షో
బంగ్లాపై ఘన విజయం
అండర్-19 వరల్డ్‌కప్



బ్లూమ్‌ఫోంటీన్: అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత కుర్రాళ్లు ఆల్‌రౌండ్‌షోతో ఆకట్టుకున్నారు. ముందుగా ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (76), కెప్టెన్ ఉదయ్ సహరన్ (64) అర్ధసెంచరీలతో మెరవగా, లెఫ్టామ్ స్పిన్నర్ సౌమీ పాండే నాలుగు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బతీశాడు. దీంతో శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో భారత్ 84 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలుత భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. ఆదర్శ్, ఉదయ్ మూడో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. తెలంగాణ క్రికెటర్ అవినాశ్ (23) వేగంగా ఆడాడు. మరూఫ్‌కు ఐదు వికెట్లు దక్కాయి. ఛేదనలో బంగ్లా 45.5 ఓవర్లలో 167 పరుగులకు కుప్పకూలింది. షిహాబ్ (54), ఆరిఫుల్ (41) మాత్రమే ఆకట్టుకున్నారు. భారత్ తన రెండో మ్యాచ్‌ను ఐర్లాండ్‌తో గురువారం ఆడనుంది. ఇతర మ్యాచుల్లో అఫ్ఘానిస్థాన్‌పై పాకిస్థాన్, స్కాట్లాండ్‌పై ఇంగ్లండ్ గెలిచాయి.

షెడ్యూల్ తర్వాతే టీడీపీ జాబితా!

- 75 నియోజకవర్గాలపై ఇప్పటికే ఏకాభిప్రాయం
- పొత్తు సీట్లపై జనసేనతో సంప్రదింపులు
- బీసీలకు పెద్దపీట... సీనియర్ నేతలకు ఎంపీ టికెట్లు
- హిందూపురం నుంచి పార్థసారథి, అనంత నుంచి కాలువ?
- డోన్ అసెంబ్లీ బరిలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి?

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

టీడీపీలో అభ్యర్థుల ఎంపిక కసరత్తు జోరుగా జరుగుతోంది. జాబితా మాత్రం ఎన్నికల షెడ్యూలుతోపాటుగానే విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈసారి కూడా బీసీ నాయకులకు పెద్దపీట వేయాలని నిర్ణయించుకున్నారు. సమీకరణాల్లో భాగంగా పలువురు సీనియర్ నేతలను అసెంబ్లీకికాకుండా లోక్‌సభకు పోటీ చేయించాలని తీర్మానించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి రాయలసీమ వరకు కసరత్తు ఒక కొలిక్కి వచ్చింది. హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బీకే పార్థసారథి, అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాలువ శ్రీనివాసులును ఎంపిక చేసినట్లు సమాచారం. కర్నూలు లోక్‌సభ అభ్యర్థిగా కూడా బీసీ నాయకుడినే నిలపనున్నారు. ఇద్దరు ముగ్గురు పేర్లు పరిశీలిస్తున్నారని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇక... సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి డోన్ అసెంబ్లీ బరిలో నిలిచే అవకాశముంది.

షెడ్యూలు తర్వాతే..

టీడీపీ 25 మంది అభ్యర్థులతో ఒక జాబితా ప్రకటించాలని ముందుగా అనుకున్నా ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకునట్లు తెలుస్తోంది. షెడ్యూల్ విడుదలైన తర్వాత ఒకేసారి ఏభై అరవై మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదలయ్యే అవకాశముందని ఆ పార్టీ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి 12, 15 తేదీల మధ్యలో విడుదల కానుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 9 వరకూ పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. అవి ముగిసిన తర్వాత ఈ షెడ్యూల్ వస్తుందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే అవకాశముందని వినవస్తోంది. అభ్యర్థుల ఖరారుపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేందుకు జిల్లాల పర్యటనలను కూడా చంద్రబాబు వాయిదా వేస్తున్నట్లు సమాచారం. అయోధ్య పర్యటన తర్వాత ఈ నెల 24, 25 తేదీల్లో ఆయన నాలుగు జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. అభ్యర్థుల ఎంపిక కసరత్తుకు తగినంత సమయం కేటాయించడం కోసం వాటిని వాయిదా వేస్తున్నట్లు చెబుతున్నారు.

50 సీట్లలో ఇద్దరేసి పేర్ల పరిశీలన!

సుమారుగా 75 సీట్లలో టీడీపీ అధిష్ఠానం ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఆ పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. బలమైన నాయకత్వం ఉండి సర్వేల్లో స్పష్టమైన మొగ్గు వ్యక్తమవుతున్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ ఖరారు చేసింది. సామాజిక సమీకరణాలను కూడా పరిగణనలోకి తీసుకొని వీటిని ఖరారు చేశారు. సమయానుకూలంగా ఇందులో కొన్ని పేర్లు అక్కడక్కడ ప్రకటిస్తున్నారు. ఉదాహరణకు శనివారం అరకు పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ఆ నియోజకవర్గంలో ఈసారి టీడీపీ తరఫు అభ్యర్థిగా దొన్ను దొర పేరును బహిరంగ సభలో ప్రకటించారు. ఆయన ప్రస్తుతం పార్టీ గిరిజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాడు. అలాగే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఈసారి పోటీచేస్తారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇటీవల ప్రకటించారు. ఇలా 75 నియోజకవర్గాలపై ఆ పార్టీ స్పష్టతతో ఉంది. ఇందులో కొంత మందికి ఇప్పటికే పార్టీ నాయకత్వం ఎన్నికల ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. మిగిలిన నియోజకవర్గాల్లో మరో 50చోట్ల పోటీదారులను ఇద్దరికి పరిమితం చేశారు. ఈ ఇద్దరిలోనే ఎవరో ఒకరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తారు. ఇద్దరిలో ఎవరు బలమైన అభ్యర్థి అవుతారన్నదానిపై టీడీపీ నాయకత్వం ఆరా తీస్తోంది. ఫోన్ సర్వేలతోపాటు నియోజకవర్గాలకు సర్వే బృందాలను పంపించి సమాచారం సేకరిస్తున్నారు. జనసేన పార్టీతో పొత్తుకు సంబంధించిన సీట్లపై కూడా ఆ పార్టీ నేతలతో టీడీపీ నాయకత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఆ పార్టీకి ఎక్కడెక్కడ మంచి అభ్యర్థులున్నారు.. ఆ పార్టీకి వివిధ సమీకరణాలు అనుకూలంగా ఉన్న నియోజకవర్గాలేవి?.. విజయావకాశాలు ఎలా ఉన్నాయన్నదానిపై రెండు పార్టీల మధ్య పరస్పర సమాచార మార్పిడి, విశ్లేషణలు జరుగుతున్నాయి.

జనసేన జోనల్ కమిటీల నియామకం

అమరావతి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తమవుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే సభలు, అధినేత పవన్ కల్యాణ్ పాల్గొనే సమావేశాల నిర్వహణకు ప్రత్యేక కమిటీను నియమించింది. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ-1, రాయలసీమ-2 జోన్లుగా విభజించి ప్రత్యేక కమిటీను ఏర్పాటు చేశారు. జోనల్ కమిటీలకు కన్వీనర్లు, కో-కన్వీనర్లు, సభ్యులను నియమించారు. వీరితో పాటు ప్రతి జోన్‌కు లీగల్, డాక్టర్స్ సెల్స్ తరపున సభ్యులను నియమించారు. ఉత్తరాంధ్ర జోన్‌కు తోట సత్యనారాయణ, ఎస్.విశ్వక్సేన్, వబ్బిన సత్యనారాయణను కన్వీనర్లుగా నియమించారు. గోదావరి జోన్‌కు రాఘవయ్య చౌదరి, రత్నం అయ్యప్ప, చాగంటి మురళీకృష్ణ, తలాటం సత్య కన్వీనర్లుగా ఉంటారు. సెంట్రల్ ఆంధ్ర జోన్‌కు బాడిగ శంకర్, కందా అమర్నాథ్, ఆలా అనిల్‌కుమార్, చీకటి వంశీ దీప్‌లను నియమించారు. రాయలసీమ జోన్-1కు కొట్టే వెంకటేశ్వర్లు, కేతుబోయిన సురేష్ బాబు, జోగినేని మణి, పగడాల మురళి కన్వీనర్లుగా ఉంటారు. రాయలసీమ జోన్-2 కన్వీనర్లుగా భవానీ రవికుమార్, పి.పవన్‌కుమార్‌లను పార్టీ నియమించింది. వీరంతా అధ్యక్షుడు పాల్గొనే సభలకు సంబంధించిన ఏర్పాట్లు, నిర్వహణ సాఫీగా సాగడం వంటివి చూసుకుంటారు. ఈమేరకు వీరందరితో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు జనసేన పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో

అక్రమాలపై చర్యలు తీసుకోవాలి

- కేంద్ర ఎన్నికల కమిషన్‌కు టీడీపీ లేఖ

అమరావతి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): గత ఏడాది మార్చిలో జరిగిన మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ పలు అక్రమాలకు పాల్పడిందని, వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారికి తెలుగుదేశం పార్టీ శనివారం లేఖ రాసింది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపార్టీ నాయకులు, అధికారుల సహకారంతో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్లు కాని వారికి సైతం ఓటు హక్కు కల్పించి బోగస్ ఓట్లు వేసుకున్నారని, అక్రమాలకు పాల్పడిన అధికారపార్టీ నేతలపై గాని, అధికారులపై గాని ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల అక్రమాలపై ప్రతి ఫిర్యాదుతో పాటు ఆధారాలను సైతం ఎన్నికల కమిషన్‌కు పంపామన్నారు. ఒకరిద్దరిపై మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో గిరీషాతో పాటు అనేక మంది అధికారులు, అధికార పార్టీ నేతలు ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని, అందుకు సహకరించిన ప్రతి అధికారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.

రాజకీయ లబ్ధి కోసమే విగ్రహం ఏర్పాటు: వర్ల

'రాజకీయ లబ్ధి కోసమే జగన్ రూ.404 కోట్ల ఖర్చుతో విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ పట్ల చిత్తశుద్ధి ఉండి కాదు' అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆరోపించారు. శనివారం మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 'విదేశీ విద్యకు అంబేడ్కర్ పేరు తొలగించి జగన్ పేరు పెట్టినప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మనస్సు గాయపడింది. 188 మంది దళితులను పొట్టనపెట్టుకున్న పాపం 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ స్థాపనతో పోతుందా? రూ.28 వేల కోట్ల సబ్‌ప్లాన్ నిధులు మళ్లించి దళితులకు అన్యాయం చేసిన పాపం విగ్రహ స్థాపనతో పోదు' అని వర్ల అన్నారు.

మీ ఇంట్లో మరుగుదొడ్డి ఉందా?, అది ఏ రకం? మీకు పందులున్నాయా?, కోళ్లు ఉన్నాయా?, ఇంకా ఏయే పశువులున్నాయి?, ఎన్నెన్ని ఉన్నాయి? తాగునీటి సౌకర్యం ఏ తరహాది?... శుక్రవారం నుంచి ప్రారంభించిన కులగణనలో భాగంగా ఇంటింటికీ వస్తున్న సచివాలయ సిబ్బంది ఇలాంటి ప్రశ్నలు అడుగుతుండటంతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు. కుటుంబ ఆర్థిక వివరాలు కూడా అడుగుతుండటంతో... ఏ కులమో తెలుసుకొనేందుకు చేపట్టిన సర్వేలో ఈ వివరాలన్నీ ఎందుకని నిలదీస్తున్నారు.

కులగణనలో ఆస్తుల ఆరా!

- బీసీల మేలు కోసమంటూ డప్పు.. అన్ని వివరాలు ఎందుకంటున్న జనం
- ఇన్నాళ్లుగా కులసంఘాలపై నిర్బంధం... ఇప్పుడు మచ్చికకు వ్యూహం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జగన్ సర్కారు ఎన్నికల గిమ్మిక్కులు మొదలుపెట్టింది. ఇన్నాళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయడంతో పాటు కులసంఘాలు గళమెత్తకుండా తీవ్ర అణచివేత ధోరణితో వ్యవహరించింది. ఇప్పుడు ఓట్ల కోసం వాటికి గేలం వేసేందుకు సిద్ధమైంది. ఎన్నికల వేళ కులగణన సర్వే సాకుతో వలంటీర్లు, సచివాలయ సిబ్బందిని కుటుంబాల వద్దకు పంపిస్తున్నారు. నిన్నటి వరకూ ప్రభుత్వంతో సంబంధం లేని, వైసీపీకి అనుకూలమైన పనులన్నీ వీరితోనే చేయించిన సర్కారు... ఇప్పుడు సర్వే పేరిట మరోసారి ఇళ్లకు పంపిస్తుండటంతో ఇదంతా ఎన్నికల ప్రచారం కోసమేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటి వరకూ జగనన్న సురక్ష, ఆడుదాం ఆంధ్ర వంటి కార్యక్రమాలు చేపట్టి, ఇప్పుడు కులగణన ప్రారంభించారని, ప్రజలతో వలంటీర్లు నిరంతరం టచ్‌లో ఉండేలా ఇలాంటి గిమ్మిక్కులకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు.

రాజకీయ లబ్ధి కోసమే...

జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలని బీసీలు డిమాండ్ చేస్తున్నారు. అందు కోసం మోదీ ప్రభుత్వం నియమించిన జస్టిస్ రోహిణి కమిషన్.. అన్ని రాష్ట్రాలు కులగణనను చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని నివేదికలో ఇచ్చింది. అయితే ఎన్నికల ముందు కులగణన చేపట్టేందుకు ఏ రాష్ట్రం ముందుకు రాలేదు. బిహార్ మాత్రమే చాలా ముందుగా ప్రారంభించి గతేడాది అక్టోబరుకు పూర్తి చేసింది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం మాత్రం ఇన్ని రోజులు చోద్యం చూసి తీరా ఎన్నికల వేడి ప్రారంభమయ్యే సమయానికి రాజకీయ లబ్ధి కోసం హడావుడి మొదలుపెట్టింది. ఓటర్ల జాబితాల్లో అక్రమాలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ప్రతిపక్షాలు ఇప్పటికే ఫిర్యాదు చేశాయి. తుది జాబితా ఖరారు చేసేందుకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కులగణన అంశాన్ని తెరపైకి తెచ్చారు.

ఈసీ ఆదేశాలు బేఖాతరు

ఎన్నికల ప్రక్రియలో వలంటీర్లను వాడుకోరాదన్న ఎన్నికల కమిషన్ హెచ్చరికలను రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను ఇళ్లకు పంపి పథకాలకు సంబంధించిన బుక్‌లెట్‌లు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఖర్చుతోనే ప్రచార సామగ్రి రూపొందించి జగన్ పార్టీకే ఓట్లు వేయాలని ప్రచారం ప్రారంభించారు. దీనిపై ప్రతిపక్షాల నుంచి ఈసీకి ఫిర్యాదులు అందాయి. దీంతో కులగణన పేరుతో వలంటీర్లను అధికారికంగా కుటుంబాల వద్దకు పంపించి ప్రచారం చేసే ఎత్తుగడ వేశారు. అయితే కులగణన పూర్తి చేయాలంటే ఆయా కుటుంబాలకు చెందినవారి ఫోన్‌కు వచ్చే ఓటీపీ నమోదు చేయాలి. ఈ ఓటీపీ చెప్పడానికి జనాలు సంకోచిస్తుండటంతో సిబ్బందికి సర్వే పెద్ద భారంగా మారింది.

వైసీపీకి ఎమ్మెల్సీ జంగా గుడ్‌బై..!

గుంటూరు, జనవరి 20(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్సీ, గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి యాదవ్ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నప్పటికీ జంగా గురజాల సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కాసు మహేశ్‌రెడ్డి తీరుతో తీవ్ర అవమానాలకు గురయ్యారు. నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో ఆయనకు కనీస ప్రాధాన్యంకూడా కల్పించకుండా అవమానాలకు గురిచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగిన జంగా... ప్రస్తుతం తన పరిస్థితి సర్పంచ్ స్థాయికంటే హీనంగా ఉందనే భావనలో ఉన్నారు. ఇంకా రెండేళ్లపాటు ఎమ్మెల్సీ హోదాలో కొనసాగే అవకాశం ఉన్నా ఆత్మాభిమానం చంపుకుని ఆ పార్టీలో కొనసాగలేననే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే రెండు మూడు సందర్భాల్లో ఆయన బహిరంగంగా ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను వ్యక్తపరిచారు. బీసీ సామాజిక వర్గానికి చెందినవాడిననే చులకన భావంతో ఎమ్మెల్సీ హోదాలో ఉన్నా తన మాటకు నియోజకవర్గంలో విలువ లేకుండా ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి చేశారని ఆయన ఆగ్రహంతో ఉన్నారు. గురజాల సీటు ఈ పర్యాయం తనకే ఇవ్వాలని వైసీపీ అధిష్ఠానానికి విన్నవించుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో ఆయన ఆపార్టీని వీడి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. రెండు రోజుల క్రితం ఆయన తమ సామాజిక వర్గానికి చెందిన పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పార్థసారధిని కలిశారు. పార్థసారధి ఇప్పటికే టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా శనివారం రాత్రి గుంటూరులోని ఓ హోటల్లో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తన అనుయాయులతో సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీలో ఇమిడే పరిస్థితి లేదని, ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమావేశంలో ప్రకటించినట్లు సమాచారం. బేషరతుగా టీడీపీలో చేరి మహేశ్‌రెడ్డిని ఓడించాలనే సంకల్పంతో ఉన్నట్లు ఆయన తన అనుచరులకు స్పష్టం చేసినట్లు తెలిసింది.

జగన్‌కు కౌంట్‌డౌన్

ఎమ్మెల్యేల దోపిడీ

వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దోచుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. గిరిజన ప్రాంతంలో అరకు ఎమ్మెల్యే ఫాల్గుణ మైనింగ్, గిరిజన సంక్షేమ నిధులు దోచుకున్నారని విమర్శించారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి 100 ఎకరాల క్వారీ, పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు భూకుంభకోణాలు, మద్యం షాపుల్లో ఉద్యోగాల అమ్మకాలల్లో సొమ్ము చేసుకున్నారన్నారు. సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర ఆస్తులు పెంచుకుంటున్నారని, కురుపాం ఎమ్మెల్యే మనుషులు నాగావళి ఇసుక ర్యాంపులు, రంపచోడవరం ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ ఒకరు బినామీగా ఉంటూ దోచుకుంటున్నారని, పాలకొండ ఎమ్మెల్యే అనకొండలా మింగుతున్నారని ఆరోపించారు.





డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట సభకు హాజరైన జనం; ప్రసంగిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు

(మొదటి పేజీ తరువాయి)

బహిరంగసభల్లో ఆయన ప్రసంగించారు. అరకు సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నానని, ప్రతిచోట ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. శుక్రవారం కడప వెళితే పెద్దఎత్తున జనం వచ్చారని, 'హూ కిల్డ్ బాబాయ్' అని అడిగారని చెప్పారు. ఈ ప్రశ్న ఒక్క కడపలోనే కాకుండా రాష్ట్రం మొత్తం అడుగుతున్నారని, నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు ఓటేస్తే మునిగిపోతారని హెచ్చరించారు. రాష్ట్రానికి జీవనాడిగా భావించే పోలవరాన్ని గోదావరిలో ముంచేశారని ధ్వజమెత్తారు. తమ హయాంలో 72 శాతం పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేశామని, ఈ ప్రభుత్వం మిగిలిన పనులు చేపట్టకపోవడంతో వరదలకు డయాఫ్రమ్ వాల్, కాఫర్‌డ్యామ్ దెబ్బతిన్నాయని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం ముంపు మండలాలను ప్రత్యేక జిల్లాగా చేసి గిరిజనులకు న్యాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అరకు ప్రాంతంలో పండించే కాఫీకి బ్రాండింగ్ చేసింది తానేనన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రపంచం మొత్తం దీనిని బ్రాండింగ్ చేస్తామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అరకు కాఫీని ప్రమోట్ చేస్తే.. వైసీపీ సర్కారు గంజాయిని ప్రమోట్ చేసిందని విమర్శించారు. గత ఎన్నికల్లో జగన్‌ను నమ్మి ఓటేస్తే అయన గిరిజనుల గొంతు కోశారని ఆరోపించారు. విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం ప్రారంభించి సామాజిక న్యాయం చేస్తున్నానని చెప్పుకొంటున్న జగన్... గిరిజన బిడ్డలకు ఉపాధి ఇచ్చే జీవో-3 ఎందుకు రద్దు చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. గిరిజనులకు ఒక్క మంచి పని అయినా చేశారా? అని ప్రశ్నించారు. గిరిజనులకు చెందిన మొత్తం 16 పథకాలు రద్దు చేశారని ఆరోపించారు. విశాఖలో రుషికొండకు బోడిగుండు చేసిన జగన్‌కు మరోసారి అధికారం ఇస్తే అరకు కొండలకు కూడా గుండు కొట్టిస్తారని హెచ్చరించారు. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను తెలుగుదేశం వ్యతిరేకించిందని, వైసీపీ వచ్చిన తరువాత లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వుతున్నారని ధ్వజమెత్తారు. ఏజెన్సీలోని లేటరైట్‌ను తవ్వి సీఎం సతీమణి భారతిరెడ్డికి చెందిన భారతి సిమెంట్ కంపెనీకి తరలిస్తున్నారని ఆరోపించారు. అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి నిధులు కేటాయిస్తామని చంద్రబాబు ప్రకటించారు. పేదల పక్షపాతిగా చెప్పుకొంటున్న జగన్ వేల కోట్ల ఆస్తుల సంపాదనకు ఏ మంత్రం జపిస్తున్నారో...దానిని చెబితే గిరిజనులు ధనవంతులవుతారని వ్యాఖ్యానించారు. వైసీపీలో 90 మంది ఓడిపోతారని సర్వేలు వచ్చాయన్నారు.

హామీలు అమలు చేస్తాం

టీడీపీ, జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే పలు హామీలు అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆడబిడ్డలకు నెలకు రూ.1500, మహిళలకు ఉచిత బస్సు సదుపాయం, 3గ్యాస్ సిలిండర్లు, డీఎస్సీ విడుదల చేస్తామన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. ఎన్నికల జరిగే వరకు టీడీపీ, జనసేన కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. పంచాయతీ నిధులు దోచుకున్న జగన్ ఓటమికి ప్రతి సర్పంచ్ కంకణం కట్టాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే సర్పంచులకు పూర్తి అధికారాలు కల్పిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

విశాఖలో భూములపైనే ప్రేమ

మూడు రాజధానుల పేరిట డ్రామా నడిపిన జగన్, విశాఖపై ఎనలేని కపట ప్రేమ కనబరచారని చంద్రబాబు దుయ్యబట్టారు. తెలుగుదేశం హయాంలోనే విశాఖ అభివృద్ధి చెందిందన్నారు. విశాఖ ప్రజలపై కాకుండా ఆస్తులపైనే జగన్‌కు ప్రేమ ఎక్కువన్నారు. హైదరాబాద్ తరువాత విశాఖలో సినీ రంగానికి ప్రోత్సహించడానికి 2003లో రామానాయుడు స్టూడియోకు 35 ఎకరాలు భూమి ఇస్తే అక్కడ షూటింగ్‌లకు అనువుగా నిర్మాణాలు జరిగాయన్నారు. అదే రామానాయుడు స్టూడియోపై జగన్ కన్ను పడి లేఅవుట్ ఏర్పాటు చేయించి 15 ఎకరాలు అడ్డంగా కొట్టేస్తున్నారని ఆరోపించారు. స్టూడియో ప్రాంతంలో లేఅవుట్ ఏర్పాటు తప్పని సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని గుర్తు చేశారు. ఐదేళ్లలో నిత్యావసర వస్తువుల ధరలు అనేక రెట్లు పెరగడంతో ప్రజల నడ్డి విరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. నాసిరకం మద్యం అమ్మకాల వల్ల 35 లక్షల మంది అనారోగ్యానికి గురికాగా, 30 వేల మంది చనిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో మద్యం వ్యాపారం సీఎం చేస్తున్నారన్నారు.

జగన్‌కు సవాల్

వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి, అక్రమాలపై ఆధారాలు చూపుతూ చార్జ్‌షీట్లు వేస్తామని, వారిపై చర్యలు తీసుకునే దమ్ముందా అని సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్ విసిరారు. మండపేట సభలో ఆయన సుమారు 50 నిమిషాలపాటు ప్రసంగించారు. ఉమ్మడి తూర్పుగోదావరిలో టీడీపీ, జనసేన అన్ని సీట్లు గెలిచుకుంటాయన్నారు. 'జగన్ కేవలం ఎస్సీ నేతలపైనే వేటు వేస్తారు. ఎస్సీలు నలుగురు మంత్రులు ఉంటే.. వారిలో ఒక్కరికీ వారి స్థానాలు లేవు. ముగ్గురు మంత్రులను ఇతర నియోజకవర్గాలకు మార్చారు. ఒకాయనకు డిప్యూటీ సీఎం ఇచ్చి.. నెల్లూరు ఎంపీ సీటుకు పంపించారు. పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి, రాజేంద్రనాథ్‌రెడ్డిని మార్చలేదే. అగ్రవర్ణాల జోలికిపోలేవు. వారంటే నీకు భయం. అదే ఎస్సీ, బీసీలు అంటే చులకన భావం. ఎస్సీ, బీసీ నాయకులను ఎదగనీయకుండా చేస్తావు అనడానికి ఇవే ఉదాహరణలు. ప్రశాంతంగా ఉండే కోనసీమ ప్రాంతంలో ప్రజల మధ్య చిచ్చులు పెట్టి హింసను ప్రేరేపిస్తున్నారు. జిల్లాను రౌడీయిజం, అరాచకాలతో మరో పులివెందుల చేసేందుకు చూస్తున్నారు' అని చంద్రబాబు మండిపడ్డారు.

సమాచార లోపంతో..

అరకు పర్యటనలో చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సమాచార లోపం (పైలట్ తప్పిదం)తో వెనక్కి వచ్చింది. అరకు సభకు హాజరయ్యేందుకు ఆయన గన్నవరం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. ఇక్కడి నుంచి హెలికాప్టర్‌లో అరకు వెళ్లాల్సి ఉంది. ఆ మార్గంలో ప్రయాణం కోసం ఏటీసీకి చేసిన దరఖాస్తులో పైలట్ పొరపాటున విజయవాడ కోడ్ వేశారు. ఆ రూట్‌కే ఏటీసీ క్లియరెన్స్ ఇచ్చింది. టేకాఫ్ తీసుకున్నాక పైలట్ హెలికాప్టర్‌ను అరకు తీసుకువెళ్లారు. 20 నిమిషాల తరువాత అక్కడ ల్యాండింగ్ కోసం సంప్రదించగా విజయవాడకు దరఖాస్తుచేసి అరకు ఎందుకెళ్లారని ఏటీసీ ప్రశ్నించింది. పైలట్ తాను చేసిన తప్పిదం గుర్తించి క్షమాపణలు కోరడంతో వెంటనే మరో అప్లికేషన్ పంపాలని, క్లియరెన్స్ ఇచ్చేవరకు గాలిలోనే చక్కర్లు కొట్టాలని సూచించింది. హెలికాప్టర్ చంద్రబాబును విశాఖ నుంచి అరకు, మండపేట, రాజమహేంద్రవరం తీసుకువెళ్లాల్సిఉంది. గాలిలో చక్కర్లు కొడితే ఇంధనం వృథా అవుతుందని, విశాఖలో ఇంధనం నింపుకోవడానికి పైలట్ అనుమతి తీసుకున్నారు. తిరిగి విశాఖకు వచ్చి 1.15 గంటలకు అరకు బయల్దేరి వెళ్లారు.



అరకులో హెలికాప్టర్ దిగి సభకు వస్తున్న చంద్రబాబు

కరప్షన్ కింగ్‌లు ఆ రెడ్లే

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు చేస్తున్న కరప్షన్ అంతా ఇంతా కాదని చంద్రబాబు విరుచుకుపడ్డారు. వీరికి మాత్రం సీట్ల కేటాయింపులో మార్పులేదని, ఎంత వ్యతిరేకత ఉన్నా వారిని కదపకుండా ఎస్సీ, బీసీలపైనే వేటు వేస్తున్నారని విమర్శించారు. 'వైసీపీ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి ప్రతి పనికి కప్పం కట్టాల్సిందే. చిల్లర జగ్గిరెడ్డిగా పేరొందిన ఈయన ఇసుక, మట్టి దోపిడీలో ఆరితేరారు. అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి పెద్ద అవినీతిపరుడు. ఆయనను ఎందుకు మార్చలేదు? హోల్‌సేల్ కరప్షన్ కింగ్ ద్వారంపూడిని ఎందుకు మార్చలేదు? ఈ వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిపై ఆధారాలు ఇస్తాం. కేసులు పెట్టే ధైర్యం ఉందా' అని చంద్రబాబు ప్రశ్నించారు.

దళిత ద్రోహి జగన్

'ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఉద్యాన రైతు రోడ్డునపడ్డాడు. ఆక్వా రైతు మునిగాడు. ధాన్యం రైతు దగాపడ్డాడు. గంజాయి పండించేవారే రాణిస్తున్నారు. సీఎం ఏనాడైనా సమీక్షించి గంజాయిని అరికట్టేందుకు ప్రయత్నం చేశాడా? రోజూ ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. గిట్టుబాటు ధర లేదు. ఈరోజు దళితులకు కొత్తగా ఏదో చేసినట్టు జగన్ ప్రచారం చేస్తున్నాడు. అంబేడ్కర్‌కు భారతరత్న అవార్డు వచ్చింది ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్‌గా ఉన్న సమయంలోనే. బాలయోగిని స్పీకర్‌ను చేశాం. ప్రతిభాపాటిల్‌ను అసెంబ్లీ స్పీకర్‌గా నామినేట్ చేశాం. కాకి మాధవరావును చీఫ్ సెక్రటరీగా చేశాం. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఒక్క ఎస్సీ కూడా చీఫ్ సెక్రటరీగా రాలేదు. కేఆర్ నారాయణ్‌ను రాష్ట్రపతిగా ప్రతిపాదించింది టీడీపీనే. జగన్ ఎస్సీ సబ్‌ప్లాన్‌ను నిర్వీర్యం చేశారు. 27 పథకాలను రద్దుచేశారు. రూ.28వేల కోట్లు మళ్లించారు. దళిత ద్రోహి జగన్. పెత్తందారి రెడ్లు, దళితులపై దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారు. దళితులకు అన్ని విధాలుగా అన్యాయం చేసి ఈరోజు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు" అని చంద్రబాబు అన్నారు.

రాష్ట్రంలో వ్యవస్థలన్నీ విచ్ఛిన్నం

'రాష్ట్రంలో రోడ్లు ఎక్కడైనా బాగున్నాయా? అసలు ప్రభుత్వం ఉందా? అన్ని వ్యవస్థలను విచ్ఛిన్నం చేశారు. వ్యవసాయశాఖను మూసేశారు. ఆర్‌అండ్‌బీ లేనే లేదు. ఇరిగేషన్ పనిచేసే పరిస్థితి లేదు. ఆసుపత్రులు మూసివేస్తున్నారు. స్కూల్‌కు రంగులు వేస్తే విద్య వచ్చేస్తుందనే పరిస్థితికి వచ్చారు. టీడీపీ ఇంగ్లిష్ మీడియంను ఎప్పుడూ వ్యతిరేకించలేదు. జాబ్ కావాలంటే బాబు రావాలి. బాబు రావాలంటే మీరు (సభికులు) సైకిల్ ఎక్కాలి. టీడీపీ, జనసేన జెండాలతో 80 రోజులు తిరిగి కష్టపడితే అందరికీ న్యాయం చేస్తాను.

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. జగనే ఉంటే పరిశ్రమలు పారిపోయే పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ చార్జీలు పెంచారు. బీసీలకు ఏడాదికి రూ.15 వేల కోట్లు వంతున ఐదేళ్లలో రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ఒక్క రూపాయైనా ఖర్చు చేశారా? బీసీ సబ్‌ప్లాన్ ఏమైంది? బీసీలంతా టీడీపీ వెంటే ఉంటారు. బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా పైకి తీసుకువస్తాం. ఈ ప్రభుత్వంలో ఉచిత ఇసుకను రద్దు చేసి అక్రమ రవాణాతో రూ.40 వేల కోట్లు దండుకున్నారు. 5 కోట్ల జనాభా కలిసి ఇసుక దొంగల పనిపట్టాలి. రాష్ట్రానికి స్వర్ణయుగం కావాలంటే టీడీపీ, జనసేనను గెలిపించాలి. అందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. మీ అందరి రుణం తీర్చుకుంటా' అని చంద్రబాబు అన్నారు.

రేపే ఓటర్ల తుది జాబితా విడుదల

- పారదర్శకమా.. మళ్లీ తప్పులతడకేనా?
- ఇప్పటికే ముసాయిదా జాబితాపై ఫిర్యాదుల వెల్లువ
- ఢిల్లీకి వెళ్లి ఈసీకి ప్రతిపక్షాల మొర
- ఆ అభ్యంతరాలన్నీ క్లియర్ అయ్యాయా?
- రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లలో ఉత్కంఠ

అమరావతి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం(ఈ నెల 22వ తేదీన) తుది ఓటర్ల జాబితా-2024ను విడుదల చేయనుంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోనూ, ప్రతిపక్ష పార్టీల్లోను ఉత్కంఠ నెలకొంది. నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించాలంటూ సుమారు ఏడాది నుంచి రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఓటర్ల జాబితాల్లోని తప్పులను ఎత్తి చూపుతూ, అధికార పార్టీ అక్రమాలపై ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తూ వస్తోంది. ఆ పార్టీ నేతలు ఢిల్లీ దాకా వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారు. తుది ఓటర్ల జాబితా అయినా పారదర్శకంగా రూపొందేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి అనేక సార్లు మొరపెట్టుకున్నారు. సోమవారం ఎన్నికల సంఘం రాష్ట్రంలోని తుది ఓటర్ల జాబితా-2024ను విడుదల చేయనుండగా, దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గతేడాది అక్టోబరులో ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా-2024 తప్పుల తడకగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే తుది ఓటర్ల జాబితా ఎలా ఉంటుందో అన్న ఆసక్తి రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లలో నెలకొంది.

జాబితా పారదర్శకంగా రూపొందిందా? మళ్లీ ముసాయిదా లాగానే అర్హుల ఓట్లు గల్లంతవుతాయా? అనర్హులు జాబితాలో ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముసాయిదా జాబితాపై అధికార పార్టీ నాయకుల ప్రభావం పూర్తిగా పడింది. వలంటీర్ల ప్రభావం, కింది స్థాయిలో పలువురు అధికారులు అధికార పార్టీకి కొమ్ముకాయడంతో ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరుల ఓట్లు, అర్హుల ఓట్లు ముసాయిదాలో కనుమరుగయ్యాయి. తటస్థుల ఓట్లకు ఎసరు పెట్టారు. దీనిపై రాష్ట్రంలోని ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన, వామపక్షపార్టీలు గగ్గోలుపెట్టాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులపై ఫిర్యాదులు చేశాయి. డూప్లికేట్ ఓట్లు, దొంగ ఓట్లు, జీరో డోర్ నెంబర్లపై ఓట్లు నమోదయ్యాయి. ఓటర్ల వివరాలు తప్పులతడకలుగా నమోదయ్యాయి. కింది స్థాయిలో ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు అధికారులు అలక్ష్యంగా వ్యవహరించడం, అధికార పార్టీకి కొమ్ముకాయడంతో ముసాయిదా జాబితా విడుదల తర్వాత మళ్లీ ప్రజలు ఓటు నమోదుకు దరఖాస్తులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓటు తొలగించబడిన వారు మళ్లీ ఫారం-6 దరఖాస్తులు చేసుకున్నారు. అధికార పార్టీ నాయకులు ప్రతిపక్షపార్టీల ఓట్ల తొలగింపునకు కుప్పలు తెప్పలుగా నకిలీ ఫారం-7 పెట్టడంతో అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించకుండానే ఓట్లను తొలగించేశారు. అలాంటి వారు ఓటు కోసం మళ్లీ దరఖాస్తు చేశారు. ఓటు బదిలీకీ ఫారం-8లు కుప్పలు తెప్పలుగా పెట్టారు. వీటన్నింటినీ పరిష్కరించామని పదే పదే ఎన్నికల సంఘం చెబుతోంది. అసలు తాము పెట్టిన అభ్యంతరాలు ఏమయ్యాయో? తుది జాబితాలో అయినా తమ పేరు ఉంటుందో లేదో? అని అర్హులైన ఓటర్లు బెంబేలెత్తిపోతున్నారు.

అభ్యంతరాలు, ఫిర్యాదులు క్లియరైనట్టేనా?

ముసాయిదా ఓటర్ల జాబితాపై ఓటర్లు, ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్దఎత్తున అభ్యంతరాలు, ఫిర్యాదులు వచ్చాయి. వీటన్నింటినీ పరిష్కరించామంటూ ఎన్నికల సంఘం అధికారులు పదేపదే చెబుతున్నారు. ఫిర్యాదులు, అభ్యంతరాలపై ఈసీ నుంచి సరైన సమాధానం రావడంలేదని, పూర్తిస్థాయిలో పరిష్కరమయ్యాయా? లేదా? అర్హుల ఓట్లు చేరాయా? దొంగ ఓట్లు తొలగించారా? తుది జాబితాలోనూ కొనసాగుతాయా? జీరో డోర్ నెంబర్లు, బల్క్‌ఫారం-7లు, అర్హుల ఓట్ల తొలగింపు తదితర అంశాలపై ఇచ్చిన ఫిర్యాదులు పరిష్కరించి తుది జాబితా తప్పులు లేకుండా విడుదలవుతుందా? లేక ముసాయిదా జాబితాలో చోటుచేసుకున్న తప్పులే పునరావృతం అవుతాయా? అనే చర్చ నడుస్తోంది. నిబంధనల ప్రకారం వ్యవహరించడంలేదని ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ 8 జిల్లాల కలెక్టర్లపై ఫిర్యాదు చేసింది. దీనిపై ఈసీ చర్యలు తీసుకుందో? లేదో? బహిర్గతం కాలేదు. అసలు విచారణ చేసిందో? లేదో కూడా తెలియని పరిస్థితి. జనసేన, ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ముసాయిదా జాబితాపై ఫిర్యాదులు, అభ్యంతరాలు తెలిపి, అవి తుది ఓటర్ల జాబితాలో లేకుండా చూడాలని కోరాయి. ఆ ఫిర్యాదులన్నీ ఈసీ పరిష్కరించిందా? అభ్యంతరాలన్నీ క్లియర్ అయ్యాయా? తుది ఓటర్ల జాబితా-2024 పారదర్శకంగా ఉంటుందా? అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.

Printed and Published by Koganti Venkata Seshagiri Rao on behalf of Aamoda Publications Pvt. Ltd., Printed and Published at Aamoda Press, Andhra Jyothi Buildings, Survey No: 70/1 & 2, Vedurupavuluru Village, Mustabad Gramapanchayathi, Gannavaram Mandal, Krishna District, PIN : 521 107, Editor : K. Srinivas, RNI No:3470/1960, Managing Director : Vemuri Radha Krishna, Founder : K.L.N. Prasad.





26వ డివిజన్లోని నార్లవారి వీధిలో తాగునీటిని సరఫరా చేస్తున్న ట్యాంకర్లు, గంగిరెద్దుల దిబ్బ వద్దగల వాటర్ సప్లై ప్లాంట్ వద్ద ఐదో డివిజన్ టీడీపీ అధ్యక్షుడు దేవానంద్ ఆందోళన

తాగునీరు అందించలేని దుస్థితి

● వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతల ఫైర్

గుణదల, జనవరి 20: అధికార పార్టీకి స్వప్రయోజనాలపై ఉన్న శ్రద్ధ స్థానిక సమస్యలపై ఎంతమాత్రం లేదని చెప్పడానికి మూడు రోజులుగా తాగునీరు అందించలేకపోవడమే నిదర్శనమని 5వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు నందిపాటి దేవానంద్ అన్నారు. గుణదల పరిసర ప్రాంతాల్లో ఎవరికీ తాగునీరు 10 రోజుల నుంచి సజావుగా సరఫరా కాకపోవడంతో సమస్యను పరిష్కరించాలని కోరుతూ గుణదల గంగిరెద్దుల దిబ్బవద్దగల వాటప్ సప్లై ప్లాంట్ వద్ద టీడీపీ కార్పొరేటర్లు, నేతలు శనివారం ధర్నాకు దిగారు. కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ భవానీపురం హెడ్‌వాటర్ వర్క్స్ నందు సరైన మెయింటెనెన్స్ లేక ఈ పరిస్థితి వచ్చిందన్నారు. పటమట గుణదల, ప్రాంతాల్లో గతంలో భూగర్భ జలాలు సరఫరా చేయడం కోసం ఆర్టీసీ కాలనీ, జేడినగర్లలో విద్యుత్ మోటార్లను అమర్చడం జరిగిందన్నారు. వైసిపి వచ్చాక వాటిని వినియోగించకపోవడంతో అవి పనిచేయడం లేదని ఆరోపించారు. భవానీపురం హెడ్ వాటర్ వర్క్స్ పనులు పూర్తయ్యేంత వరకైనా విద్యుత్ మోటార్లకు తక్షణమే మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి దృష్టి పెట్టకపోతే నగర ప్రజలను కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎస్ఈ ఎస్. నరసింహారావును కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్పొరేటర్ చెన్నుపాటి ఉషా రాణి, దేవినేని అపర్ణ, ముమ్మనేని ప్రసాద్, చెన్నుపాటి గాంధీ, పొట్లూరి సాయిబాబు, గుత్తికొండ కృష్ణమోహన్, తాడి బాబూరావు, గద్దె ప్రసాద్, కోడూరు సుబ్రహ్మణ్యం, పేరేపి ఈశ్వర్, ఎస్.కె.షరీఫ్, పడాల గంఘాదర్, అమిర్నేని కరుణకుమారి, దోమకొండ రవి, రాచమల్ల ఆందజనేయులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక 26వ డివిజన్లో కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి ఆధ్వర్యంలో ట్యాంకర్లద్వారా త్రాగునీటిని సీతారామపురం నుంచి మాచవరం వరకు ఉన్న కాలనీలకు శనివారం సరఫరా చేశారు. రెండుపూటలా త్రాగునీరు ట్యాంకుల ద్వారా సరఫరా చేయనున్నట్లు డివిజన్ టిడిపి ఇన్‌చార్జ్ వల్లభనేని సతీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు తోట పాండు, ప్రధాన కార్యదర్శి కారంపూడి సత్య, కాళిదాసు పాల్గొన్నారు.

నగర ప్రజలు సహకరించాలి: చీఫ్ ఇంజనీర్

చిట్టినగర్: వీఎంసీ కె.ఎల్.రావు హెడ్ వాటర్ వర్క్స్ గంగ్గిరెద్దులదిబ్బ వాటర్ ప్లాంట్లలో మంచినీటి శుద్ధికి సంబంధించి చిన్నపాటి సమస్యలున్నాయని. రెండ్రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వీఎంసీ చీఫ్ ఇంజనీర్ ప్రభాకరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కె.ఎల్.రావు హెడ్ వాటర్ వర్క్సుకు, గంగిరెద్దులదిబ్బకు రెండింటికీ కృష్ణానది నుంచి నీటి సరఫరా జరుగుతుందన్నారు. కృష్ణానదికి పులిచింతల నుంచి రా వాటర్ వదలటం వలన నీటిలో టీడీఎస్ ఎక్కువగా ఉందని, హెడ్ వాటర్ వర్క్సులో ఫిల్టరేషన్ ప్లాంట్‌లో నీటిని శుద్ధి చేయుక్రమంలో ప్రతిరోజు చేసే ఫిల్టరేషన్ కంటే తక్కువ జరుగుతుందన్నారు. ఈ సమస్యను రానున్న రెండు రోజుల్లో పరిష్కరించి ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తామని, ప్రజలు సహకరించాలని కోరారు.



ఈఈలతో కలిసి క్షేత్ర స్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న ఈవో రామారావు

పనులు వేగవంతం చేయండి

● అభివృద్ధి పనులను పరిశీలించిన ఈవో

వన్‌టౌన్, జనవరి 20: దుర్గగుడిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో ఈఈలు కోటేశ్వరరావు, రమాదేవి తదితరులతో కలిసి ఈవో రామారావు శనివారం పరిశీలించారు. ముందు చేపట్టిన పనులపై అధికారులతో సమీక్షించారు. పనులను త్వరగా పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. మల్లేశ్వరాలయ అభివృద్ధి పనులు, అన్నదాన భవనం, ప్రసాదాల పోటు, ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్సు పరిశీలించి సూచనలిచ్చారు.

నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

దురగుడిలో నిత్యాన్నదానానికి హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌కు చెందిన భారతుల రవిశంకర్ శనివారం ఆలయానికి విచ్చేసి రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. దుర్గమ్మ దర్శనానంతరం ఆయనకు ప్రసాదం, శేషవస్త్రం, ఆశీస్సులందజేశారు.

దుర్గమ్మ సన్నిధిలో మంత్రి విశ్వరూప్

మంత్రి పినిపె విశ్వరూప్ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు ఆలయ మర్యాదలను అందజేశారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదం, శేషవస్త్రం, ఆశీస్సులు అందజేశారు..

ధర్మపథం వేదికపై..

ఆలయంలోని ధర్మపథం వేదికపై శనివారం శ్రీకనకదుర్గ నృత్య కళామందిర్ గురువు యల్లాజోస్యుల అనురాధ శిష్య బృందం కూచిపూడి నృత్యప్రదర్శన చేసి అలరించింది. భావన, భార్గవి, హర్షిత, జానకి, కావ్య, జిష్ణు, అద్విత, రుత్విక, జశ్విత పలు కీర్తనలకు నృత్య ప్రదర్శన చేశారు.



ధర్మపథం వేదికపై నృత్య ప్రదర్శన

నగరంలో అంబేడ్కర్ విగ్రహం..

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఊరి చివరా..?

● జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్

వన్‌టౌన్: వైఎస్ జగన్మోహనరెడ్డి శుక్రవారం నగరంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సభలో మాట్లాడుతూ అంటరానితనమంటూ ప్రతిపక్షాలను విమర్శించడంపై ముఖ్యంగా టీడీపీ-జనసేనను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలను జనసేన అధికార ప్రతినిధి, పశ్చిమ ఇన్‌చార్జి పోతిన మహేష్ తిప్పికొట్టారు. శనివారం వన్‌టౌన్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంబేడ్కర్ విగ్రహాన్ని నగరం నడిబొడ్డులో ఏర్పాటు చేసి నగరంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అగ్రవర్ణ పేదలను ఊరి చివరకు తరిమివేయడాన్ని అంటరానితనమంటారని జగన్‌కు కౌంటర్ ఇచ్చారు.సోమి గోవిందు, సయ్యద్ మోబీనా, బందీ చౌడే శ్రీను, కొరగంజి సాంబ, దాసిన జగదీష్, ఫైలా పవన్, పిల్ల నాగరాజు పాల్గొన్నారు.

నేడు అధ్యయన విద్యా వ్యవస్థలో

గ్రంథ పాలకుల పాత్రపై వర్క్‌షాపు

పటమట: విద్యా, అధ్యయన వ్యవస్థలో లైబ్రేరియన్ల పాత్ర అను అంశంపై రాష్ట్ర గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో ఒకరోజు వర్క్‌షాప్‌ను జనవరి 21న ఆదివారం శ్రీ సర్వోత్తమ భవనంలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావి శారద ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ ఇక్ఫాయి బిజినెస్ స్కూల్ ఇ-లెర్నింగ్ విభాగ అధిపతి, అసోసియేట్ డీన్ డాక్టర్ కోనేరు ఇందిర అధ్యక్షతన జరిగే ఈ వర్క్‌షాప్‌లో అధ్యయన విద్యావ్యవస్థలో అధ్యాపక గ్రంథ పాలకుల సహకారం ఏమిటి, ఎందుకు, ఎలా అనే అంశాలపై మద్రాసు విశ్వ విద్యాలయ గ్రంథాలయ సమాచార శాస్త్ర విశ్రాంత ఆచార్యులు డాక్టర్ బి. రమేష్ బాబు, శిక్షణ బోధనలో సార్వత్రిక విద్యా వనరుల అనుసంధానం అనే అంశంపై కుప్పంలోని ద్రవిడయన్ విశ్వ విద్యాలయ గ్రంథాలయ సమాచార శాస్త్ర విభాగాధిపతి ఆచార్య ఎం.దొరస్వామి ప్రసంగిస్తారన్నారు.



నీటిలోకి దూకుతున్న బాలికలు

ఘనంగా ఖేలో ఇండియా

ఉమెన్ స్విమ్మింగ్ పోటీలు

విజయవాడ స్పోర్ట్సు: నగరంలోని గాంధీనగర్ సర్ వి జీ వీఎంసీ స్విమ్మింగ్ పూల్‌లో ఖేలో ఇండియా జూనియర్ ఉమెన్ స్విమ్మింగ్ సిరీస్ రౌండ్-1 (జోనల్ పోటీలు) శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 6 రాష్ట్రాల నుంచి ప్రఖ్యాతిగాంచిన స్విమ్మర్లు ఉత్సాహంగా పోటీల్లో తలపడ్డారు. ఇండియన్ పోస్టల్ సర్వీస్ సీనియర్ ఎస్ఆర్ఎం ఎం. బాల సరస్వతి, ఏపీ ఆక్వాటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి.గోవిందరాజు, కేడీఏఏ ప్రెసిడెంట్ డీవీడీవీ భాస్కర్ హాజరై ప్రారంభించారు. జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఓబుల్ రెడ్డి, సెక్రటరీ ఐ.రమేష్, శాయ్ బాక్సింగ్ కోచ్ డి.కన్నా పాల్గొన్నారు. ఈ పోటీలకు ఖేలో ఇండియా జోనల్ కో-ఆర్డినేటర్ ఎం.మోహన్ వెంకటరెడ్డి పర్యవేక్షించారు. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పాండిచ్చేరి రాష్ట్రాల నుంచి క్రీడాకారిణులు అండర్-15,18 విభాగాల్లో ఫ్రీస్టయిల్ బాక్ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్, బటర్ ఫ్లై, వ్యక్తిగత మెడ్లీల్లో తలపడ్డారు. రెండు రోజులు పాటు సాగే జాతీయ స్థాయి పోటీలు ఆదివారంతో ముగుస్తాయి.

అంబేడ్కర్ విగ్రహానికి తొలి వినతి

స్మృతివనం వద్దకు వెళ్లి అందజేసిన న్యాయవాదులు



స్వరాజ్యమైదానంలోని అంబేడ్కర్ స్మృతివనానికి వెళ్లి అంబేడ్కర్‌కు తొలి వినతిని అందించిన బెజవాడ బార్ న్యాయవాదులు



న్యాయవాదులకు సంఘీభావం తెలియజేస్తున్న సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు గిడుగు రుద్రరాజు

విజయవాడ లీగల్, జనవరి 20: స్వరాజ్యమైదానంలో 125 అడుగుల ఎత్తులో నెలకొల్పిన అంబేడ్కర్ విగ్రహానికి శనివారం బెజవాడ బార్ న్యాయవాదులు భూ హక్కు చట్టానికి వ్యతిరేకంగా తొలివినతిని అందజేశారు. ఈ సందర్భంగా బెజవాడ బార్ మాజీ ప్రధాన కార్యదర్శి గంధం శ్రీనివాస్ మాట్లాడుతూ నెలరోజులకు పైగా బెజవాడ బార్ న్యాయవాదులు సిటీ సివిల్ కోర్టుల ఆవరణలో భూహక్కు చట్టానికి వ్యతిరేకంగా నిరసన దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి చలనం లేదన్నారు. అందుకే భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహం వద్దకు వచ్చి తమ నిరసనను తెలిపి తొలి వినతిని అందించినట్టు గంధం తెలిపారు. న్యాయవాదులు పుప్పాల శ్రీనివాస్, నామాల కోటేశ్వరరావు, మట్టా జయకర్, గిరిప్రసాద్, సోము కృష్ణమూర్తి, ఎఎస్ఎస్ రాంప్రసాద్ పాల్గొన్నారు.

భూహక్కు చట్టం రద్దయ్యేవరకు అండగా..

వైసీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఆంధ్రప్రదేశ్ భూహక్కు చట్టం-2022 రద్దయ్యే వరకు న్యాయవాదులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని బెజవాడ బార్ లైఫ్ మెంబర్, సీనియర్ న్యాయవాది, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. భూ హక్కు చట్టానికి వ్యతిరేకంగా 31 రోజులగా బెజవాడ బార్ న్యాయవాదులు చేస్తున్న నిరసన దీక్షలకు సంఘీభావం ప్రకటించేందుకు శనివారం ఆయన సిటీ సివిల్ కోర్టుల వద్దకు వచ్చారు. న్యాయవాదులకు తన సంఘీభావం ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ప్రతి విషయంలోను ఒంటెద్దు పోకడలు పోతూ దీక్షలు చేస్తున్న న్యాయవాదులను కానీ, అంగన్వాడీ కార్యకర్తలను కానీ పట్టించుకోకుండా దున్నపోతుపై వర్షం పడిన చందాన వ్యవహరిస్తోందని మండిపడ్డారు. శనివారం నాటి నిరసన దీక్షలో న్యాయవాదులు పీవీవీ హరినాథ్‌బాబు, వి.రాజా సురేష్, ఇ.ఎల్.అనురాధ, టీబీ చంద్రారెడ్డి, టీవీఎల్ కిరణ్మయి, వై.రీనా, జి.రవిచంద్ర పాల్గొన్నారు. బార్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు కేవీ సుందర్, పుప్పాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జన్ను శ్రీధర్, మాజీ ప్రధాన కార్యదర్శి గంధం శ్రీనివాస్, నరహరిశెట్టి నర్సింహారావు, వి.గురునాథం, పీవై కిరణ్, బైపూడి నాగేశ్వరరావు, వేముల శ్రీనివాస్, కండెల వరప్రసాద్, కోట జయరాజు, దుర్గంరాజు బుచ్చిబాబు, జంధ్యాల శాస్త్రి పాల్గొన్నారు.

'గిడుగు'కు సన్మానం

అన్ని పార్టీలకు చెందిన హేమాహేమీలు బెజవాడ బార్ అసోసియేషన్‌లోనే ఉన్నారని మాజీ బార్ అధ్యక్షుడు, టీడీపీ సీనియర్ న్యాయవాది చేకూరి శ్రీపతిరావు, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు గిడుగు రుద్రరాజుకు తెలిపారు. భూహక్కు చట్టానికి వ్యతిరేకంగా 30 రోజులకు పైగా న్యాయవాదులు చేస్తున్న నిరసన దీక్షలకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన రుద్రరాజును బార్ న్యాయవాదులు అసోసియేషన్ హాలులో దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. న్యాయవాదులు నరహరిశెట్టి నర్సింహారావు, వి.గురునాథం, కోట జయరాజు, బైపూడి నాగేశ్వరరావు, పీవై కిరణ్, మట్టా జయకర్, కండెల వరప్రసాద్, వేముల శ్రీనివాస్, బత్తుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

అందరికీ చట్టాలపై అవగాహన ఉండాలి

సిద్ధార్థ న్యాయకళాశాల ప్రిన్సిపాల్ దివాకర్‌బాబు

ఆటోనగర్ (పెనమలూరు): సమాజంలోని ప్రతి ఒక్కరికీ చట్టాలపై కనీస అవగాహన ఉండేట్టు చూసుకోవాలని ఎస్వీడీ సిద్ధార్థ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ చెన్నుపాటి దివాకర్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం ది విజయవాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మ్యాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ వార్షిక సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి చట్టం, సమాచారహక్కు చట్టం, వినియోగదారుల హకుల చట్టం తదితర చట్టాలపై అసోసియేషన్ సభ్యులకు అవగాహన కల్పించారు. వార్షిక నివేదికను ప్రవేశపెట్టి చర్చించారు. ప్రస్తుతం ఉన్న కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు బీవీఎస్వీ శాయి, ఉపాధ్యక్షుడు పొన్నం శ్రీరాంప్రసాద్, కార్యదర్శి టీవీ నాగేశ్వరరావు, కోశాధికారి బీవీఎం రెడ్డి, మాజీ అధ్యక్షుడు పంచుమర్తి ప్రసాద్, ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్ చైర్మన్ బాయిన వెంకట్రావు, సభ్యులు పాల్గొన్నారు.

కృష్ణంరాజు జయంతి.. ముగ్గుల పోటీలు

వన్‌టౌన్: దివంగత రెబల్‌స్టార్ కృష్ణంరాజు జయంతి సందర్భంగా 53వ డివిజన్ పరిధిలోని చేపలమార్కెట్ వద్ద శాంతి కల్చరల్ సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శనివారం ముగ్గుల పోటీ నిర్వహించారు. పట్నా లహరి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న, మైనార్టీ నేత నాగుల్‌మీరా, గిన్నిస్‌బుక్ రికార్డు గ్ర హీత యుగంధరాచార్య పాల్గొన్నారు. ముగ్గులను తిలకించి విజేతలకు బహుమతులు అందజేశారు. హరి మాట్లాడుతూ కృష్ణంరాజు అంటే ఎంతో అభిమానమని, ఏటా ఆయన పుట్టినరోజును ఘనంగా నిర్వహిస్తునట్టు తెలిపారు. పోటీల్లో మొదటి బహుమతి టి ఖ్యాతి, రెండో బహుమతి రేవతి, మూడో బహుమతి బోర్ షా బిర గెలుచుకున్నారు.

జాతీయ తైక్వాండోలో పలువురి సత్తా

విజయవాడస్పోర్ట్సు: రాజస్థాన్‌లో ఈ నెల 19 నుంచి ప్రారంభమైన జాతీయ జూనియర్స్, సీనియర్స్ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో ఉమ్మడి కృష్ణాజిల్లా క్రీడాకారులు సత్తాచాటి పతకాలను వశం చేసుకున్నట్టు జి ల్లా అసోసియేషన్ సెక్రటరీ ఎం. అంకమ్మరావు తెలిపారు. జూనియర్స్ బాలికల విభాగంలో ఎస్.పావని, వై.చంద్రికనాయుడు, కె.దైవకుమారి రజతాలను, సీనియర్స్ బాలుర విభాగంలో షేక్ చాన్‌భాషా రజతం, సీ నియర్ బాలికల విభాగంలో ఎస్.సంజన కాంస్యం వశం చేసుకున్నారు. కోచ్ గౌరీ శంకర్, క్రీడాకారులను అంకమ్మరావు అభినందించారు.

డాక్టర్ ఇండ్లకు లోక్‌నాయక్ అవార్డ్

పాయకాపురం, జనవరి 20: ప్రముఖ మానసిన వైద్య నిపుణుడు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డికి లోక్‌నాయక్ అవార్డును హీరో చిరంజీవి శనివారం అందజేశారు. విశాఖపట్నానికి చెందిన లోక్‌నాయక్ ఫౌండేష న్ 20వ అవార్డుల ప్రదానోత్సవం విశాఖపట్నంలో శనివారం జరిగిం ది. ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి నగరానికి చెందిన డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డిని జీవన సాఫల్య పురస్కారంతో ఘనంగా సత్కరించారు. అలాగే ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ బెంగుళూరుకు చెందిన రాధాకృష్ణంరాజు, పర్యాటక నిపుణుడు విల్సన్ సుధాకర్‌ను లోక్‌నాయక్ అవార్డుతో హీరో చిరంజీవి సత్కరించారు. హైకోర్టు న్యాయమూర్తి ఆకుల శేషసాయి అధ్యక్షత వహించగా పార్లమెంటు సభ్యుడు లావు కృష్ణదేవరాయలు, తదితరులు పాల్గొన్నారు.

కళాకారులకు సంక్షేమ పథకాలు

గుర్తింపు కార్డుల పంపిణీలో మంత్రి



డప్పు కొడుతున్న మంత్రి రోజా

వన్‌టౌన్, జనవరి 20: మరే రాష్ట్రంలో లేనివిధంగా ఏపీలోనే కళాకారులకు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని మంత్రి ఆర్కే రోజా అన్నారు. శనివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కళాకారులకు గుర్తింపు కార్డుల పంపిణీ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ కళాకారులకు రాష్ట్రం విడిపోయాక గుర్తింపు కార్డులివ్వలేదన్నారు. కళాకారులకు అండగా ఉంటానని తనకు జగన్మోహనరెడ్డి మంత్రి పదవి ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా రాజకీయాలు మాట్లాడుతూ ప్రతిపక్షాలను దొంగలు, పందులంటూ పరుషంగా మాట్లాడారు. కళాకారులు వారికి బుద్ధి చెప్పాలని, అందరూ కలిసి జగన్ కోసం పనిచేయాలని కోరారు. అనంతరం పలువురు కళాకారులు నృత్యాలు చేసి గీతాలు ఆలపించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి, సృజనాత్మకత, సంస్కృతి సమితి క్రియేటివ్ హెడ్ ఎల్.జోగి నాయుడు, చైర్ పర్సన్ వంగపండు ఉషా, దృశ్య కళల అకాడమీ చైర్‌పర్సన్ కేసత్కశైలజ, సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ శ్రీలక్ష్మి, సంగీత నృత్య అకాడమీ చైర్‌పర్సన్ పి.శిరీష, శాస్త్ర సాంకేతిక అకాడమీ చైర్ పర్సన్ టి.ప్రభావతి, అధికార భాషా సంఘం సభ్యురాలు మస్తానమ్మ, సాంఘిక శాఖ సీఈవో మల్లిఖార్జునరావు పాల్గొన్నారు.

సమాజ ప్రగతికి విద్య ఎంతో అవసరం: యూజీసీ చైర్మన్

వన్‌టౌన్, జనవరి 20: సమాజ ప్రగతికి విద్య ఎంతో అవసరమని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యావిధానంతో యువతకు విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయని వర్శిటీ గ్రాంట్స్ కమిటీ (యూజీసీ) చైర్మన్ మామిడాల జగదీష్‌కుమార్ అన్నారు. శనివారం కేబీఎన్ కాలేజీలో వివిధ కళాశాలలకు చెందిన అధ్యాపకులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో చాలా రాష్ట్రాలు, అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తున్నాయన్నారు.ప్రిన్సిపాల్ డాక్టర్ వి.నారాయణరావు, ఆంధ్రా విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి జీ నాగేశ్వరరావు, కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు టి.శేషయ్య, తూనికుంట్ల శ్రీనివాస్, పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజి కార్యదర్శి పి.లక్ష్మణ స్వామి, ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

అలాగే పొట్టి శ్రీరాములు చలువాది మల్లిఖార్జునరావు ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం జరిగిన ఏపీలో విద్యావ్యవస్థ అంశంపై అవగాహన సదస్సులో యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్‌కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యావ్యవస్థ దేశాభివృద్ధిలో కీలకమైందన్నారు. మరో అతిథి ఏపీ ఎస్‌సీహెచ్ చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ సమగ్ర విద్యావిధానంలో సూచనలు, సలహాలు తీసుకునేందుకే అవగాహన సదస్సులన్నారు. డాక్టర్ కర్రి రామారెడ్డి, జి.నాగేశ్వరరావు, సెక్రటరీ లక్ష్మణస్వామి, కేబీఎన్ కళాశాల సెక్రటరీ టి.శ్రీనివాసరావు, కన్వీనర్ డాక్టర్ దేవరకొండ బాసుబ్రహ్మణ్యం, కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ జి.రంగనాథ్ పాల్గొన్నారు.

విశాఖ పోర్ట్ అథారిటీ, ఏపీ చాంబర్స్ ట్రేడ్‌మీట్

కృష్ణలంక, జనవరి 20: విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, ఏపీ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్‌తో కలిసి గుంటూరులో శుక్రవారం ఎగుమతిదారులు, దిగుమతిదారులకు ట్రేడ్‌మీట్‌ను నిర్వహించినట్టు ఫెడరేషన్ అధ్యక్షుడు వి.సాంబశివరావు తెలిపారు. నగరంలోని ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఈవిషయాలను వివరించారు. ట్రేడ్ మీట్‌కు అధ్యక్షత వహించిన విశాఖ పోర్ట్ అథారిటీ (వీపీఏ) డిప్యూటీ చైర్‌పర్సన్ దుర్గేష్‌కుమార్ దూబే, ఏపీ చాంబర్స్‌లోని ప్రముఖ దిగుమతిదారులు, ఎగుమతిదారులు అందుబాటులోని అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, వారి వ్యాపారాన్ని విదేశాలకు వ్యాపారం చేయాలనే తెలిపారు. వీపీఏ ట్రాఫిక్ మేనేజర్ బి.రత్నశేఖర్, వైజాగ్ పోర్టులోని అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, బెర్త్‌ల సామర్థ్యం, కార్గో ప్రొఫైల్, హ్యాండ్లింగ్, స్టోరేజీ సౌకర్యాలు, రైలు, రహదారి కనెక్టివిటీ, కీలక పనితీరు గురించి ప్రదర్శన అందించారు. విశాఖ పోర్టు అథారిటీ చైర్‌పర్సన్ డాక్టర్ ఎం.అంగముత్తు ఏపీ చాంబర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ చాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు మాట్లాడుతూ సుగంధ ద్రవ్యాలు, బియ్యం, వస్త్రాలు, పొగాకు, గ్రానైట్ వంటి వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు గుంటూరు కేంద్రంగా ఉందని, ఎగుమతి విధానంపై ఏపీ చాంబర్స్ చురుగ్గా ఇన్‌పుట్‌లు అందజేస్తోందన్నారు.

24 నుంచి ఈశా ఫౌండేషన్ 'ఇన్నర్ ఇంజనీరింగ్'

విజయవాడ: ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థ ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలో జనవరి 24 నుంచి 30 వరకు ఇన్నర్ ఇంజనీరింగ్ అనే ఏడు రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఈశా వలంటీర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్నర్ ఇంజనీరింగ్ అనేది సద్గురు రూపకల్పన చేసిన ఒక పరివర్తన కార్యక్రమమని, ఇందులో సులభమైన యోగ సాధనలు, సెషన్‌లు, సద్గురు సూచనలతో రూపొందించిన ప్రక్రియలన్నారు. శాంభవి మహాముద్ర క్రియ అనే శక్తివంతమైన 21 నిమిషాల యోగ సాధన ఉంటుందన్నారు. వివరాలకు 99510 70781కు ఫోన్ చేయొచ్చన్నారు.

సుందరకాండ సప్తాహం

విజయవాడ కల్చరల్, జనవరి 20: రామాయణంలో అద్భుతమైన ఆత్మతత్వాన్ని తెలియజేసేది సుందరకాండమని ప్రముఖ ప్రవచన కర్త డాక్టర్ పోలాప్రగడ శ్రీనివాస్ భాషించారు. సిద్ధార్థ కళాపీఠం ఆధ్వర్యంలో సుందరకాండ సప్తహ పారాయణం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పెళ్లిరోజు ప్రవచనాలు ఆయన మాట్లాడారు. సుందరకాండను 'పారాయణ కాండ' అని, భక్తితో పారాయణ చేస్తే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుందన్నారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు చదలవాడ నాగేశ్వరరావు, కళాపీఠం నిర్వాహకులు ఎస్.లలిత్ ప్రసాద్, సూరెడ్డి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

చంద్రబాబు నాయకత్వం అవసరం

● బొప్పన భవకుమార్



వన్‌టౌన్, జనవరి 20: రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు నాయకత్వం అవసరం ఎంతో ఉందని ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి టీడీపీకి మద్దతు పలుకుతున్న బొప్పన భవకుమార్ అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం గౌడ్, జిల్లా బీసీ, గౌడ సాధికారిక కన్వీనర్ పామర్తి కిషోర్‌బాబు శనివారం భవకుమార్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా భవకుమార్ మాట్లాడు తూ రాష్ట్రాభివృద్ధి, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు కావాలంటే చంద్రబాబు నాయకత్వం అవసరమన్నారు.



కోడి కత్తి శీను తల్లిని, సోదరుడిని పరామర్శిస్తున్న గన్నె ప్రసాద్

బలహీనులను పావులుగా వాడుకున్న జగన్: గన్నె

జగన్ కుటుంబం పులివెందులలో తమ ఆధిపత్యం కోసం బలహీన వర్గాలను పావులుగా వాడుకుంటున్న నేపథ్యం ఎప్పటి నుంచో ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నె నారాయణ ప్రసాద్ అన్నారు. తమకు న్యా యం జరగాలంటూ రెండ్రోజుల నుంచి రామా ఫంక్షన్ హాలులో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న కోడి కత్తి శీను తల్లిని, సోదరుడిని శనివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాల్లో జగన్ పాలెగాళ్ల సంస్కృతిని కొనసాగిస్తున్నారన్నారు. అధికారం కోసం నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పాడన్నారు. కోడికత్తి ఘటనతో కుతంత్రానికి తెరలేపి శీను లాంటి కుటుంబాలను బలిచేశాడని విమర్శించారు. ఈ కేసులో వాయిదాలకు హాజరు కాకుండా సీఎం స్థానంలో ఉండడం సిగ్గు చేటన్నారు. బిడ్డ కోసం సావిత్రమ్మ (శీను తల్లి) చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను వైసీపీ రాజకీయం చేస్తుందన్నారు. ప్రజలపై దౌర్జన్యా లు, అరాచకాలు చేస్తున్న జగన్‌రెడ్డికి అంబేడ్కర్ విగ్రహాన్ని తాకే అర్హత లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం దళితులకు అండగా నిలుస్తుందన్నారు.

రామకీర్తనలతో పులకించిన ప్రాంగణం

విజయవాడ కల్చరల్: రామ సంకీర్తనలతో వేంకటేశ్వర స్వామి ప్రాంగణం పులకించింది. కంచి కామకోటి పరిపాలన సంస్థానం అధ్వర్యంలో లబ్బీపేటలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీరామ జన్మభూ మి క్షేత్ర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా శనివారం సాయంత్రం అయోధ్య రా మ సంకీర్తన ఉత్సవం నిర్వహించారు. గౌరీనాథ్ బృందం ఆలపించిన గీతాలు అలరించాయి. భవిడిపాటి శ్రీలత, కార్తీక త్రివేణి, మోదుమూడి అంజనా సుధాకర్ గానం చేయగా బీవీ దుర్గ భవానీ-వయోలిన్, హార్మోనియం-జె.శ్రవణ్, మృదంగం-సద్గురు చరణ్ సహకారం అందించారు.

కదం తొక్కిన ఆక్వా రైతులు



పాలకొల్లు, జనవరి 20: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతులు కదం తొక్కారు. పెరుగుతున్న మేత ధరలు, విద్యుత్ చార్జీలు, గిట్టుబాటు ధర లేకపోవడం తదితర సమస్యలపై ఆక్వా రైతులు ఆందోళన బాట పట్టారు. పాలకొల్లు జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు ఆధ్వర్యంలో వేలాదిమంది ఆక్వా రైతులు ప్లకార్డులు పట్టుకుని 2కే ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో భగవాన్‌రాజు మాట్లాడుతూ ఆక్వా రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 31 వరకు ఎదురుచూస్తామని, ఆతర్వాత హాలిడే ప్రకటించడం, లేదా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు.

భళా.. గల్ఫ్ ఘటోత్కచుడి కళ

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)



ఇస్లాంకు పుట్టినిల్లు అయిన సౌదీ అరేబియాలో ఓ ముస్లిం యువకుడు ఘటోత్కచుడి వేషం వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో శుక్రవారం జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రవాసీ తెలుగు సంఘం(సాటా) ప్రధాన కార్యదర్శి ముజమ్మిల్ షేక్ ఘటోత్కచుడి వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహా భారతంలోని పాత్ర ధారణలో ఉన్న ముజమ్మిల్‌ను నిండు బురఖాలో ఉన్న ఆయన భార్య వచ్చి అభినందించిన దృశ్యం చూపరులను ఆకట్టుకుంది.

జపాన్‌లో సంక్రాంతి సంబరాలు!

▸ మూడు వారాలు సందడి చేసిన తెలుగువారు



జపాన్‌లో తెలుగుమహిళలు వేసిన ముగ్గులు

గుంటూరు సిటీ, జనవరి 20: సంక్రాంతి కీర్తి ఎల్లలు దాటింది. తెలుగు వారంతా కట్టుబొట్టుతో ఒక చోటికి చేరడంతో జపాన్‌లోని టోక్యో సమీపంలో గల ఓజీమా నగరంలో సందడి నెలకొంది. అక్కడ స్థిర పడిన 500 మంది తెలుగు వారు మూడు వారాల క్రితం పతంగుల (గాలిపటాల) పండుగతో సంక్రాంతి వేడుకలకు తెరలేపారు. ప్రతి వారం చివరిలో(వీక్ ఎండ్) అందరూ ఒకచోట చేరి పండుగను ఆచరించారు. ముచ్చటగా మూడు వారాలు సరదాగా సాగిన వేడుకలో పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పతంగుల ఎగురవేత, పిల్లలకు సంక్రాంతి విశిష్టతపై డ్రాయింగ్ పోటీలు, రంగోళి వంటి కార్యక్రమాలు నిర్వహించారు. చివరిగా శనివారం అంబరాన్ని తాకేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. రంగు రంగుల దుస్తుల్లో, మన సంస్కృతీ సంప్రదాయం ఉట్టిపడేలా పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి తెలుగు వారు ఫోన్‌లో మాట్లాడుతూ మన పండుగ, సంస్కృతీ సంప్రదాయాలను జపాన్‌కు పరిచయం చేయాలన్న ఆశతో మూడు వారాలు పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామన్నారు.

సూర్యప్రసాద్‌కు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్



కిలిమంజారోపై జాతీయ జెండాతో సూర్యప్రసాద్

అనంతపురం క్లాక్‌టవర్, జనవరి 20: అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన రాగే సూర్యప్రసాద్‌కు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ దక్కింది. నగరంలోని అశోక్‌నగర్‌కు చెందిన రాగే శివప్రసాద్, ప్రమీల దంపతుల కుమారుడు సూర్యప్రసాద్ వయసు తొమ్మిదేళ్లు. దక్షిణ ఆఫ్రికాలోని టాంజానియాలో ఉన్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించినందుకు ఈ అవార్డుకు సూర్యప్రసాద్‌ను ఎంపిక చేశారు. ఈ నెల 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సూర్యప్రసాద్ ఈ అవార్డును అందుకుంటారు.

ఎస్మా జగన్ పాలిట భస్మాసుర హస్తం: లోకేశ్

అమరావతి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): అంగన్వాడీలపై జగన్ సర్కార్ ప్రయోగించిన ఎస్మా తిరిగి ఆయన పాలిటే భస్మాసుర హస్తంగా మారబోతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. శనివారం ఈమేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. 'వైసీపీ ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా ఇప్పటికే ఇద్దరు అంగన్వాడీ చెల్లెమ్మల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. హామీలు నెరవేర్చాలని 40 రోజులుగా అంగన్వాడీలు ఆందోళనలు చేస్తుంటే, కనీస స్పందన లేకపోగా విధుల్లో చేరకపోతే.. ఉద్యోగాలు పీకేస్తామని బెదిరింపులకు దిగడం దారుణం. ప్రజాస్వామ్యంలోనూ ఐదేళ్లుగా నియంతలా పాలిస్తున్న జగన్‌రెడ్డి మరో మూడు నెలల్లోపే ఇంటికి వెళ్లడం ఖాయం. న్యాయమైన డిమాండ్లతో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలకు టీడీపీ-జనసేన ప్రభుత్వం రాగానే న్యాయం చేస్తాం' అని లోకేశ్ హామీ ఇచ్చారు.

అమరావతి ఉద్యమం కార్యాచరణపై 25న చర్చ

తుళ్లూరు జనవరి 20 : అమరావతి ఉద్యమం ఈ నెల 25వ తేదీ నాటికి 1500వ రోజుకు చేరుకుంటుంది. ఈనేపథ్యంలో రాజధాని అమరావతి రైతు జేఏసీ నేతలు మందడం రైతు ధర్నా శిబిరంలో శనివారం భేటీ అయ్యారు. రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాలలో జరుగుతున్న నిరసన శిబిరాలన్నింటిని ఆ రోజు ఒకేచోట నిర్వహించేలా కార్యాచరణను రూపొందించాలని నిర్ణయించారు. వెలగపూడి ఇందుకు అనువైన గ్రామంగా ఎంపిక చేశారు.

ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే చేనేతకు గడ్డుకాలం

▸ సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల



మంగళగిరి సిటీ, జనవరి 20: ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాల కారణంగానే దేశంలో వ్యవసాయం తరువాత అతిపెద్ద రంగమైన చేనేత పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. ఏఐటీయూసీ అనుబంధ ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర 13వ మహాసభలు శనివారం మంగళగిరిలో ప్రారంభమయ్యాయి. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిల్లలమర్రి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ముప్పాళ్ల మాట్లాడుతూ దేశంలో సుమారు ఏడు కోట్ల మంది ఆధారపడి జీవిస్తున్న చేనేత రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడం శోచనీయమన్నారు. ఒకప్పుడు మంగళగిరిలోనే 20 వేలకు పైగా మగ్గాలు ఉండేవని, పాలకుల చిన్నచూపుతో పరిశ్రమ నిర్వీర్యమై నేడు మగ్గాల సంఖ్య వందల సంఖ్యకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నేతన్న నేస్తం పేరిట ఇస్తున్న రూ.24 వేలు కేవలం పది శాతం మందికి మాత్రమే అందుతోందని, మిగతా వారికి సొంత మగ్గాలు లేకపోవడంతో అనర్హులుగా మిగిలిపోతున్నారని ఆందోళన వ్యక్తంచేవారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బడ్జెట్‌లో చేనేతకు రూ.4 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి కేవలం రూ.200 కోట్లు మాత్రమే కేటాయించి మోసం చేసిందన్నారు. చేనేత నాయకులు చిమ్మన నాగభూషణం, అందె నరసింహారావు పేరిట ఏర్పాటు చేసిన ఈ ప్రాంగణంలో రెండు రోజులపాటు మహాసభలు జరుగనున్నాయి.

బాల్యంలో ఒత్తిడి.. భవిష్యత్తులో

గుండెకు చేటు

▸ చిన్నప్పుడు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే వారిలో 50 శాతం మందికి పెద్దయ్యాక హృద్రోగాలు

▸ బీపీ, షుగర్‌తో పాటు హార్మోన్ల విధ్వంసం!

▸ తాజా అధ్యయనంలో వెల్లడి

హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): చదువుల్లో కానీ ఆటల్లో కానీ మీ పిల్లలపై తీవ్ర ఒత్తిడి ఉందా? క్లాసులో ఫస్టు రావాలని, మంచి ర్యాంకు తెచ్చుకోవాలని వారిని ఒత్తిడికి గురి చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త!... భవిష్యత్తులో వారు తీవ్రమైన గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది. బాల్యంలో భరించలేని ఒత్తిడికి లోనైన వారు తదనంతర జీవితంలో బీపీ, ఊబకాయం, కార్డియో మెటబాలిక్ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఒక వ్యక్తి ఆరోగ్య ప్రయాణం చిన్న నాటి ఒత్తిడితో ముడిపడి ఉంటుందని తేలింది. ఈ వివరాలను 'జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్' ప్రచురించింది. తీవ్రమైన ప్రతికూల పరిస్థితులకు గురైన పిల్లలకు హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం 50 శాతం ఎక్కువగా ఉంటుందని ఆ అధ్యయనం వెల్లడించింది. మహిళలు చిన్నతనంలో తీవ్రమైన ఒత్తిడికి గురైతే యుక్తవయసు నాటికి వారిలో ఇన్సులిన్ నిరోధకత, రక్తంలో అసాధారణ స్థాయిలో కొలెస్ట్రాల్ (డైస్లిపిడెమియా)ను ఎదుర్కొంటారని తెలిపింది.



ఒత్తిడితో ఏం జరుగుతుందంటే..

హార్మోన్ల విధ్వంసం: బాల్యంపై తీవ్రమైన ఒత్తిడి వల్ల వారిలో హార్మోన్ల విధ్వంసం చోటుచేసుకుంటుందని అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా మన శరీరంలో ఒత్తిడి హార్మోన్ నియంత్రణకు బాధ్యత వహించే హైపోథాలమిక్ పిట్యూటరీ అడ్రినల్ (హెచ్‌పీఏ) సమతుల్యత దెబ్బతింటుంది. ఒత్తిడి ప్రేరేపిత కార్టిసాల్, అడ్రినలిన్ కలిసి రక్తపోటు, మధుమేహం, ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతాయి. జీవక్రియను ప్రభావితం చేస్తాయి. దాంతో హృదయ సంబంధ వ్యాధులు ఎక్కువవుతాయి.

నాడీ వ్యవస్థ నావిగేషన్‌కు దెబ్బ: స్వయం ప్రతిపత్తిగల నాడీ వ్యవస్థ, హృదయ స్పందన రేటు, రక్తనాళాల టోన్, రక్త ప్రవాహానికి సంబంధించిన కండక్టర్ దీర్ఘకాలిక ఒత్తిడితో అంతరాయం ఎదుర్కొంటాయి. దాంతో సింపథెటిక్, పారాసింపథెటిక్ శాఖల మధ్య సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా హృదయ స్పందన రేటు పెరిగిపోతుంది. రక్తపోటు, కార్డియోవాస్క్యులర్ నిరోధకత పెరుగుతుంది.

రోగ నిరోధకతపై ప్రభావం: తీవ్రమైన ఒత్తిడితో రోగ నిరోధకతపై కూడా ప్రభావం పడుతుంది. ఫలితంగా శరీరం ప్రో-ఇన్‌ఫ్లమేటరీ సైటోకైన్స్‌ను విడుదల చేస్తుంది. దీంతో రక్తనాళాల్లోని లైనింగ్ ఎండోథెలియల్ కణాలకు హాని కలుగుతుంది. ఫలితంగా ధమని గోడలపై కొవ్వు పేరుకుపోయి రక్త ప్రసరణకు ఆటంకం (అథెరోస్క్లెరోసిస్) ఏర్పడుతుంది.

ఏం చేయాలి: ఈ అధ్యయనం కార్డియోమెటబాలిక్ ఆరోగ్యంపై బాల్యపు ఒత్తిడి ప్రభావాన్ని నొక్కి చెబుతోంది. పిల్లలపై ఒత్తిడిని తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచిస్తోంది. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వారిని ఇతర యాక్టివిటీస్ వైపు మళ్లించాలి. వారి ఆరోగ్యకరమైన, దృఢమైన భవిష్యత్తు కోసం ఒత్తిడిని తగ్గించే ఇతర మార్గాలు కూడా అన్వేషించాలని సూచించింది.

మయన్మార్ సరిహద్దులో కంచె

స్వేచ్ఛగా రాకపోకలకు స్వస్తి.. ఇకపై వీసా విధానం అమలు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన

న్యూఢిల్లీ, జనవరి 20: మయన్మార్ సరిహద్దులో కంచె నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దేశంలో సైనిక పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతుండడంతో ఆశ్రయం కోసం ప్రజలతో పాటు సైనికులు కూడా సరిహద్దులు దాటి వస్తున్నందున ఈ నిర్ణయం తీసుకొంది. శనివారం అస్సాం పోలీసు కమెండోల పాసింగ్ అవుట్ పెరేడ్‌లో ప్రసంగించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్-మయన్మార్ మధ్య ప్రస్తుతం ఉన్న స్వేచ్ఛాయుత రాకపోకలపై ఆంక్షలు విధిస్తామని ప్రకటించారు. కంచె నిర్మించి బంగ్లాదేశ్ సరిహద్దును రక్షించుకుంటున్నట్టుగానే మయన్మార్ సరిహద్దును కూడా కాపాడుకుంటామని తెలిపారు. కంచె నిర్మించడంతో ఇంతవరకు అమల్లో ఉన్న ఫ్రీ మూవ్‌మెంట్ రెజీమ్ (ఎఫ్‌ఎంఆర్) విధానం రద్దు కానుంది. దాంతో మయన్మార్ వాసులు ఇకపై భారత్ రావాలనుకుంటే వీసా తీసుకోవాల్సి ఉంది. భారత్-మయన్మార్ ప్రజల మధ్య కుటుంబ, జాతి పర బంధాలు ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా రాకపోకలు కొనసాగించడం కోసం 1970ల నుంచి ఎఫ్.ఎం.ఆర్. విధానం అమలవుతోంది. మయన్మార్‌లోని సైనిక పాలకులు గతంలో ఎన్నడులేని విధంగా ప్రస్తుతం ప్రజల తిరుగుబాటును ఎదుర్కొంటున్నారు. ఎన్నికైన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని 2021లో కూలగొట్టి అధికారం చేపట్టారు. మిలటరీ పాలనకు వ్యతిరేకంగా దేశంలోని మూడు స్థానిక అల్ప సంఖ్యాక జాతుల ప్రజలు 'త్రీ బ్రదర్‌హుడ్ అలయెన్స్' అన్న బ్యానర్ కింద ఏకమయ్యారు. 'అర్కాన్ ఆర్మీ' (ఏఏ)ని ఏర్పాటు చేసుకొని సాయుధ పోరాటాన్ని మొదలుపెట్టారు. 'ఆపరేషన్ 1027' అన్న పేరుతో గత అక్టోబర్ నెల నుంచి ఏకంగా యుద్ధమే చేస్తున్నారు. మయన్మార్‌లోని పశ్చిమ రాష్ట్రమైన రఖీనేలో ఉన్న సైనికుల స్థావరాలను స్వాధీనం చేసుకున్నారు. భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న ఒక పట్టణంపైనా ఆధిపత్యం సంపాదించారు. దాంతో మయన్మార్ సైనికులు సరిహద్దులు దాటి మిజోరాంలోని లాంగ్ట్‌లై జిల్లాకు చేరుకుంటున్నారు. వారికి ప్రస్తుతం అస్సాం రైఫిల్స్ దళం క్యాంపుల్లో ఆశ్రయం కల్పించారు. గత మూడు నెలల్లో కనీసం 600 మంది మయన్మార్ సైనికులు వచ్చి ఆశ్రయం పొందారని అధికార వర్గాలు తెలిపాయి. పరిస్థితిని గమనించిన మిజోరాం ప్రభుత్వం కేంద్రాన్ని ఆశ్రయించింది. మయన్మార్ సైనికులను తక్షణమే వారి దేశానికి తిప్పిపంపించాలని కోరింది. అక్కడ తీవ్రస్థాయిలో పోరాటం జరుగుతున్నందున పెద్ద సంఖ్యలో సైనికులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. షిల్లాంగ్‌లో జరిగిన ఈశాన్య రాష్ట్రాల కౌన్సిల్ సమావేశానికి హాజరయిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మిజోరాం ముఖ్యమంత్రి లాల్‌దుహోమా కలిసి పరిస్థితిని వివరించారు. ఈ నేపథ్యంలోనే రాకపోకలపై ఆంక్షలు విధిస్తామని అమిత్ షా ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆశ్రయం కోసం వస్తున్న మయన్మార్ ప్రజలకు మానవతా దృక్పథంతో సాయపడుతున్నామని చెప్పారు. సైనికులను మాత్రం వచ్చిన కొద్ది రోజుల్లోనే తిప్పి పంపుతున్నామని తెలిపారు. ఇంతవరకు సుమారు 450 మంది సైనికులను వారి దేశానికి పంపామని వివరించారు.



మణిపూర్‌లో మళ్లీ హింస

▸ వేర్వేరు ఘటనల్లో ఏడుగురి మృతి

▸ మృతుల్లో ఐదుగురు మైతేయిలు, ఇద్దరు పోలీసులు

న్యూఢిల్లీ, జనవరి 20: కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న మణిపూర్‌లో మళ్లీ హింసాకాండ మొదలైంది. గత బుధవారం నుంచి రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఆయా ఘటనల్లో ఇద్దరు పోలీసు కమాండోలు సహా ఏడుగురు మృత్యువాత పడ్డారు. మరో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. దీంతో రాష్ట్ర ప్రజలు మరోసారి భయం గుప్పిట బతుకుతున్నారు. బిష్ణుపూర్ జిల్లాలో బుధవారం రాత్రి, గురువారం మధ్యాహ్నం వేర్వేరుగా జరిగిన కాల్పుల్లో ఐదుగురు మైతేయిలు ప్రాణాలు కోల్పోయారు. అలాగే నలుగురు బీఎస్ఎఫ్ సిబ్బంది గాయాలపాలయ్యారని అధికారులు ప్రకటించారు. మైతేయిలు వ్యవసాయ పనులు చేసుకుంటున్న సమయంలో సాయుధ మూకలు దాడిచేసి నలుగురి ప్రాణం తీశాయని వెల్లడించారు. అలాగే, మైతీయి, కుకీ వర్గాల మధ్య జరిగిన మరో ఘర్షణలో ఓ యువకుడు(23) ప్రాణాలు కోల్పోయాడు. యువకుడి మరణానికి నిరసనగా పెద్ద సంఖ్యలో మహిళలు గురువారం ఇంఫాల్‌లో నిరసన ర్యాలీ చేపట్టారు. శనివారం ఉదయం నుంచి 48 గంటల పాటు బంద్ ప్రకటించారు. దీంతో వ్యాలీ పరిసర ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది.



అనంతపురం జిల్లా ఉరవకొండలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న పురందేశ్వరి, పయ్యావుల కేశవ్

ప్రజల గుండెల్లో

ఎన్టీఆర్ పదిలం: పురందేశ్వరి

▸ ఉరవకొండలో రామారావు విగ్రహావిష్కరణ

ఉరవకొండ, జనవరి 20: ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. అంతకు ముందు పురందేశ్వరి పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఉరవకొండలో ఎడ్ల బండ్లపై ఊరేగింపుగా ఆమెను ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతపురం-బళ్లారి జాతీయ రహదారిలో డి.సౌభాగ్య, శ్రీరామ్, దగ్గుబాటి యుగంధర్, చంద్రమౌళి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని పురందేశ్వరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్టీఆర్ తన జీవితాన్ని సమాజంలోని పేదలకు అంకితం చేశారని అన్నారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. ఆయన వ్యక్తి కాదని, ప్రభంజనం అని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు నిర్వచనం ఎన్టీఆర్ అని అన్నారు. కేశవ్ మాట్లాడుతూ, సంక్షేమ పథకాలకు బ్రాండ్ ఎన్టీఆర్ అని అన్నారు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలన్నదే ఆయన సిద్ధాంతమని.. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ ఎంతగానో కృషి చేశారని తెలిపారు.

సాగర్ కుడికాల్వకు నీటి విడుదల నిలిపివేత

▸ 12 రోజుల్లో 5 టీఎంసీలు విడుదల

▸ కేఆర్ఎంబీ పర్యవేక్షణలోనే ప్రారంభం, నిలిపివేత

▸ ప్రాజెక్టు బోర్డు పరిధిలోకి వెళ్లినట్టే! - ఇరిగేషన్ నిపుణులు



నాగార్జునసాగర్ కుడికాల్వ నుంచి నిలిచిన నీటి విడుదల

నాగార్జునసాగర్, జనవరి 20: నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో కుడి కాల్వకు నీటి విడుదలను నిలిపివేశారు. శనివారం సాయంత్రం కేఆర్ఎంబీ(కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు) ఈఈ రఘునాథ్‌బాబు పర్యవేక్షణలో ఏపీ నీటి పారుదల శాఖ అధికారులు నీటి విడుదలను నిలిపివేశారు. ఈ నెల 8వ తేదీ సాయంత్రం కేఆర్ఎంబీ సభ్యుడు అజయ్‌కుమార్ పర్యవేక్షణలో కుడికాల్వకు నీటి విడుదలను ప్రారంభించారు. రోజుకు సుమారు 4,900 క్యూసెక్కుల చొప్పున 12 రోజుల్లో 5టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ఏపీ నీటి పారుదలశాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.5050టీఎంసీలు) కాగా, శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి ప్రాజెక్టు నీటిమట్టం 520.30 అడుగులు(149.8240టీఎంసీలు)గా ఉంది. సాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కోసం 26,166 క్యూసెక్కుల నీటిని, జంట నగరాల తాగునీటి అవసరాల కోసం ఎస్ఎల్‌బీసీ ద్వారా 900 క్యూసెక్కుల నీటిని ఇందులోంచి వినియోగిస్తున్నారు. సాగర్ నుంచి మొత్తం 27,066 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా, ఎగువ నుంచి ఎటువంటి నీటి రాక లేదు. కుడి, ఎడమ, వరద కాల్వలకు కూడా ఎటువంటి నీటి విడుదల లేదు.

సాగర్ ప్రాజెక్టు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్లినట్టేనా..?

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణ కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్లినట్టేనా? అని పలువురు నీటిపారుదల శాఖ నిపుణులు, స్థానికులు వాపోతున్నారు. ప్రాజెక్టు నిర్మించి 68 ఏళ్లు పూర్తయ్యాయి. 56 ఏళ్లుగా కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే, ఎన్నడూ లేని విధంగా కేఆర్ఎంబీ పర్యవేక్షణలో ఈ నెల 8వ తేదీన కుడికాల్వకు నీటిని విడుదల చేశారు. అలాగే శనివారం కుడికాల్వకు నీటి విడుదలను నిలిపివేశారు. దీంతో రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ నీటి పారుదలశాఖ నిర్వహణలో ఉన్న సాగర్ ప్రాజెక్టు ఇక కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్లినట్టేనని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అసైన్డ్ భూములపై ప్రతీ ఏటా యాజమాన్య

హక్కుల జాబితా విడుదల

▸ వాటిని ప్రభుత్వం తీసుకుంటే మార్కెట్ విలువ మేర పరిహారం

▸ అసైన్డ్ చట్టం నిబంధనల్లో సవరణలు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

యాజమాన్య హక్కులు పొందే అర్హత ఉన్న అసైన్డ్ భూముల జాబితాను ఇక ప్రతీ ఏటా విడుదల చేయనున్నారు. ఈ మేరకు సాగు భూములు, ఇంటి స్థలాలపై ఏటేటా మండల స్థాయిలో అర్హత జాబితాలు తయారు చేయాలని రెవెన్యూ శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఆ మేరకు వాటిని ఖరారు చేసి భూములకు యాజమాన్య హక్కులు (ఫ్రీ హోల్డ్ రైట్స్) ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ అసైన్‌మెంట్ చట్టం 1977 అమలుకు ఉద్దేశించిన అసైన్‌మెంట్ రూల్స్ (2007)లో సవరణలు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు (జీఓ-23) జారీ చేశారు. ఆ ఉత్తర్వులను శనివారం నోటిఫై చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రభుత్వం పేదలకు సాగు, నివాస యోగ్యమైన భూములను అసైన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అసైన్ చేసి 20 ఏళ్లు పూర్తయిన సాగు భూములు, 10 ఏళ్లు పూర్తయిన ఇంటి స్థలాలకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేలా గత ఏడాది ఆంధ్రప్రదేశ్ అసైన్‌మెంట్ చట్టం-1977లో సవరణలు తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ చట్టం అమలుకు ఉద్దేశించిన నిబంధనల్లో సవరణలు చేసింది. చట్టం అమలులో భాగంగా ఇక ప్రతీయేటా యాజమాన్య హక్కులకు అర్హత కల సాగు, ఇంటి స్థలాలను గుర్తించి వాటి జాబితాలను మండల స్థాయిలో తహశీల్దార్ రూపొందించాలి. అందులో వాస్తవిక అసైనీలు లేదా వారి వారసుల వివరాలను పొందుపరచాలి. వాటిపై అభ్యంతరాలను మండల స్థాయిలో పరిష్కరించాలి. ఆపై తుది జాబితాను సాగు భూములకు ఫామ్-7, ఇంటి స్థలాల కోసం ఫామ్-8లను రూపొందించి వాటిని జిల్లా కలెక్టర్ ఆమోదం కోసం పంపాలి. కలెక్టర్ వాటిని ఆమోదించాక జిల్లా రిజిస్ట్రార్‌కు పంపించాలి. ఆ జాబితాలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని నిషేధ జాబితా 22(ఏ)నుంచి తొలగించాలని జిల్లా రిజిస్ట్రార్‌ను కలెక్టర్ ఆదేశించాలి. ఈ నిబంధన ప్రకారం యాజమాన్య హక్కులు పొందేందుకు అర్హత కల భూముల జాబితాను ఇక ప్రతి సంవత్సరం తయారుచేసి వాటిని మండల స్థాయిలో ప్రచురించాలి.

అసైన్డ్ భూములకూ మార్కెట్ విలువ

పేద రైతులకు కేటాయించిన అసైన్డ్ భూములను ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం తిరిగి తీసుకున్నా, లేక భూ సేకరణలో భాగంగా తీసుకుంటే వాటికి మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని అసైన్డ్ చట్టం నిబంధనలు (రూల్ 9(1)లో పొందుపరిచారు. ఇతర భూముల యజమానులతో సమానంగా అక్కడ ఉన్న మార్కెట్ విలువ ప్రకారమే అసైన్డ్ రైతుకు పరిహారం చెల్లించాలని ఇందులో స్పష్టం చేశారు. అయితే, ధర విషయంలో సంప్రదింపులకు వీల్లేదని, ప్రభుత్వం ఖరారు చేసిన మార్కెట్ విలువే ప్రామాణికమని పేర్కొన్నారు. సంప్రదింపుల ప్రక్రియ ఆ భూములకు వర్తించదని నిబంధన 9(2)లో స్పష్టం చేశారు. కాగా నిబంధనలు 10, 11లను తొలగించారు.

ప్రతి 15 ఏళ్లకు

10 వేల కోట్ల ఖర్చు

▸ జమిలి ఎన్నికలపై ఈసీ అంచనా

న్యూఢిల్లీ, జనవరి 20: జమిలి ఎన్నికలకు వెళ్తే 15 ఏళ్లకోసారి కొత్త ఈవీఎంలు కొనాల్సి వస్తుందని, రూ.10 వేల కోట్ల చొప్పున ఖర్చవుతుందని ఎన్నికల కమిషన్ (ఈసీ) కేంద్రానికి తెలిపింది. ఈవీఎంలు గరిష్ఠంగా 15 ఏళ్ల పనిచేస్తాయని, జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఒక సెట్ యంత్రాలను మూడు సార్లు ఉపయోగించగలమని పేర్కొంది. ప్రతి పోలింగ్ కేంద్రానికి రెండు సెట్ల ఈవీఎంలు (లోక్‌సభ స్థానానికి ఒకటి, అసెంబ్లీ స్థానానికి మరొకటి) అవసరమవుతాయని తెలిపింది. గత అనుభవాలను పరిశీలిస్తే పోలింగ్ రోజు సహా వివిధ దశల్లో లోపాలు తలెత్తే యంత్రాల స్థానంలో వినియోగించేందుకు కొన్ని కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్ మెషిన్లను అదనంగా ఉండాలని, ఒక ఈవీఎంకు కనీసం ఒక్కో బీయూ, సీయూ, వీవీప్యాట్ అవసరమని వివరించింది. గతేడాది ప్రారంభం నాటికి ఒక్కో బ్యాలెట్ యూనిట్ రూ.7,900, కంట్రోల్ యూనిట్ రూ.9,800, వీవీప్యాట్ రూ.16 వేలు ఉందని తెలిపింది. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలోని ఐదు అధికరణలకు సవరణ చేయాల్సి ఉంటుదని కూడా తెలిపింది. కాగా, ఒకే దేశం-ఒకే ఎన్నిక అంశంపై లా కమిషన్ తన నివేదికను వచ్చే వారం కేంద్రానికి సమర్పించనుందని సమాచారం.

అమరావతి దళిత జేఏసీ కన్వీనర్ మార్టిన్ మృతి



గడ్డం మార్టిన్ లూథర్‌బాబు

తుళ్లూరు, జనవరి 20: రాజధాని అమరావతి దళిత జేఏసీ కన్వీనర్ గడ్డం మార్టిన్ లూథర్ బాబు (50) గుండెపోటుతో శనివారం మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో రెండు రోజుల క్రితం తాడేపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన శనివారం గుండెపోటు రావడంతో మృతి చెందారు. రాజధాని ల్యాండ్ పూలింగ్ కోసం మార్టిన్ తన అసైన్డ్ భూమి ఎకరం 50 సెంట్లు ఇచ్చారు. రాజధాని ఉద్యమంలో పాల్గొనడంతో ఆయనపై అనేక కేసులు పెట్టారు. దళిత జేఏసీని స్థాపించి అమరావతి ఉద్యమంలో దళితులు ముందుండేలా చేశారు. ప్లాట్లు అభివృద్ధి చేయకపోవడం, అసైన్డ్ రైతులకు కౌలు సకాలంతో చెల్లించకపోవడంతో మానసికంగా కుంగిపోయినట్టు బంధువులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే గుండెపోటు వచ్చి ఉంటుందని అంటున్నారు. అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం మందడంలో జరుగుతాయని బంధువులు తెలిపారు. మార్టిన్ మృతిపట్ల రైతు, మహిళా, దళిత జేఏసీలు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దేశాన్ని విభజిస్తున్న బీజేపీ: రాహుల్

ఇటానగర్, జనవరి 20: కులం, జాతి, మతం పేరు తో బీజేపీ దేశాన్ని విభజిస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. భాష, మతం పేరుతో ప్రజలు కొట్టుకునేలా రెచ్చగొడుతోందన్నారు. భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా శనివారం ఆయన అరుణాచల్‌ప్రదేశ్‌లోని దోయిముఖ్ గ్రామంలో మాట్లాడారు. బీజేపీ కొందరు వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని, కష్టాలు పడుతున్న ప్రజలను పట్టించుకోవడంలేదన్నారు. సాయంత్రం మల్లోటరిన్ గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ పాఠశాల మైదానం లో ప్రసంగిస్తూ మణిపూర్‌లో అంతర్యుద్ధంలాంటి ప రిస్థితికి ఆరెస్సెస్-బీజేపీలే కారణమని ఆరోపించారు.

అంబేడ్కర్ స్మృతి వనంలో వైసీపీ కార్యక్రమాలు


▸ ఇప్పటికే పార్టీ కార్యక్రమంగా నిర్వహించిన ప్రారంభోత్సవం

▸ ఐప్యాక్ జట్టు నేతృత్వంలో సీఎం జగన్ టీవీ షూటింగ్

▸ రాష్ట్రం నలుమూలల నుంచి సందర్శకులు... అడ్డుకున్న పోలీసులు

▸ సీపీఐ రామకృష్ణకూ నో చెప్పిన ఖాకీలు

▸ మంత్రుల కాన్వాయ్‌లతో బందరు రోడ్డులో ట్రాఫిక్ సమస్యలు



మంత్రుల వాహనాల కారణంగా బందరు రోడ్‌లో ట్రాఫిక్ జామ్

విజయవాడ, జనవరి 20(ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్ స్మృతి వనాన్ని వైసీపీ తన రాజకీయ కార్యక్రమాల వేదికగా మార్చివేయటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ప్రారంభోత్సవాన్ని సొంత పార్టీ కార్యక్రమంలా నిర్వహించి విమర్శలను ఎదుర్కొంటున్న వైసీపీ ప్రభుత్వం.. తాజా ఘటనతో మరింత వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఐప్యాక్ టీమ్ నేతృత్వంలో ముఖ్యమంత్రి జగన్‌కు చెందిన ఓ టీవీ చానెల్ షో కోసం శనివారం అంబేడ్కర్ స్మృతి వనాన్ని ఉపయోగించుకున్నారు. ఆ షూటింగ్‌లో పాల్గొనడానికి మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేశ్, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాల్, రాజన్నదొర వచ్చారు. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన సందర్శకులను లోపలికి అనుమతించకుండా గేట్లు వేశారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ జరిగిన మరుసటి రోజు నుంచే సందర్శకులను అనుమతిస్తామని జగన్ మీడియాలో ఇచ్చిన పెద్ద ప్రకటనలో పేర్కొన్నారు. అదిచూసి పెద్దఎత్తున తరలివచ్చిన సందర్శకులను పోలీసులు అడ్డుకున్నారు. దీనికితోడు ఆరుగురు మంత్రులకు చెందిన కాన్వాయ్ నిలుపుదల చేయటంతో.. బందరు రోడ్డు మీద వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. అదే సమయంలో అక్కడకు వచ్చిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణనూ అడ్డుకోవడంతో ఆయన అధికారులు, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాకు అనుమతి విషయంలోనూ వివాదం చోటు చేసుకుంది. ఆ తరువాత కొద్ది సేపటికి అనుమతించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిర్వహించాల్సిన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ కార్యక్రమంగా నిర్వహించటాన్ని తప్పుబట్టారు.

జవహర్ నవోదయ ఎంట్రెన్స్ ఎగ్జామ్ 'కీ'

ఆరో తరగతిలో ప్రవేశాల కోసం జనవరి 20 (శనివారం)న నిర్వహించిన జవహర్ నవోదయ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ 'కీ' విద్యార్థుల అవగాహన కోసం మాత్రమే. జవహర్ నవోదయ విద్యాలయ కమిటీ విడుదల చేసే 'కీ'నే ఫైనల్‌గా పరిగణించాలి.

S.No	I	J	K	L
1)	B	C	D	D
2)	D	D	C	B
3)	C	B	D	D
4)	D	D	B	C
5)	B	B	D	D
6)	B	D	B	D
7)	D	D	B	B
8)	D	B	D	B
9)	C	A	B	D
10)	D	B	C	A
11)	A	C	D	B
12)	B	D	A	C
13)	B	B	A	B
14)	B	A	B	B
15)	A	B	B	B
16)	B	B	B	A
17)	B	C	C	C
18)	C	C	B	C
19)	C	B	C	C
20)	C	C	C	B
21)	A	A	B	C
22)	C	A	A	B
23)	B	C	A	A
24)	A	B	C	A
25)	A	A	C	A
26)	A	A	A	C
27)	A	C	A	A
28)	C	A	A	A
29)	B	A	C	A
30)	A	B	A	C
31)	C	A	B	A
32)	A	C	A	B
33)	C	B	A	D
34)	B	D	C	A
35)	D	A	B	C
36)	A	C	D	B
37)	C	A	C	A
38)	A	C	A	C
39)	C	A	C	A
40)	A	C	A	C
41)	B	A	C	D
42)	C	A	B	C
43)	C	C	C	B
44)	A	D	D	C
45)	A	A	D	D
46)	D	D	B	C
47)	D	B	A	A
48)	C	B	D	A
49)	C	B	D	D
50)	D	D	A	C
51)	B	D	A	B
52)	B	C	C	B
53)	D	C	D	A
54)	B	D	A	C
55)	C	A	B	D
56)	A	D	A	D
57)	D	A	C	A
58)	D	C	C	A
59)	A	C	B	D
60)	A	B	D	B
61)	D	A	A	B
62)	B	C	B	A
63)	C	A	B	C
64)	D	D	D	C
65)	A	C	C	C
66)	A	A	B	D
67)	C	B	A	B
68)	A	B	C	C
69)	D	D	C	D
70)	C	C	C	A
71)	B	D	A	A
72)	A	B	C	B
73)	C	C	A	B
74)	C	D	D	D
75)	C	A	C	C
76)	A	B	D	A
77)	B	A	B	C
78)	B	C	C	A
79)	D	C	D	D
80)	C	C	A	C

'కీ'ని రూపొందించినవారు:
VISWAM SAINIK & NAVODAYA COACHING INSTITUTE,TIRUPATI
CONTACT: 93999 76999 /86888 88802

ఐఐఎం రాంచీలో పీహెచ్‌డీ

రాంచీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం రాంచీ) - పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. రెగ్యులర్, ఎగ్జిక్యూటివ్ కేటగిరీలలో ఈ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. రెగ్యులర్ ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు. అకడమిక్ ప్రతిభ, జాతీయ పరీక్ష స్కోర్, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు సెమినార్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి అర్హులకు ప్రవేశాలు కల్పిస్తారు.



స్పెషలైజేషన్లు: ఎకనామిక్స్, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్, లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, మార్కెటింగ్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ హ్యూమన్ రిసోర్స్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, స్ట్రాటజీ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్

అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో ఏదేని మాస్టర్స్ డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు. కనీసం 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు; బీకాం డిగ్రీతోపాటు కనీసం 55 శాతం మార్కులతో సీఏ/ఐసీడబ్ల్యూఏఐ/సీఎస్ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు జూన్ 30 నాటికి సంబంధిత సర్టిఫికెట్‌లు, మార్కుల పత్రాలు అందచేయాల్సి ఉంటుంది. నెట్-జేఆర్ఎఫ్(యూజీసీ/సీఎస్ఐఆర్) అర్హత లేదా క్యాట్/గేట్/జీమ్యాట్/జీఆర్ఈ వ్యాలిడ్ స్కోర్ ఉండాలి. ఐఐఎంల నుంచి 6.5 సీజీపీఏతో పీజీడీఎం/పీజీడీహెచ్ఆర్ఎం/పీజీడీఏబీఎం ఉత్తీర్ణులకు ఈ స్కోర్ అవసరం లేదు. అభ్యర్థుల వయసు జూన్ 30 నాటికి 55 ఏళ్లు మించకూడదు. రెగ్యులర్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి అనుభవం తప్పనిసరి కాదు. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌నకు మార్చి 31 నాటికి కనీసం అయిదేళ్ల అనుభవం ఉండాలి.

ఫైనాన్షియల్ సపోర్ట్: రెగ్యులర్ ప్రోగ్రామ్‌లో చేరినవారికి మాత్రమే ఆర్థిక సహకారం అందిస్తారు. దీని కింద ట్యూషన్ ఫీజుతోపాటు భోజన, వసతి ఖర్చులు చెల్లిస్తారు. మొదటి రెండేళ్లు నెలకు రూ.35,000; తరవాతి రెండేళ్లు నెలకు రూ.40,000ల స్టయిపెండ్ ఇస్తారు. కంప్యూటర్, సాఫ్ట్‌వేర్ కొనుగోలు కోసం రూ.50,000; కంటింజెన్సీ అలవెన్స్ కింద రూ.1,00,000లు ఇస్తారు. జాతీయ, అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లలో పేపర్ ప్రజంటేషన్ నిమిత్తం కాన్ఫరెన్స్ గ్రాంట్ కింద రూ.2,00,000 వరకు చెల్లిస్తారు.

ముఖ్య సమాచారం
- **దరఖాస్తు ఫీజు:** జనరల్ అభ్యర్థులకు రూ.2000; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000
- **దరఖాస్తుకు చివరి తేదీ:** మార్చి 20
- **వెబ్‌సైట్:** www.iimranchi.ac.in

ఫిల్మ్ అండ్ టెలివిజన్ సంస్థలో పీజీ సర్టిఫికెట్ కోర్సులు



పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌టీఐఐ)- 2023 టీవీ వింగ్ బ్యాచ్‌కు సంబంధించిన పీజీ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంట్రెన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూల ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. ఒక్కో కోర్సు వ్యవధి ఏడాది. కోర్సుకు 11 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సులకు ఏఐసీటీఈ గుర్తింపు ఉంది.

పీజీ సర్టిఫికెట్ కోర్సులు: డైరెక్షన్, ఎలక్ట్రానిక్ సినిమాటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్ అండ్ టెలివిజన్ ఇంజనీరింగ్

అర్హత: గుర్తింపు పొందిన కళాశాల నుంచి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసి ఫలితాల కోసం చూస్తున్నవారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. వీరు మార్చి 10 లోపు మార్కుల పత్రాలు, డిగ్రీ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి.

ఎంట్రెన్స్ ఎగ్జామ్ వివరాలు: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ 40 మార్కులకు ఉంటుంది. ఇందులో 20 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, 20 మల్టిపుల్ సెలెక్ట్ ప్రశ్నలు ఇస్తారు. రెండో పేపర్ డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. దీనికి 60 మార్కులు కేటాయించారు. సంస్థ నిబంధనల ప్రకారం ఈ ఎగ్జామ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మెరిట్ ప్రకారం షార్ట్‌లిస్ట్ చేసి ఓరియంటేషన్, ఇంటర్వ్యూలు నిర్వహించి ఫైనల్ మెరిట్ ప్రకారం తుది జాబితా రూపొందిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మెడికల్ టెస్ట్ ఉంటుంది.

ముఖ్య సమాచారం
- **దరఖాస్తు ఫీజు:** జనరల్ అభ్యర్థులకు రూ.2,000; మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600
- **ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:** ఫిబ్రవరి 4
- **ఎఫ్‌టీఐఐ ఎంట్రెన్స్ ఎగ్జామ్ తేదీ:** ఫిబ్రవరి 11
- **ఎగ్జామ్ సెంటర్లు:** ముంబై, న్యూఢిల్లీ, పుణె, కోల్‌కతా, చెన్నై, జమ్ము
- **వెబ్‌సైట్:** www.ftii.ac.in

నిట్ కాలికట్‌లో ఎంబీఏ

కాలికట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్(డీఎంఎస్) - ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది రెండేళ్ల వ్యవధి గల ఫుల్ టైమ్ ప్రోగ్రామ్. రెగ్యులర్, ఇండస్ట్రీ స్పాన్సర్డ్ కేటగిరీల్లో అడ్మిషన్స్ ఇస్తారు. రెగ్యులర్ అభ్యర్థులకు క్యాట్ 2023 స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూల ద్వారా; స్పాన్సర్డ్ అభ్యర్థులకు రిటెన్ టెస్ట్/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. రెగ్యులర్ కేటగిరీలో 75 సీట్లు, స్పాన్సర్డ్ కేటగిరీలో 5 సీట్లు ఉన్నాయి.

అర్హత: గుర్తింపు పొందిన కళాశాల నుంచి ప్రథమ శ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు చాలు. క్యాట్ 2023 అర్హత పొంది ఉండాలి. స్పాన్సర్డ్ అభ్యర్థులకు కనీసం రెండేళ్ల ఇండస్ట్రియల్/రీసెర్చ్ అనుభవం ఉండాలి.

ముఖ్య సమాచారం
- **దరఖాస్తు ఫీజు:** రూ.1000(ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500)
- **దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ:** మార్చి 31
- **ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థుల లిస్ట్ విడుదల:** ఏప్రిల్ 15
- **ఇంటర్వ్యూలు:** ఏప్రిల్ 25 నుంచి మే 10 వరకు
- **అడ్మిషన్ పొందిన అభ్యర్థుల లిస్ట్ విడుదల:** మే 15
- **అడ్మిషన్స్:** మే 20 నుంచి 31 వరకు
- **వెబ్‌సైట్:** www.nitc.ac.in



హైదరాబాద్ ఐఐటీలో 'బీవీఆర్ స్కూల్'

హైదరాబాద్ ఐఐటీలో ప్రత్యేకించి డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్(బీవీఆర్ ఎస్ఐఈఎన్‌టీ) ఏర్పాటైంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దీనిని ఆరంభించారు. హైదరాబాద్ ఐఐటీలో ఈ స్కూల్ ముప్పయ్ వేల చదరపు అడుగుల ఫెసిలిటీగా ఏర్పాటైంది. సియంట్ ఫౌండేషన్ అలాగే షిబోధి ఫౌండేషన్(ఇది డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి కుటుంబ సంస్థ) - హైదరాబాద్ ఐఐటీతో కలిసి దీన్ని ఏర్పాటు చేశాయి. ఆంత్రప్రెన్యూర్‌షిప్‌లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు, ఆంత్రప్రెన్యూర్‌షిప్ బూట్ క్యాంపులు, వీకెండ్/ ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లు, సంబంధిత రీసెర్చ్ తదితరాలను ఈ స్కూల్ నిర్వహిస్తుంది.

లిటిల్స్



తెలివి తక్కువ కాకి

ఒక ఊరిలో ఓ కాకి ఉండేది. దానికి తెలివి తక్కువ అని మిగతా పక్షులు అనేవి. అయితే అది మాత్రం ఈ అడవిలోకెల్లా అతి తెలివైనదానని గర్వపడేది. 'నేను లేకుంటే ఎవరూ లేరు. నేను ప్రత్యేకం' అంటూ ఊదరగొట్టేది. కాకి మాటలు విని అవి కల్లలుగానే పరిగణించేవి తోటి పక్షులైన చిలుక, పావురం, నెమలి.


ఒక రోజు కాకి ఓ చెట్టుమీద కూర్చుని ఓ గద్దను గమనించింది. ఆకాశంలో అంతెత్తునుంచి వెంటనే కిందకి రాకుండా తిరుగుతోంది గద్ద. అంతెత్తున తిరగటం వెర్రి కాబోలు అనుకుంది. కాకి మాత్రం చెట్టుమీదనే కూర్చుంది. అనుకూలంగా ఉంది కాబట్టి గూడు కట్టుకోవాలనుంది. ఒక్కసారి చిటారు కొమ్మలెక్కింది కాకి. ఆ కొమ్మలు ఊగుతున్నాయి. కింద దూరంగా ఓ ఉడుత ఆడుకుంటోంది. చెంగు చెంగుమని ఎగురుతోంది.



క్షణాల్లో గద్ద వచ్చి ఆ ఉడుతను తన్నుకుపోయింది. గద్ద వేగం, దూరం నుంచి చూసి క్షణాల్లో ఒడిసిపట్టుకోవటం చూసి కాకి బాధపడింది. తాను కూడా అలాంటి పక్షినే కదా... నాలాంటి పక్షి ఇలా చేస్తే నేను చేయలేనా? అని కోప్పడింది. గద్దకూడా ఒక పక్షే కదా.. అనుకుంటూ గాల్లోకి ఎగిరింది.

కాకి గాల్లోకి పైకి ఎగిరింది. మరింత అధిక ఎత్తులోకి ఎగరటానికి ఇబ్బందిపడింది. ఈ గద్ద అంతదూరం ఎలా వెళ్తుందో? అయినా పైనుంచి చూస్తే కింద పక్షులు ఎలా కనపడతాయి? అనుకుంది. అందుకే వెంటనే తక్కువ ఎత్తులోకి రావాలనుకుంది. వచ్చేప్పుడు క్షణాల్లో కిందకు వచ్చి ఒక కప్పను పట్టుకోవాలనుకుంది. వేగంగా గాలిలో పల్టీకొట్టి కిందకి దూకింది. పొరబాటున కిందకాకుండా రాయి మీద పడింది కాకి. వెంటనే ముక్కు విరిగిపోయింది .ఆ బాధ తాళలేక గద్దలా ఉండాలనుకోవటం అనవసరం అనుకుంది. దెబ్బ తగిలాక తనకు తెలివి లేదని అనుకుంది ఆ కాకి.

దారి కనుక్కోండి



7 తేడాలను గుర్తించండి



సరైన నీడ ఏది?



డైలీ సుడోకు - 209

			4				7	
2				3		4		
	4	6			5			
3	2	8	6					7
	7						9	
9					7	8	4	3
			7			1	2	
		5		8				6
	8				3			

సుడోకు - 208 సమాధానం

3	6	7	8	9	5	1	2	4
2	1	5	6	4	3	8	9	7
4	8	9	2	1	7	5	6	3
7	3	6	1	5	2	9	4	8
8	9	1	4	3	6	2	7	5
5	2	4	9	7	8	3	1	6
9	7	2	3	8	4	6	5	1
1	5	3	7	6	9	4	8	2
6	4	8	5	2	1	7	3	9

ప్రతి బాక్స్‌లో 9 గళ్లు ఉంటాయి. ఒక్కో బాక్స్‌ను 1 నుంచి 9 వరకు అంకెలతో పూరించాలి. అన్ని బాక్స్‌లనూ కలిపి చూస్తే నిలువుగా, అడ్డంగానూ ఏ లైనులోనూ ఒకసారి వాడిన అంకెను తిరిగి వాడకూడదు.

జాబ్ కార్నర్

రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలెట్‌లు

ఖాళీలు 5696

దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో అసిస్టెంట్ లోకో పైలెట్(ఏఎల్‌పీ) పోస్టుల భర్తీకి రైల్వే శాఖ(రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్) దరఖాస్తులు కోరుతోంది.

ఆర్ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్.

పోస్టు: అసిస్టెంట్ లోకో పైలెట్(ఏఎల్‌పీ)

కేటగిరీ వారీ పోస్టులు: యూఆర్-1499; ఎస్సీ-804; ఎస్టీ-482; ఓబీసీ-1351; ఈడబ్ల్యూఎస్-560; ఎక్స్ఎస్ఎం-572.

రీజియన్ల వారీ ఖాళీలు:

1. అహ్మదాబాద్ - 238
2. అజ్మీర్ - 228
3. బెంగళూరు - 473
4. భోపాల్ - 284
5. భువనేశ్వర్ - 280
6. బిలాస్‌పూర్ - 1,316
7. చండీగఢ్ - 66
8. చెన్నై - 148
9. గువాహటి - 62
10. జమ్ము అండ్ శ్రీనగర్ - 39
11. కోల్‌కతా - 345
12. మాల్దా - 217
13. ముంబయి - 547
14. ముజఫర్‌పూర్ - 38
15. పట్నా - 38
16. ప్రయాగ్‌రాజ్ - 286
17. రాంచీ - 153
18. సికింద్రాబాద్ - 758
19. సిలిగిరి - 67
20. తిరువనంతపురం - 70
21. గోరఖ్‌పూర్ - 43

అర్హత: అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌తో పాటు ఐటీఐ(ఫిట్టర్/ఎలక్ట్రీషియన్/ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్/మెకానిక్-మోటార్ వెహికల్/వైర్‌మ్యాన్/ట్రాక్టర్ మెకానిక్/ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండర్/మెకానిక్- డీజిల్/హీట్ ఇంజన్/టర్నర్/మెషినిస్ట్/రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్) పూర్తి చేసి ఉండాలి. లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: 2024 జూలై 1 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

పే స్కేల్: నెలకు రూ.19,900- రూ.63,200

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500.

ఎంపిక ప్రక్రియ: ఫస్ట్ స్టేజ్ సీబీటీ-1, సెకండ్ స్టేజ్ సీబీటీ-2, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 19

వెబ్‌సైట్: https://indianrailways.gov.in/

యూపీఎస్సీ- కేంద్ర శాఖల్లో వివిధ పోస్టులు

ఖాళీలు 121

కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు/విభాగాల్లో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.

1. అసిస్టెంట్ ఇండస్ట్రియల్ అడ్వైజర్: 1 పోస్టు
2. సైంటిస్ట్-బి: 1 పోస్టు
3. అసిస్టెంట్ జువాలజిస్ట్: 7 పోస్టులు
4. స్పెషలిస్ట్ గ్రేడ్-3: 112 పోస్టులు



అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్/డిగ్రీ/పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 1

వెబ్‌సైట్: https://upsc.gov.in/

ఏపీఈఆర్‌సీలో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు

హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఏపీఈఆర్‌సీ)...డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: ఆఫీస్ సబార్డినేట్ **ఖాళీలు:** 6

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. తెలుగు, ఇంగ్లిష్ చదవడం, రాయడం వచ్చి ఉండాలి. శారీరక ధారుఢ్యం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 21 - 35 ఏళ్ల మధ్య ఉండాలి

జీతం: నెలకు రూ.20,600- నుంచి రూ.63,660

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను కమిషన్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, రెడ్ హిల్స్, ఖైరతాబాద్, హైదరాబాద్ చిరునామాకు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 24


వెబ్‌సైట్: https://aperc.gov.in/

త్వరలో యండమూరి అక్షరాలతో చిరంజీవి జీవితం



తెలుగుతెరపై నవలా నాయకుడు అంటే గుర్తొచ్చేపేరు అక్కినేని నాగేశ్వరరావు. అయితే.. ఆయనతోపాటు మరో నవాలానాయకుడున్నాడు ఆయనే మెగాస్టార్ చిరంజీవి. ఏఎన్నార్ తర్వాత ఎక్కువ నవలాచిత్రాల్లో నటించిన ఘనత చిరంజీవిదే. ఆయన నటించిన ఛాలెంజ్, అభిలాష, మరణమృదంగం, రాక్షసుడు, రుద్రనేత్ర, రక్తసింధూరం.. ఇవన్నీ నవలా చిత్రాలే కావడం విశేషం. పైగా ఇవన్నీ రాసింది ఒక్కరే ఆయనే యండమూరి వీరేంద్రనాథ్. చిరంజీవి అభ్యున్నతిలో యండమూరి పాత్రను తక్కువ చేసి చూడలేం. యండమూరి జీవిత కథలను నవలలుగా రాయడంలో దిట్ట. ఇటీవల 'మేథా స్పోకెన్ ఇంగ్లిష్' వ్యవస్థాపకుడైన చిరంజీవి జీవిత కథను నవలగా రాసి పలువురి ప్రశంసలందుకున్నారు యండమూరి. త్వరలో మెగాస్టార్ చిరంజీవి జీవితకథను కూడా ఆయన రాయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే ప్రకటించారు. వైజాగ్‌లో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నిర్వహించిన ఎన్టీయార్, ఏఎన్నార్‌ల సంస్మరణ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న చిరంజీవి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సత్కార గ్రహీత అయిన యండమూరి గురించి చిరంజీవి ప్రస్తావిస్తూ.. 'యండమూరి నవలలే నన్ను స్టార్‌ని చేశాయి. ఎన్నో గొప్ప నవలలు రాసిన ఆయన.. త్వరలో నా బయోగ్రఫీ కూడా రాయనున్నారని చెప్పడానికి ఆనందిస్తున్నాను' అని తెలిపారు. నిజానికి ఓ నవలకు కావల్సినంత ముడిసరుకు చిరంజీవి కథలో కావల్సినంత ఉంది. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం తన విద్వత్తుతో శిఖరాగ్రాన్ని ముద్దాడిన చిరంజీవి జీవితం యండమూరి అక్షరాలతో రూపొందితే అది నిజంగా భావితరాలు చదవాల్సిన పుస్తకమే అవుతుందని చెప్పక తప్పదు.

ఒకే నెలలో రెండు సినిమాలు!



బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ దూకుడు పెంచారు. 'లాల్ సింగ్ చద్దా' చిత్రం ఫ్లాప్ తర్వాత కొంత కాలం సైలెంట్‌గా ఉన్న ఇప్పుడు ఒకే సారి రెండు చిత్రాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇవి రెండూ ఫిబ్రవరిలోనే ప్రారంభమవుతుండడం విశేషం. వీటిల్లో తొలి చిత్రం 'సితారే జమీన్ పర్' ఫిబ్రవరి రెండును ప్రారంభం కానున్నట్లు సమాచారం. జెనీలియా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తారు. ఈ సినిమా కోసం 70 నుంచి 80 రోజుల వరకూ పని చేయాలని ఆమిర్ నిర్ణయించుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ కోసం చాలా సమయం తీసుకున్న ఆయన చాలా వేగంగా ఈ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. ఆర్.ఎస్. ప్రసన్న ఈ చిత్రానికి దర్శకుడు. 'ఇక ఆమిర్‌ఖాన్ ప్రారంభించే మరో చిత్రం 'లాహోర్.. 1947'. సన్నీ డియోల్ ప్రధాన పాత్ర పోషించే ఈ సినిమాకు రాజ్‌కుమార్ సంతోషి దర్శకుడు. ఇందులో ఆమిర్ అతిథి పాత్ర పోషిస్తారు. ఫిబ్రవరి 12న ప్రారంభమయ్యే ఈ సినిమా కోసం ముంబైలో భారీ సెట్స్ వేస్తున్నారు. ఈ రెండింటిలో 'సితారే జమీన్ పర్' చిత్రాన్ని క్రిస్మస్‌కు విడుదల చేయాలని ఆమిర్‌ప్లాన్. 'లాహోర్.. 1947' విడుదల తేదీని ఇంకా నిర్ణయించలేదు.



ఆంధ్రజ్యోతి
నవ్య 9 | దృశ్యం
ఆదివారం
21 జనవరి 2024



సంక్రాంతి సందడి సద్దుమణిగింది. అగ్రహీరోల చిత్రాలు పోటీపడి వినోదం పంచడంతో అభిమానులు పండుగ చేసుకున్నారు. అయితే హీరోలతో పాటు ఈ సారి హీరోయిన్ల హవా కూడా బాగానే కనిపించింది. దాదాపు రిలీజైన అన్ని సినిమాల్లోనూ ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు కనిపించడం ఈ సారి సంక్రాంతి స్పెషల్ అని చెప్పాలి. యువ కథానాయికలతో పాటు కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరమైన సీనియర్ హీరోయిన్లు ఈ సారి సంక్రాంతికి సందడి చేయడంతో అభిమానులు హుషారెత్తిపోయారు.

వెండితెర నిండుగ కనువిందు సేయగా

ఒక్క సినిమాలోనే ముగ్గురు హీరోయిన్లు కనువిందు చేస్తే అభిమానులు ఆగుతారా 'నా సామిరంగ' అంటూ థియేటర్లలో సందడి చేశారు. నాగార్జున కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో ఆయనకు జోడీగా ఆషికా రంగనాథ్ నటించారు. అందంగా కనిపించడమే కాదు తనదైన శైలిలో నటించి సినిమా విజయంలో కీలకపాత్ర పోషించడంతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.









అలాగే ఈ సంక్రాంతికి ఓ చక్కని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన అల్లరి నరేశ్‌కు జోడీగా మిర్నా మీనన్ నటించగా, రాజ్‌తరుణ్‌కు జంటగా రుక్సార్ ధిల్లాన్ నటించారు.

మూడేళ్ల విరామం తర్వాత

మరో సీనియర్ హీరో వెంకటేశ్ నటించిన 'సైంధవ్' చిత్రంలో సైతం ముగ్గురు కథానాయికలు మెప్పించారు. వెంకటేశ్‌కు జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. నాని హీరోగా నటించిన 'జెర్సీ'తో ఆమె తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా 'జెర్సీ' స్థాయిలో విజయం దక్కలేదు. ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ భామ మూడేళ్ల గ్యాప్ తర్వాత 'సైంధవ్'తో తిరిగొచ్చారు. కథ నచ్చడంతో ఈ సినిమాతో తల్లి పాత్రలో నటించేందుకు ఆమె అంగీకరించారు. చక్కని అభినయంతో ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. 'చిలసౌ' చిత్రంతో ఐదేళ్ల కిత్రమే తెలుగు ప్రేక్షకులను పలకరించారు రుహానీ శర్మ. 'హిట్ 1'లో ఆకట్టుకున్నారు. కానీ తర్వాత చేసిన సినిమాలు ఏవీ ఆమె కెరీర్‌కు అంతగా ఉపయోగపడలేదు. మరోసారి 'సైంధవ్' చిత్రంలో కీలకపాత్రతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. అందాన్ని పోత పోసినట్లు ఉండే ఆండ్రియా జెర్మెయా తెలుగులో చేసింది తక్కువ సినిమాలే. అనువాద చిత్రాలతోనే ఆమె ఇక్కడి ప్రేక్షకులకు చేరువయ్యారు. తాజాగా మరోసారి 'సైంధవ్'తో ప్రేక్షకుల ముందుకొచ్చారు.

పాన్ ఇండియా హిట్‌తో

'రెడ్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' లాంటి చిత్రాలతో కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు అమృత అయ్యర్. అయితే ఆమెకు సరైన హిట్ మాత్రం రాలేదు. తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన హను-మాన్ చిత్రం ఆలోటును తీర్చింది. ఈ చిత్రంలో అమృత తేజకు జోడీగా నటించారు.



ప్రథమార్థంలో ఆమె పాత్రకు ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన వచ్చింది. పెద్ద సినిమాలను పక్కకు నెట్టి పాన్ ఇండియా స్థాయిలో విజయఢంకా మోగించడంతో ఇక నుంచి హీరోయిన్‌గా మంచి అవకాశాలు దక్కుతాయని ఆమె నమ్మకంతో ఉన్నారు.

మాస్‌బీట్‌తో మెప్పించారు

అగ్రకథానాయికగా టాలీవుడ్‌లో హవా కొనసాగిస్తున్నారు శ్రీలీల. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమె డ్యాన్స్‌ను ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ఈ ఏడాది 'గుంటూరు కారం' చిత్రం రూపంలో మరో సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. 'కుర్చీ మడతబెట్టి' లాంటి గీతాల్లో ఊర మాస్ స్టెప్పులతో కుర్రకారును ఓ ఊపు ఊపేశారు. ఇక ఇదే చిత్రంలో మీనాక్షి చౌదరి ప్రత్యేక పాత్రలో మెరిశారు.



వినోదాల విందు అహ నా పెళ్లంట



దర్శకుడు జంధ్యాలకు 'మాయాబజార్' చిత్రం అంటే ఎంతో ఇష్టం. ఆ సినిమాలోని పాటల పల్లవులతో 'అహ నా పెళ్లంట', 'ఒహో నా పెళ్లంట', 'చూపులు కలసిన శుభవేళ'వంటి చిత్రాలను నిర్మించి తన అభిమానాన్ని చాటుకున్నారు. 'అహ నా పెళ్లంట' చిత్రం విషయానికి వస్తే ఆయన చిత్రాల్లో అది టాప్ గ్రాసర్. అంతేకాదు హీరో రాజేంద్రప్రసాద్ నట జీవితాన్ని మలుపు తిప్పిన టాప్‌టెన్ చిత్రాల్లో 'అహ నా పెళ్లంట' చిత్రానికే అగ్ర తాంబూలం. అలాగే సురేశ్ ప్రొడక్షన్స్ బేనరుపై నిర్మాత డి.రామానాయుడు నిర్మించిన తొలి హాస్య చిత్రం ఇదే కావడం మరో విశేషం. ఈ చిత్రం మరో ఇద్దరు నటులకు చక్కని భవిష్యత్ కల్పించింది. వారు.. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం. ముతక పంచె, బనీను, పగిలిన కళ్లద్దాలతో సినిమా అంతా కనిపించే కోట శ్రీనివాసరావు పిసినారి లక్ష్మీపతి పాత్రలో జీవించారు. ముఖ్యంగా బతికున్న కోడిని ఎదురుగా వేలాడ దీసుకుని అన్నం తింటూ చికెన్ కూర తిన్న ఫీలింగ్‌తో కోట ప్రదర్శించిన అభినయం ఎప్పుడు గుర్తుకు వచ్చినా జనం పకాపకా నవ్వుకుంటారు. ఆ తర్వాత కాలంలో తెలుగు సినిమాల్లో పిసినారి పాత్రలు ఎన్ని వచ్చినా అవి లక్ష్మీపతి పాత్రను, కోట శ్రీనివాసరావు అభినయాన్ని మరిపించలేకపోయాయి. అలాగే కోట అసిస్టెంట్‌గా అరగుండు పాత్రలో బ్రహ్మానందం నటించారు.

అంతకుముందు ఆరు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన బ్రహ్మానందం కెరీర్‌కు బలమైన పునాది 'అహ నా పెళ్లంట' చిత్రంతోనూ ఏర్పడింది. నిజం చెప్పాలంటే ఈ పాత్ర కోసం మొదట సుత్తి వేలుని అనుకున్నారు. కానీ ఆయన డేట్స్ దొరకకపోవడంతో చివరి నిముషంలో ఆ పాత్ర బ్రహ్మానందాన్ని వరించింది. ఈ సినిమా విడుదలైన వెంటనే 14 సినిమాల్లో అవకాశాలు ఆయన్ని వెదుక్కుంటూ రావడం విశేషం.ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ సరసన రజని నటించారు. ఆయన తండ్రిగా నూతన్ ప్రసాద్, కోట శ్రీనివాసరావు బావమరిదిగా వీరభద్రరావు నటించి, ప్రేక్షకుల్ని అలరించారు. 1987 నవంబర్ 27న విడుదలైన 'అహ నా పెళ్లంట' చిత్రం ఘన విజయం సాధించి, నిర్మాతకు లాభాల వర్షం కురిపించింది.

అలా చేస్తే కెరీర్ బోర్ కొడుతుంది

'పీరియాడిక్ సినిమాల్లో నటించాలని ఉంది. అలాంటి కథతో ఎవరైనా వస్తే చేయడానికి నేను సిద్ధం.' అంటున్నారు బాలీవుడ్ నటి కత్రినాకైఫ్. ఆమె నటించిన రీసెంట్ హిట్ 'మేరీ క్రిస్మస్'. హిందీ, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు కత్రినా. 'కేవలం స్టార్‌గానే కాకుండా నటిగా కూడా ఎదగాలనుంది. విభిన్నమైన పాత్రలు చేయాలనుంది. చివరకు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలయినా సరే చేయడానికి నేను సిద్ధం. కాలాన్ని బట్టి ఆలోచనలూ, అభిరుచులూ మారాలి. ఎప్పుడూ ఒకే తరహా సినిమాలు చేస్తూ ఉంటే కెరీర్ బోర్ కొడుతుంది. నాకు పీరియాడిక్ కథలంటే ఇష్టం. అలాంటి కథలు నాలో నూతనోత్సాహాన్ని నింపుతాయి' అంటూ చెప్పుకొచ్చారు కత్రినా. ఇంకా మాట్లాడుతూ 'దర్శకుడు రామ్ రాఘవన్‌కు నేను అభిమానిని అయిపోయాను. హాస్యం, మానవీయకోణం రెండూ ఆయన కథలకు ఆయుధాలు. 'మేరీ క్రిస్మస్' సినిమాకోసం ఆయనతో కలిసి పనిచేశాను. నా జీవితంలో మరిచిపోలేని అనుభవం అది.' అంటూ ఆనందం వ్యక్తం చేశారు కత్రినా.

ఓటీటీ స్పెషల్

ఈ వారమే విడుదల

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

సినిమా/సిరీస్		విడుదల తేదీ
నెట్‌ఫ్లిక్స్...		
క్వీర్ ఐ	వెబ్‌సిరీస్	జనవరి 24
సిక్స్ నేషన్స్	వెబ్‌సిరీస్	జనవరి 24
యానిమల్	హిందీ చిత్రం	జనవరి 26
బ్యాడ్‌ల్యాండ్ హంటర్స్	కొరియన్ సిరీస్	జనవరి 26
అమెజాన్ ప్రైమ్		
హస్లర్స్	హిందీ సిరీస్	జనవరి 24
పంచాయత్	హిందీ సిరీస్ 3	జనవరి 26
జీ 5		
శామ్ బహదూర్	హిందీ చిత్రం	జనవరి 26
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్		
నెరు	మలయాళ చిత్రం	జనవరి 21
కర్మా కాలింగ్	హిందీ సిరీస్	జనవరి 26
ఫైట్ క్లబ్	తమిళ చిత్రం	జనవరి 27
సోనీ లివ్		
షార్క్ ట్యాంక్ ఇండియా	హిందీ సిరీస్	జనవరి 22
ఏజెంట్	తెలుగు చిత్రం	జనవరి 26
బుక్ మై షో		
వోంకా	హాలీవుడ్ మూవీ	జనవరి 22
ఆక్వామాన్	హాలీవుడ్ మూవీ	జనవరి 23
ఫియర్	హాలీవుడ్ మూవీ	జనవరి 23
ఆపిల్ టీవీ ప్లస్		
మాస్టర్స్ ఆఫ్ ది ఎయిర్	వెబ్‌సిరీస్	జనవరి 26

